
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY

గుంటూరు

మంగళవారం 1 ఆగస్టు 2017 | 20 | ★★★★★★★



అడవి తక్కెళ్ళపాడులో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ

- లీజు పద్ధతిన అర ఎకరం స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం

19

నేటి నుంచి రూరల్ పోలీసులకు హెల్మెట్ తప్పనిసరి

10,11



నేటి నుంచి జిల్లాలో

ఎంఆర్ వ్యాక్సినేషన్

- 10.41 లక్షల మంది పిల్లలు లక్ష్యం
- డీఎంహెచ్‌వో డాక్టర్ శ్యామల

10,11

ప్రగతి పడక

- రెండేళ్ళుగా సా...గుతున్న పనులు
- 2,145 పనులకు 1436 మాత్రమే పూర్తి
- నాలుగు పురపాలక సంఘాలలో మరీ అధ్వానం
- జిల్లాలో చివరి స్థానంలో పిడుగురాళ్ళ
- అధికారుల పర్యవేక్షణ లేక అభివృద్ధి పనుల తీరు అస్తవ్యస్తం

19



నరసరావుపేటలో నిర్మిస్తున్న ప్రధాన మురుగు కాలువ

మున్సిపల్ కేంద్రాల్లో ప్రగతి పనులకు నిధులు పుష్కలంగా ఉన్నాయి. అయితే పనులపై పర్యవేక్షణలో తీవ్ర నిర్లక్ష్యం. దీంతో జిల్లాలో రెండేళ్లుగా పనులు సా...గుతూనే ఉన్నాయి. అభివృద్ధి పనులు మాటేమో కాని వీటిల్లో జాప్యంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు కార్పొరేషన్ సహా 12 పుర పాలక సంఘాలలో వివిధ నిధులు రూ.1601.85 కోట్ల వ్యయంతో 2,145 అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో ఇప్పటికీ 1436 పనులు మాత్రమే పూర్తయ్యాయి.



పెచ్చుమీరుతున్న ఆర్ఎస్ఎస్ దాడులు

- బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాళ్లపై పడిన అధికార, ప్రతిపక్షాలు
- జిల్లాకు చేరుకున్న ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ లాంగ్ మార్చ్

8

కృష్ణమ్మను.. కుళ్లబొడుస్తున్నారు

- కృష్ణానదిని చెర పట్టిన ఇసుక మాఫియా



మునగోడు వద్ద కృష్ణానదిలో నిర్మించిన రోడ్డు

10,11

కిటకిట

- రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ
- చివరి రోజున రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు
- ఒక్కో కార్యాలయంలో 70కు పైగా డాక్యుమెంట్లు
- నేటి నుంచి అమల్లోకి కొత్త చార్జీలు

ప్రభుత్వం భూముల విలువ 20 నుంచి 25 శాతం వరకు పెంచింది. దీంతో జిల్లాలోని పలు రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో చివరి రోజు సోమవారం రిజిస్ట్రేషన్ల కోసం జనం ఎగబడ్డారు. సాయంత్రం 5 గంటల వరకే రిజిస్ట్రేషన్లకు సమయం ఉండడంతో ముందుగానే ఆయా డాక్యుమెంట్లను అందజేసి టోకెన్లు పుచ్చుకున్నారు. గుంటూరు, తెనాలి, నరసరావుపేట డీఆర్ కార్యాలయాల పరిధిలో పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.



గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లకు వచ్చిన జనం

20

రైతులకు సబ్సిడీపై తైవాన్ స్ప్రేయర్ల పంపిణీ

ఉద్యానవన శాఖ డీడీ జయ చంద్రారెడ్డి



ఆఫీసర్స్ వాయిస్

ఆంధ్రజ్యోతి, గుంటూరు: జిల్లాలో పండ్ల తోటలు, కూరగాయలు, ఉద్యానవన పంటల సాగు, ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పిస్తున్నాయి.జాతీయ హార్టికల్చర్ మిషన్ రాష్ట్ర హార్టికల్చర్ మిషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ ఆహార భద్రతా పథకం (ఎన్ఎఫ్ఎస్ఎం), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కెవివై) వంటి వివిధ రకాల పథకాల ద్వారా సబ్సిడీలు ఇస్తున్నారు. జిల్లాలో ఉద్యాన పంటల రైతులకు 50 శాతం సబ్సిడీపై తైవాన్ స్ప్రేయర్లు పంపిణీ చేస్తున్నాం... ఒక్కొక్క తైవాన్ స్ప్రేయర్ రూ. 17 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉంది. జిల్లాలో తైవాన్ స్ప్రేయర్లు కావాల్సిన రైతులు క్షేత్ర స్థాయిలోని ఉద్యానవన శాఖ అధి కారులను సంప్రదించాలి. ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా నకలు పుస్తకాలు, పాస్‌పోర్ట్ ఫొటోతో దరఖాస్తు పూర్తి చేసి క్షేత్ర స్థాయిలోని అధికారులకు అందజేయాలి. రైతులు తైవాన్ స్ప్రేయర్లు కొనుగోలు చేసిన రశీదులను అధికారులకు అందజేస్తే ప్రభుత్వ సబ్సిడీ సొమ్మును బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. కౌలు రైతులు సాగు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. రైతులు 7995086776, 7995086775, 7995086774, 0863 - 2320510నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలి. దరఖాస్తులు, వివరాల కోసం డీసీఎంఎస్ ప్రధాన కార్యాలయం పైన సంప్రదించాలి.

ఉద్యోగ భద్రత ఉఫ్!



నరసరావుపేట కల్చర్ : సర్వ శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల మెడపై టెర్మినేషన్ కత్తి వేలాడుతోంది. ఉద్యోగ భద్రత లేని దుస్థితిలో వారంతా పనిచేస్తున్నారు. 2012లో సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో రాత పరీక్ష, రోస్టర్ విధానంలో జిల్లా సెలక్షన్ బోర్డు ద్వారా వీరు ఎంపికయ్యారు. ఎస్ఎస్ఐ కింద మండల విద్యాశాఖలో, కేజీబీవీ పాఠశాలల్లోను కాంట్రాక్ట్ కింద రాష్ట్రవ్యాప్తంగా 10,860 మంది, జిల్లావ్యాప్తంగా వీరి సంఖ్య 836 మంది కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్నారు. టెర్మినేషన్, బాండ్స్ విధానంతో ఉద్యోగులు నిత్య భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యా సంవత్సరంలో వేసవి సెలవులకు ముందు ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేసి మళ్లీ వారం రోజుల గడువు అనంతరం తిరిగి ఉద్యోగంలో చేర్చుకుంటున్నారు. ఇలా ప్రతి ఉద్యోగి ఏటా బాండ్‌ను రాసి ఇవ్వాల్సిన పరిస్థితి వుంది. దీంతో తాము సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విధులు నిర్వ హిస్తున్నప్పటికీ వారికి రావాల్సిన ప్రోత్సా హకాల్లో వివక్ష చూపిస్తున్నారు. తాము అందరి ఉద్యోగుల్లాగానే రాత పరీక్షలు రాసి ప్రతిభ ఆధారంగా ఎంపికైనప్పటికీ తమకు ఉద్యోగ భద్రతను కల్పించక పోవటంపై వారంతా నిరాశ, నిస్పృహలకు లోనవుతు న్నారు. అంతేగాక రాజకీయ జోక్యం ఉన్న చోట ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో ఆందోళనల నడుమ విధులు నిర్వహిస్తున్నారు.

మహిళా ఉద్యోగి నిలకు ప్రశూతి సెలవులు కూడా కల్పించక పోవటం శోచనీయం అంటున్నారు. మరో వైపు వేతనాలు కూడా సక్ర మంగా ఇవ్వక పోవటంతో ఆర్థిక ఇబ్బందులు గురవు తు న్నారు. జీతాల పెంపు ఊసే ఎత్తటం లేదు. ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను విడుదల చేసినప్పటికీ వీరికి ప్రతి నెల జీతాలు మా త్రం అందటం లేదు. దీంతో అప్పులు చేయా ల్సిన దుస్థితి నెలకొందని చెబుతున్నారు. తమకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- ఏటా విద్యాసంవత్సరం చివరిలో టెర్మినేషన్
- వారం తర్వాత తిరిగి ఉద్యోగం
- జీతాలు అంతంతమాత్రమే!
- ప్రసూతి సెలవులు కూడా లేవు
- తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

ఉద్యోగపర్వం

ఉద్యోగ భద్రత కల్పించాలి..



సాధారణ ఉద్యోగుల్లాగా పనిచేస్తున్నా వారికిచ్చే జీత భత్యాలు కాని, ప్రోత్సాహ కాలు మాకు ఇవ్వకపోవటం అన్యాయం. ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి టెర్మినేషన్ విధానం తొలగించి ఉద్యోగ భద్రత కల్పించాలి. నిత్యం భయాందోళనల నడుమ విధులను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి తలెత్తుతోంది.

- పి.రామకృష్ణ, జిల్లా ఎంఐఎస్‌ల అధ్యక్షుడు, రొంపిచర్ల

ఇబ్బందులు పడుతున్నాం..



నెల నెలా వేతనాలు క్రమంగా అందక పోవటంతో ఎస్ఎస్ఐ కాంట్రాక్ట్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాకిచ్చే అంతంత మాత్రం వేతనాలు కూడా మూడు నెలలకొక సారి ఇస్తుండటంతో ఆర్థిక కష్టాలు పడుతున్నాం. టెర్మినేషన్ విధానం తొలగించి ఉద్యోగ భద్రత కల్పించి మా కష్టాలను తీర్చాలి.

- బత్తిని మల్లికార్జునరావు, ఎంఐఎస్, నకరికల్లు

ప్రశూతి సెలవులు కూడా లేవు



ఎస్ఎస్ఐలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రశూతి సెలవులు కూడా లేవు. దేశంలో ఏ రంగంలో కూడా మహిళలకు ప్రశూతి సెలవులు లేకుండా లేవు. కాని మాకు మాత్రం ఆ ప్రశూతి సమయంలో వేతనాలలో కోత వేస్తున్నారు. దీని వలన ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు మహిళలు ఎదుర్కొం టున్నారు. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే గుర్తించాలన్నారు.


- సీహెచ్ మరియకుమారి, ఎంఐఎస్, బొల్లాపల్లి



దుర్గగుడిలో ఆర్జిత సేవలు

- తెల్లవారు జాము 3.00గంటలకు కవాట ఉద్ఘాటన. అనంతరం సుప్రభాత సేవ, ప్రాతఃకాలర్చాన, బాలభోగనివేదన, హారతి
- ఉదయం 6-7, 10.45-11.45, 4.45 నుంచి 5.45 గంటల వరకు త్రికాలార్చన
- 4 గంటలకు సర్వదర్శనం, 5 గంటల వరకు ఖడ్గమాల పూజ
- 6.30గం. అమ్మవారికి నివేదన
- ఉదయం 7 - 9గంటల మధ్య రుద్రహోమం
- ఉదయం 9 - 12.00 మధ్య లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం
- 11 - 12 మధ్య సౌభాగ్య ప్రదాయనీ పూజ
- మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన
- సాయంత్రం 6- 6.30 గంటల మధ్య పంచహారతులు
- రాత్రి 10 గంటలకు ఆలయం మూసివేత

శ్రీవారి సమాచారం



తిరుమల తిరుపతి శ్రీవారి ఆర్జిత సేవలు వివరాలు టీటీడీ కళ్యాణ మండపం లోని ఈ దర్శనం కౌంటర్‌లో...

ప్రత్యేక దర్శనం : ఆగస్టు 10,11 తేదీలకు 16 నుంచి సెప్టెంబర్ 22వరకు ఖాళీలు ఉన్నాయి.

ఆర్జిత సేవలు : కల్యాణం, ఊంజల్ సేవ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్ర దీపాలంకరణ, విశేషపూజ సేవలకు సంబంధించి సెప్టెంబర్ 20వ తేదీలకు శనివారం జారీ చేస్తారు.

కాటేజీలు: సెప్టెంబర్ 6 నుంచి 21వరకు ఖాళీలు ఉన్నాయి.

రూ.300ల ప్రత్యేక దర్శకం టిక్కెట్లు ఒక్కరు ఎంత మందికైనా పొందవచ్చు. సేవా టిక్కెట్లు ఇద్దరికే జారీ చేస్తారు. టిక్కెట్ల కోసం వెళ్లే భక్తులు తమ ఆధార్ కార్డును, టిక్కెట్లు ఎవరికి తీసుకుంటున్నారో వారి ఆధార్ కార్డులను తీసుకు వెళ్లాలి. సేవా టిక్కెట్లు 60 రోజుల ముందుగా, ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, కాటేజీలు 120 రోజుల ముందు జారీ చేస్తారు.

ఈదర్శన్ కౌంటర్‌లు పనిచేయు వేళలు : సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 1గంట వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు కేంద్రం పనిచేస్తుంది. ప్రతి మంగళవారం శెలవు

- చిలకలూరిపేట టౌన్

మినీ లోకం



చిన్నారిని చిదిమేసిన లారీ



పసికందు మృతదేహం. సంఘటన స్థలిలో మృతిచెందిన తోడేటి విజయమ్మ, ధ్వంసమైన ఆటో. ఆస్పత్రిలో చికిత్స పొందితున్న అనన్య, శిరీష

- తెనాలి ఆటోనగర్ వద్ద ఆటోను ఢీకొన్న మినీ లారీ
- చిన్నారి సహా ఇద్దరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

తెనాలి క్రైం: లారీ డ్రైవర్ అతివేగం రెండు ప్రాణాలను బలిగొంది. ఇంకా పేరుపెట్టని పసికందు ఈ ప్రమాదంలో మృత్యువాతపడడం చూపరుల కంటతడిపెట్టించింది. తెనాలి ఆటోనగర్ మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చేసుకుంది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గిరాలకు చెందిన తోడేటి శిరీష ఇద్దరు కుమార్తెలు, అమ్మమ్మ విజయమ్మ(60)తో అదే గ్రామానికి చెందిన ఆటోలో వేజండ్లకు ప్రయాణమయ్యారు. తెనాలి ఆటోనగర్ మలుపు వద్దకు రాగానే వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఘటనలో తోడేటి విజయమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఆరు నెలల పసి కందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించింది. కాగా చిన్నారుల తల్లి శిరీష, మూడు సంవత్సరాల అనన్యను మెరుగైన చికిత్స నిమిత్తం తెనాలిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. శిరీష భర్త ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటాడని సమాచారం. వీరికి మరణించిన పాపతో పాటు మరో బాబు, కుమార్తె అనన్య ఉన్నారు. ఆటో డ్రైవర్ వేల్పూరు రమేష్ కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పసికందు మరణం హాస్పటల్ ప్రాంతంలోని వారిని కంట తడి పెట్టించింది. బంధువుల రోదనలకు అంతు లేకుండా పోయింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రజియా సుల్తానా కేసు విచారణ ప్రారంభం

బాపట్ల రూరల్: రాష్ట్రవ్యాప్తంగా 2009లో సంచలనం సృష్టించిన అప్పటి పొన్నూరు పట్టణ ఎస్సై రంగనాథ్ గౌడ్, రజియా సుల్తానాల ఉదంతం ఎట్టకేలకు చివరిదశకు చేరుకుంది. సీనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించారు. బాధితురాలు రజియా సుల్తానా, నిందితుడు రంగనాథ్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజారావు, నిందితుల తరపు డిఫెన్స్ లాయర్‌లను మినహా ఇతరులందరినీ బయటకు పంపి వేసి మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు రజియా సుల్తానా వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం డిఫెన్స్‌లాయర్లు రజియా సుల్తానాను క్రాస్ ఎగ్జామిన్ చేయటానికి కోర్టు అనుమతి తీసుకున్నారు. సుమారు 3 గంటలకుపైగా క్రాస్ ఎగ్జామిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇందుపల్లి రాజారావు మాట్లాడుతూ తాను తెనాలి సబ్‌కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తూ రజియాసుల్తానా కేసుకు తనను ప్రత్యేకంగా నియమించటంతో హాజరైనట్లు తెలిపారు. కేసు కోర్టులో విచారణ జరుగుతుంది కనుక విచారణ పూర్తి అయ్యేంతవరకు కేసు గురించి బయట ఎవరితో చర్చించకూడదని, వివరాలను తెలపకూడదని పేర్కొన్నారు. కోర్టు అనుమతితో రజియా సుల్తానా తల్లి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

జవాన్ నాగరాజుకు కన్నీటి వీడ్కోలు



మోదుకూరి నాగరాజు అంతిమయాత్ర (ఇన్‌సెట్లో) నాగరాజు పాతచిత్రం

చుండూరు: రాజస్థాన్ సరిహద్దుల వద్ద ఎదురు కాల్పులలో శనివారం మృతి చెందిన చుండూరుకు చెందిన సైనిక సిపాయి మోదుకూరి నాగరాజు (29) మృతదేహానికి సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలిరాగా మృతదేహాన్ని ఊరేగింపుగా శ్మశాన వాటికకు తరలించారు. నాగరాజు మూడేళ్ల కుమారుడి చేత చితికి నిప్పంటించారు. మరో వారం రోజులలో డెలివరీ కానున్న నాగరాజు భార్య సీతామహలక్ష్మిని ఓదార్చలేక ఇక్కడి వారి కళ్లు చెమ్మగిల్లాయి. మరి కొద్ది రోజులలో శిశువుతో సంతోషాలతో గడపాల్సిన ఆ ఇంటిలో సిపాయి నాగరాజు మృతి పెను విషాదాన్ని నింపింది. మండల అధికారులు, రాజకీయ నాయకులు, తదితరులు నాగరాజు మృతదేహాన్ని సందర్శించి కుటుంబాన్ని ఓదార్చారు.

కేరళ నుంచి స్వగ్రామం చేరిన
విద్యార్థి మృతదేహం

- కన్నీటితో అంత్యక్రియలు

దుర్గి: కేరళలోని కేలికట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థి గోళ్ల రామకృష్ణ ప్రసాద్ మృతదేహం సోమవారం స్వగ్రామం ఆత్మకూరుకు చేరింది. ఈ నెల 28వ తేదీన హాస్టల్ రూంలో ఉరివేసుకొని రామకృష్ణ ప్రసాద్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం కోసం శనివారం కేరళ వెళ్లారు. ఆదివారం పోస్టుమార్టం ముగియగానే అక్కడి పోలీసులు మృతదేహాన్ని అప్పగించారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు స్వగ్రామానికి చేరిన రామకృష్ణ ప్రసాద్ మృతదేహానికి వెంటనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

సత్తెనపల్లి బాంబు పేలుళ్ల కేసు కొట్టివేత

సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలో సంచలనం కలిగించిన బాంబు పేలుళ్ల కేసుల్లో తగిన ఆధారాలు లేనందున నేరం రుజువు కాకపోవటంతో సీనియర్ సివిల్ జడ్జీ ఎస్ రవికుమార్ రెండు కేసులను కొట్టివేస్తూ సోమవారం తీర్పు నిచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2014 జూలై 12న, అదే ఏడాది ఆగస్టు 10న పట్టణంలోని బావనారుషినగర్ ఏరియాలో వ్యాపారి పెరుమాళ్ల హనుమాన్‌ప్రసాద్ ఇంటి ఆవరణలో పేలుళ్లు సంభవించాయి. అప్పటి పట్టణ పోలీసులు విచారణ జరిపి గుడిపూడి గ్రామానికి చెందిన ఉడ్డగిరి శివరామకృష్ణ, విన్నకోట హరిబాబు, షేక్ బాజీ, బాబులు డబ్బుల కోసమే బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు అప్పట్లో కేసు నమోదుచేశారు. రెండు కేసుల్లో నిందితులకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు లేవని, వారు నిర్దోషులని పేర్కొంటూ న్యాయమూర్తి రెండు కేసులను కొట్టివేశారు. నిందితుల తరపున న్యాయవాది సయ్యద్ అబ్దుల్‌రహీం వాదించారు.

భర్త, అత్త వేధింపులు తాళలేక ఆత్మహత్య

కొల్లిపర: భర్త, అత్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని తూములూరు ఎస్సీకాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... తూములూరు గ్రామానికి చెందిన మూల్పూరు మమత (29)ను భర్త గోపి తరచూ మద్యం తాగి వేధిస్తుండే వాడు. అత్త మరియమ్మ కూడా వేధించడంతో ఆదివారం విషపు గుళికలు మింగింది. కుటుంబ సభ్యులు మమతను వెంటనే తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మమత మృతి చెందినట్లు ఎస్ఐ అనిల్‌కుమార్ రెడ్డి తెలిపారు. మమత చెల్లెలు వల్లభాపురం విజయకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మాచర్లలో గుర్తు తెలియని వ్యక్తి మృతి



మాచర్ల: గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన మాచర్ల పట్టణంలోని పార్కు సెంటర్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. సుమారు 50 సంవత్సరాల వ్యక్తి మధ్యాహ్న సమయంలో విగతజీవిగా పడివుండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్ఐ లక్ష్మయ్య సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు వంకాయరంగు చొక్కా, నీలి రంగు లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల పట్టణ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మద్యం సేవించి మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు.

వరకట్న వేధింపుల కేసులో జైలు శిక్ష, జరిమానా

సత్తెనపల్లి: వరకట్నం వేధింపుల కేసులో భర్తకు జైలుశిక్షణ, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. బెల్లంకొండకు చెందిన దివ్యాంగురాలు షేక్ ఆషాబేగంకు 2011 జూన్‌లో నరసరావుపేటకు చెందిన షేక్ కరిముల్లాతో వివాహం జరిగింది. వివాహ అనంతరం భర్త వేధింపులకు గురిచేయటంతో ఆషాబేగం 2014 అక్టోబరు 19న బెల్లంకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదుచేశారు. కోర్టులో నేరారోపణ రుజువు కావటంతో కరిముల్లాకు 2 సంవత్సరాల జైలుశిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జీ ఎం జయమ్మ తీర్పు నిచ్చారు. ఏపీపీ శౌరిబాబు ఆషాబేగం తరపున వాదించారు.

దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి

నిజాంపట్నం: కూలీ పనులకు వెళ్లిన ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన దాడిలో ఓ కూలీ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతిచెందాడు. అడవులదీవి ఎస్సై లక్ష్మీనారాయణరెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం... నిజాంపట్నం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన చింతా కోటేశ్వరరావు(22), నాగూర్ మధ్య కూలీ పనుల విషయంలో ఆదివారం వివాదం ఏర్పడింది. పరస్పరం దాడిచేసుకున్నారు. కోటేశ్వరరావును నాగూర్ సీమతుమ్మ ముద్దకర్రతో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోటేశ్వరరావు సోమవారం మృతిచెందాడు.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైకు: ఇద్దరికి గాయాలు

భవనవారిపాలెం (పిట్టలవానిపాలెం): మండలంలోని రెడ్డిపాలెం సెంటర్‌లో సిమెంట్ బ్రిక్స్ రాళ్ల లోడ్‌తో చందోలు వైపు వెళుతున్న ట్రాక్టర్‌ను చందోలు నుంచి కర్లపాలెం వైపు వెళతున్న ద్విచక్రవాహనం సోమవారం ఢీకొంది. బైకు ప్రయాణిస్తున్న పిట్టు ఏడుకొండలు రెడ్డి, కర్లపాలెం మండలం తుమ్మలపల్లికి చెందిన కప్పల గోపిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెం చెందిన ఏడుకొండలురెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో జీజీహెచ్‌కు తరలించారు.ఎస్సై డి.చెన్నకేశవులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కౌలు రైతులు గుర్తింపు కార్డులు తీసుకోవాలి: ఏవో పోట్ల

రెంటచింతల: కౌలు రైతులు గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి పోట్ల నరసింహారావు సూచించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట సాగు ధ్రువీకరణ పథకం ద్వారా కౌలు రైతులు సబ్సిడీలు పొందవచ్చన్నారు. రుణ అర్హత కార్డు తహసీల్దార్ జారీ చేసిన తరువాత బ్యాంకుల్లో రుణాలు తీసుకోవచ్చన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కూడా వర్తిస్తుందన్నారు. సందేహాలుంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

నీటిని కొనుగోలు చేస్తున్నాం...



ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి ఉపయోగించుకుంటున్నాం. రూ. 800 వెచ్చించి ట్యాంకరును కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఓవర్‌హెడ్ ట్యాంకు ద్వారా గ్రౌండ్ లెవల్ ట్యాంకులకు పైపులైను నిర్మాణం చేపడితే సమస్య పరిష్కారం అవుతుంది. కూలీ పనులు చేసుకునే తాము ట్యాంకర్లను కొనుగోలు చేయాలంటే తలకు మించిన భారంగా మారింది.

- ఆంగోతు మంత్రునాయక్, గ్రామస్థుడు

నిధులున్నా నిరుపయోగమే!!

(విజయపురిసౌత్)

పాలకుల విభేదాలు అభివృద్ధికి కంటకంగా మారాయి. నిధులున్నా వెచ్చించలేని దుస్థితికి తీసుకొచ్చారు. గ్రామాభివృద్ధికి రోజురోజుకు కుంటుపడుతోంది. కనీసం దాహార్తి తీరే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మాచర్ల మండలం చింతలతండా పంచాయతీలో నెలకొన్న పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే...

అభివృద్ధికి అడ్డంకిగా పాలకుల విభేదాలు

గత సర్పంచ్ ఎన్నికల్లో చింతలతండా గ్రామ సర్పంచ్‌గా ఆంగోతు సరోజిని ఎన్నికైంది. రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వహించిన తరువాత, ఉప సర్పంచ్ వాంకడావత్ నీలాతో పదవి పంపకంలో విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి గ్రామంలో అభివృద్ధి పనులు జరపలేదు. ఇద్దరి సహకారం కొరవడటంతో నిధులు మంజూరైనా వినియోగానికి అవకాశం లేకుండాపోయింది. గతంలో మంజూరైన నిధులు దుర్వినియోగం చేశారని సర్పంచ్ సరోజిని చెక్‌పవర్‌ను కూడా రద్దు చేశారు. సుమారు రూ. 15 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులు వినియోగానికి తప్పనిసరిగా పంచాయతీ తీర్మానం అవసరముంది. విభేదాల నేపథ్యంలో ఆ నిధులు వినియోగించలేకున్నారు.

పరిష్కారమవని తాగునీటి సమస్య..

గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో నిర్మించిన మూడు తాగునీటి ట్యాంకులు అలంకారప్రాయంగా మిగిలాయి.పైపులైన్లను కూడా కొందరు అనధికారంగా అమ్ముకున్నారు. మోటార్లు కాలిపోవడంతో అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అనుపు-కొప్పునూరు తాగునీటి పథకంలో భాగంగా 40 వేల లీటర్ల కెపాసిటీ కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకును చింతలతండాలో ఏర్పాటు చేశారు. గతంలో మరో ట్యాంకును నిర్మించినా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదు. అంతర్గత పైపులైన్ల నిర్మాణం కూడా అంతంతమాత్రంగానే చేపట్టారు. మరో మూడు గ్రౌండ్ లెవల్ ట్యాంకులను ఒక్కొక్కటి రూ. 7 లక్షలతో ఏర్పాటు చేశారు. 2003లో అప్పటి ఎమ్మెల్యే దుర్గాంబ స్వజలధార పథకం కింద ప్రారంభించారు. ఎనిమిదేళ్లుగా ఈ ట్యాంకులు నిరుపయోగంగా ఉన్నాయి. ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా గ్రౌండ్ లెవల్ ట్యాంకులకు అంతర్గత పైపులైను నిర్మాణం ఏర్పాటు చేస్తే తాగునీటి సమస్య పరిష్కరించవచ్చు. అంతర్గత రహదారులు సైతం అధ్వానంగా ఉన్నాయి. వీధుల వెంట ఎరువు దిబ్బలు వేస్తుండడంతో వర్షాకాలంలో అధ్వాన పారిశుధ్యం నెలకొని ఉంటుంది. సైడు కాలువల నిర్మాణం లేకపోవడంతో గృహాల్లో వినియోగించిన నీరు అక్కడికక్కడే నిలిచిపోతుంది.



అనుపు-కొప్పునూరు రక్షిత మంచినీటి పథకం ఓవర్‌హెడ్ ట్యాంకు


నిధులున్నా నిరుపయోగం..



పంచాయతీకి సంబధించి రూ. 15 లక్షలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ నిధులు వినియోగించడంలో విఫలమయ్యారు. ఒక్కోసారి నీటి ఎద్దడి తీవ్రతరం అవుతుండటంతో కృష్ణా జలాశయానికి వెళ్లి దుస్తులు ఉతుక్కోవాల్సి వస్తోంది. పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. వీధులు కంపుకొడుతున్నాయి.

- రమావత్ హనుమానాయక్, గ్రామస్థుడు

పంచాయతీ తీర్మానం చేస్తే..



సర్పంచ్, వార్డు సభ్యులు పంతాలకు పోతున్నారు. పంచాయతీ తీర్మానాలు జరగనివ్వడం లేదు. అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రస్తుతం రూ. 15 లక్షల మేర చింతలతండాకు నిధులు ఉన్నాయి. అందరూ కలిసి తీర్మానం చేస్తేనే నిధులు సద్వినియోగం చేసుకునే వీలుంటుంది. తాగునీటి సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం.

- గంగామోహన్, ఈవోపీఆర్డీ, మాచర్ల





నిరుపయోగంగా గ్రామంలోని గ్రౌండ్ లెవల్ ట్యాంకు, అంతర్గత రహదారి పక్కనే ఎరువుదిబ్బ

ఆర్అండ్‌బీ రహదారి విస్తరణకు ప్రతిపాదనలు

డీఈ సాంబయ్య

రెంటచింతల: మండల కేంద్రంలో రహదారి విస్తరణకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు ఆర్అండ్‌బీ డీఈ జలపాటి సాంబయ్య తెలిపారు. సోమవారం రెంటచింతలలో విలేకరులతో మాట్లాడుతూ గురజాల పట్టణంలో చేసినట్టు రహదారిని వెడల్పు చేసే ఆలోచన ఉందన్నారు. ఆక్రమణలను కూడా తొలగిస్తామన్నారు. బీవోటి పద్ధతిలో(బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) రహదారి నిర్మాణం జరుగుతుందున్నారు. ప్రస్తుతం రహదారికి ఇరువైపులా 40 అడుగుల వరకు ఆర్అండ్‌బీదేని అన్నారు. ఇప్పుడు 7 మీటర్లు(21 అడుగులు)గా ఉందని పేర్కొన్నారు. గురజాల మండలంలోని 12 గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.

అంగన్‌వాడీలకు వంట పాత్రలు పంపిణీ

రెంటచింతల: రెంటచింతల మేజర్ పంచాయతీ పరిధిలోని 39 అంగన్‌వాడీ సెంటర్లకు వంట పాత్రలు, ప్లేట్లు, గ్లాసులు, బిందెలు, డ్రమ్ములు పంపిణీ చేసినట్లు కార్యదర్శి జాన్ పీరా తెలిపారు. అలాగే గ్యాస్ స్టౌవ్‌ను కూడా అందచేశామన్నారు. వీటి విలువ రూ.1.85 లక్షల ఉంటుందన్నారు.

జీవించే భద్రత కల్పించండి

ప్రజావాణికి మూడు అర్జీలు

మాచర్లటౌన్: ఎన్నో యేళ్లుగా రోడ్డు మార్జిన్‌లో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నాం.. ఇప్పుడు పురపాలక సంఘ అధికారులు ఖాళీ చేసి వెళ్లమంటున్నారు.. మా వల్ల వాహనదారులకు ఇబ్బంది కలగడం లేదు.. జీవించే భద్రత కల్పించండి అంటూ వ్యాపారులు తహసీల్దారు వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దారు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజావాణికి మూడు అర్జీలు అందినట్లు తెలిపారు. స్వశక్తి వికలాంగుల సంక్షేమ సంఘానికి కేటాయించిన స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. ఎర్రగడ్డ కాలనీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో అభివృద్ధి చేపట్టాలని, ప్రధాన రహదారిపై మున్సిపల్ కార్యాలయం, రింగురోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వినతిపత్రాలు అందినట్లు చెప్పారు.



తహసీల్దారుకు వినతిపత్రం అందిస్తున్న వ్యాపారులు

జాన్ సైదా సేవలు ప్రశంసనీయం

అసిస్టెంట్ మలేరియా అధికారి జేసుదాసు

రెంటచింతల: మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా విభాగంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన షేక్ జాన్ సైదా సేవలు ప్రశంసనీయమని అసిస్టెంట్ మలేరియా అధికారి జేసుదాసు అన్నారు. సోమవారం రెంటచింతలలోని ఆర్‌సీఎం చర్చి ఆడిటోరియంలో జాన్ సైదా ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మానాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హెల్త్ సూపర్‌వైజర్ సీహెచ్ అంకమరావు అధ్యక్షత వహించారు. జేసుదాసు మాట్లాడుతూ జాన్ సైదా క్రమశిక్షణ గల ఉద్యోగన్నారు. సబ్ యూనిట్ అధికారి ఎంఎం రసూల్ మాట్లాడుతూ 26 సంవత్సరాలపాటు సేవలందించిన జాన్ సైదా పలువురికి మార్గదర్శకుడన్నారు. ఈ సభలో షేక్ ఎస్ఎం గౌస్, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్ వసంతరావు, హెల్త్ సూపర్‌వైజర్లు కందిమళ్ల నాగరాజు, కె గురుస్వామి,కె మాధవి, ఎన్ మనోహర్, వై లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.



షేక్ జాన్‌సైదాను సన్మానిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది

40 వేల అపరాధ రుసుం వసూలు

మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ అల్లం

పాలువాయిజంక్షన్(రెంటచింతల): వివిధ రకాల వాహనాలను తనిఖీ చేసి రూ.40 వేల అపరాధ రుసుం విధించినట్లు మాచర్ల మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ అల్లం మాధవరావు తెలిపారు. ఆటో డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్సు లేకపోవడం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పన్నులు చెల్లించకపోవడం వల్ల ఈ అపరాధ రుసుం విధించామన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలన్నారు.

బిల్లులు చెల్లించండి

రెంటచింతల: తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి నుంచి వినతులు స్వీకరించినట్లు తహసీల్దార్ గర్నెపూడి లెవి చెప్పారు. బొడ్డపాటి పేర్రెడ్డి అనే వ్యక్తి స్వచ్ఛభారత్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకుంటే డబ్బులు ఇవ్వలేదని ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ చెప్పారు.

జూనియర్ అసిస్టెంట్‌గా వెంకటరమణ

మాచర్ల: మండల రెవెన్యూ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్‌గా జి వెంకటరమణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె డిప్యూటేషన్ దాచేపల్లి నుంచి ఇక్కడకు వచ్చారు. కాగా ఇక్కడ సంవత్సర కాలంగా ఈ పోస్టు ఖాళీగా ఉంది.

ఎంఆర్ వ్యాక్సిన్‌ను చిన్నారులకు వేయండి

ఆరోగ్య కేంద్ర డాక్టర్ అరవింద్

శిరిగిరిపాడు (వెల్దుర్తి): 9 నెలల నుంచి 15 సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలకు మీజిల్స్, రూబెల్లా వ్యాధులు సోకకుండా ఎంఆర్ వ్యాక్సిన్‌ను అందించాలని శిరిగిరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ అరవింద్ ఆదేశించారు. మండలంలోని సోమవారం అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, హెల్త్ సిబ్బందికి ఎంఆర్ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ మంగళవారం నుంచి మొదటి విడతగా మండలంలోని పాఠశాలల్లోని 3260 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. మిగతా 2200 మందికి రెండో దశలో వ్యాక్సిన్ వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌వో గౌస్‌మొహీద్దీన్, హెచ్‌వీ శాంతకుమారి, హెల్త్ అసిస్టెంట్ మురళీధర్, వ్యాగ్యానాయక్, కే నామానాయక్, ఏఎన్ఎంలు వేదమణి, దండమ్మ, వెంకమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.

ధనార్జనే ధ్యేయం!

ల్యాబ్‌లలో అధిక మొత్తంలో వసూలు ● అవసరం లేకున్నా పరీక్షలు

(మాచర్ల రూరల్)

మాచర్ల పట్టణ పరిధిలో ధనార్జనే ధ్యేయంగా మెడికల్ ల్యాబ్‌లు నడుస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో పొత్తు కుదుర్చుకొని రోగుల నుంచి అధిక మొత్తం లో పిండుకుంటున్నారు. పట్టణంలో సుమారు 15 దాకా ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు ప్రభుత్వ అనుమతులు లేవు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల వైపే మొగ్గు చూపుతుండడంతో వైద్యులు యూరిన్, బ్లడ్ టెస్టులు చేయించుకోవాలని, ఫలానా ల్యాబ్‌కు వెళ్లాలని సూచనలు చేస్తారు. సదరు ల్యాబ్‌ల నిర్వాహకులు రోగి నుంచి టెస్టులకు నిర్దేశించిన ధరకంటే అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏ టెస్ట్ ఎంత అనేది ల్యాబ్‌ల వద్ద పొందుపరచకపోతుండటంతో అడిగినంత ఇవ్వక తప్పడం లేదు. ఏదైనా రోగంతో ప్రైవేటు వైద్యశాలకు వెళితే కనీసం రూ. 100 నుంచి రూ. 500 దాకా టెస్ట్‌లకు వసూలు చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.



ప్రభుత్వాసుపత్రి ల్యాబ్‌కు వేసిన తాళం

ప్రభుత్వాస్పత్రి ల్యాబ్‌కు తాళం

మాచర్ల పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ సదుపాయమున్నా రోగులకు ఉపయోగపడటంలేదు. పట్టించుకునే వారు లేకపోవడంతో గత్యంతరం లేక ప్రజలు ప్రైవేటు వైద్యశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ తాళాలు వేసి సిబ్బంది వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లిపోతున్నారు. పరీక్షల రిపోర్టులు కూడా సరైన సమయంలో ఇవ్వకపోవడంతో పేద, మధ్య తరగతి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మొక్కలు నాటే కార్యక్రమం



వెల్దుర్తి: వనం-మనం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పట్లవీడులో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కోనుగంటి శ్రీనివాసరెడ్డి గ్రామంలోని చెరువు కట్టపై సుమారు కిలోమీటరు మేర ఉపాధిహామీ కూలీలతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొర్రా కొండలు, బీసీ కొండలు, ఎఫ్ఏ లింగారావు, మహ్మద్ రఫి, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

పోలేపల్లిలో హైయ్యర్ జ్ఞాపకార్థ కూటమి

దుర్గి: పోలేపల్లి గ్రామంలోని ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ చర్చిలో సోమవారం ఫాదర్ హైయ్యర్ 176వ జ్ఞాపకార్థ కూటమిని నిర్వహించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఫాస్టర్ ఆనందప్రతాప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సంఘ పెద్దలు పర్యవేక్షించారు.

పత్తి పొలం పరిశీలన

దుర్గి: గుంటూరులోని లాంఫాం శాస్త్రవేత్తలు సోమవారం దుర్గి, ఆత్మకూరు గ్రామాల్లో పర్యటించి పత్తి పొలాలను పరిశీలించారు. సూక్ష్మపోషకాలు లోపించినట్లు గుర్తించారు. నివారణకు అగ్రోమిని మెక్స్, బోరాన్, మెగ్నీషియం, మల్టీకె వాడాలని రైతులకు సూచించారు. పత్తి మొక్క ఒడలి చనిపోతుంటే ట్రైకోడెర్మా విరిడీని ఉపయోగించాలన్నారు. గులాబీ రంగు పురుగు నివారణకు పంట పూత దశ, కాయ దశలో ప్రొఫినోఫాస్ లేదా క్లోరిఫైరిఫాస్ లేదా థయోర్డికార్బ్ మందును పైరుపై పిచికారి చేయాలని సూచనలిచ్చారు. ఈ పర్యటనలో శాస్త్రవేత్తలు డాక్టర్ కిషోర్‌బాబు, శ్రీలక్ష్మి, సైదానాయక్‌లు పాల్గొనగా వారి వెంట వ్యవసాయాధికారిణి సంధ్యారాణి, విస్తరణాధికారి తారాసింగ్, అభిషిక్తవర్మ, ఎంపీఈవోలు ఉన్నారు.



హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండని పోలీసుల ర్యాలీ

మాచర్ల రూరల్, వెల్దుర్తి: హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అంటూ పోలీసులు ర్యాలీలు నిర్వహించారు. మాచర్ల పట్టణంలో ఎస్ఐ లక్ష్మయ్య, వెల్దుర్తిలో ఎస్ఐ రవికృష్ణ నేతృత్వంలో ర్యాలీలు జరిపి హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ ధరించకుండ ద్విచక్ర వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎస్ఐ రంగారావు, సిబ్బంది బొమ్ము వెంకటనాగరాజు, నాగేశ్వరరావు, నాగరాజు, గోపి, కిరణ్, కోటిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



మాచర్ల: హెల్మెట్లతో ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు

గురజాల అధికారుల ఫోన్ నెంబర్లు

ఆర్డీవో	: 9849904015
తహసీల్దారు	: 9949096528
ఎంపీడీవో	: 7032983491
డీఎస్పీ	: 9440796210
ఎస్ఐ	: 7702779100
ఈవోపీఆర్డీ	: 7032983491
పంచాయతీ ఈవో	: 9949423793
ఏడీఈ	: 9440812281
ఏవో	: 8886614205
ఏపీఎం	: 8978804825
ఏపీవో	: 9701667355
సీడీపీవో	: 9032961987
పశుసంవర్ధక శాఖ ఏడీ	: 8790550909

సినిమా గైడ్

వెంకటేశ్వర	గౌతమ్‌నంద
నాగార్జున	డీజే
శ్రీరామ	ఫిదా

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం



సన్మానం అందుకున్న ఉపాధ్యాయులు

దుర్గి: జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ బదిలీపై వెళ్తున్న భీమా అప్పారావు, బాబుల్లా, రమేష్, కృష్ణ, వెంకటరెడ్డి, నాగార్జునరాజు, శ్రీనివాసకుమార్, చక్రపాణీలను సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు పెద్దలు మాట్లాడుతూ దుర్గి పాఠశాల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గాదె రామకృష్ణారావు, పాఠశాల హెచ్ఎం సుంకర మస్తాన్‌రావు, టీడీపీనేత శెట్టిపల్లి యలమంద, పాఠశాల యాజమాన్య కమిటి అధ్యక్షుడు శెట్టిపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మాచర్ల కూరగాయల ధరలు (రూ.) 1 కిలో

టమోటా:రూ.100, పచ్చిమిర్చి: రూ.80, బెండ:రూ.30, దొండ:రూ.20, బంగాళ దుంప: రూ.30, దోస:రూ.20, వంకాయలు: రూ.40, బీర:రూ.40, క్యారెట్:రూ.80, బీట్ రూట్:రూ.60, ఉల్లిగడ్డలు:రూ.30 కీర: రూ.40, కాకర:రూ.60, క్యాబేజి రూ40, మునక్కాయ(1):రూ.6, సొరకాయ:రూ.20.

హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవికాదు) సమస్యలు ఉన్నాయా? ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

సమయం : ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
ఫోన్ నెంబర్ : 08642 224949

పేదలందరికీ నివేశన స్థలాలు మంజూరు చేయాలి

సామాజిక న్యాయ సమితి సభ్యుల వినతి

గురజాల: రెవెన్యూ డివిజన్ పరిధిలోని పేదలందరికీ నివేశన స్థలాలు మంజూరు చేయడంతోపాటు గృహాలను నిర్మించి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ సమితి సభ్యులు సోమవారం ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. కార్పొరేట్ సంస్థలను రద్దు చేసి కుల, మతాలకు అతీతంగా అందరికీ ప్రభుత్వం నర్సరీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, హాస్టల్ వసతి కల్పించడంతోపాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ప్రభుత్వం రూ. 2 లక్షల రుణాలు మంజూరు చేయాలన్నారు. అర్జీ అందజేసిన వారిలో గురజాల అప్పారావు, పుల్లాచారి, కృష్ణవేణి, రవికృష్ణ ఉన్నారు.

సత్రశాలలో వరద పాశం

రెంటచింతల: కృష్ణానది ఒడ్డున గల సత్రశాలలో సోమవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వరద పాశం నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశారు. పవిత్ర కృష్ణానదిలోని నీటిని బిందెల ద్వారా తీసుకొచ్చి ఆలయంలోని దేవతా విగ్రహాలకు పోశారు. ఆలయ అర్చకులు భువనగిరి ఆంజనేయ శాస్త్రి, చిట్యాల కృష్ణప్రసాద్, చిన కోటేశ్వరరావు నేతృత్వంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అలాగే పొంగళ్లు సమర్పించారు. జెట్టిపాలెం గ్రామస్థుల నేతృత్వంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్‌బోర్డు అధ్యక్ష, ఉపాధ్యక్షులు త్రిపుర గోవర్ధనరావు, నీలం మల్లయ్య, ఆలయ అధికారి గాదే రామిరెడ్డి తెలిపారు.



వరదపాశంలో పాల్గొన్న భక్తులు

ఆఫీసర్స్ వాయిస్

ఓటరు నమోదుకు 453 దరఖాస్తులు

తహసీల్దారు లెవి



రెంటచింతల: నూతనంగా ఓటు నమోదు చేసుకోవడానికి మండల వ్యాప్తంగా 453 దరఖాస్తులొచ్చాయి. 18 సంవత్సరాలు నిండిన వారు 192 మంది, పేరు మార్పు కోసం 261 మంది దరఖాస్తు చేసుకున్నారు. సవరణలకు సంబంధించి 35 వచ్చాయి. వీటిని పరిశీలించిన తరువాత తుది జాబితా వెల్లడిస్తాం.

కొడుకే గెంటేస్తే బతికేదెలా?

- కని, పెంచినందుకు కాటేస్తున్నారు
- న్యాయం చేయాలంటూ పోలీసు కార్యాలయాన్ని ఆశ్రయించిన వృద్ధులు
- వృద్ధుల చెంతకే వచ్చిన రూరల్ ఎస్పీ
- ఫిర్యాదుల స్వీకరణ, చర్యలకు ఆదేశం





వృద్ధుల వద్దకు వచ్చి ఫిర్యాదులు తీసుకుంటున్న రూరల్ ఎస్పీ అప్పలనాయుడు. తన గోడు వెళ్ళబోసుకుంటున్న వృద్ధుడు

గుంటూరు: రూరల్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన వృద్ధ దంపతులు తమకు న్యాయం చేయాలంటూ సోమవారం రూరల్ ఎస్పీని ఆశ్రయించారు. పెద్ద సంఖ్యలో వృద్ధులు రూరల్ ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. వారు మెట్లు ఎక్కి రావడం ఇబ్బంది అవుతుందని భావించి వారందరినీ కిందనే కూర్చోబెట్టి రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకట అప్పలనాయుడు వారి వద్దకు వచ్చారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నేరుగా ఎస్పీ తమ వద్దకు రావడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

ఆస్తి కోసం కొడుకు వేధిస్తున్నాడు
- నాగేశ్వరరావు, సీతారావమ్మ, అరవపల్లి

ఆస్తి కోసం తమను రెండో కుమారుడు శివకాకాని వేధిస్తున్నాడని రేపల్లె మండలం చిన్న అరవపల్లి గ్రామానికి చెందిన నాగిశెట్టి నాగేశ్వరరావు, సీతారావమ్మ దంపతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అదేమిటని అడిగిన పెద్ద కుమారుడిపై కత్తితో దాడి చేశాడన్నారు. తమను పొలంలోకి కూడా వెళ్ళనివ్వడం లేదని వాపోయారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కొడుకు తరిమేస్తే అడుక్కు తింటున్నా
-పులుసు పెద్దిరెడ్డి, పాల్వాయి

ఒక్కగానొక్క కుమారుడు తనను ఇంటి నుంచి గెంటేయడంతో భిక్షాటన చేసుకుని బతుకుతున్నానని రెంటచింతల మండలం పాల్వాయికి చెందిన పులుసు పెద్దిరెడ్డి రూరల్ ఎస్పీ ఎదుట వాపోయారు. తన కుమారుడు లింగారెడ్డి ఆర్థిక లావాదేవీల దృష్ట్యా తనను ఇంటి నుంచి తరిమివేశాడన్నారు. తాను రెంటచింతలలో బిచ్చమెత్తుకుని బతుకుతున్నానని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.

కనికరం లేకుండా గెంటేశాడు
- కూసంపూడి సరస్వతి, అలకాపురం

కన్న కొడుకే తనను, దివ్యాంగురాలైన తన కూతురిని ఇంటి నుంచి గెంటి వేసి తాళాలు వేసుకున్నాడని పిట్టలవానిపాలెం మండలం అలకాపురానికి చెందిన కూసంపూడి సరస్వతి ఫిర్యాదు చేశారు. భర్త లేడనీ, పోలియోతో బాధపడుతున్న తన కుమార్తె హరికుమారితో కలిసి తాను జీవనం సాగిస్తున్నా న్నారు. పెద్ద కుమారుడు నాగరాజు తమ ఇద్దరినీ ఇంటి నుంచి గెంటి తాళం వేసుకున్నాడన్నారు. రెండో కుమారుడు చూస్తుంటే అతడిని కూడా రానివ్వడం లేదన్నారు. ఇద్దరు కుమారులకు చెరో 12 ఎకరాల పొలం పంపిణీ చేశానని తెలిపారు. తన పేరుతో ఇల్లు, ఏడెకరాల పొలం ఉందన్నారు. పోలియో వ్యాధి గ్రస్తురాలైన హరికుమారిని తాను చూసుకుంటుండగా ఈ ఆస్తిని ఆమె పేరుతో పెడతానని భావించి తామిద్దరినీ రోడ్డుపాలు చేశాడన్నారు.

పొలంలోకి వెళ్ళనివ్వడం లేదు
- కోటేశ్వరరావు, పద్మ

మొదటి భార్య పిల్లలు ఇంటి అద్దెలు వసూలు చేసుకోవడమేకాక తమను పొలంలోకి రానివ్వడం లేదని దాచేపల్లికి చెందిన ఉప్పు కోటేశ్వరరావు, పద్మ దంపతులు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్ళి చేసుకున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు. ఈ క్రమంలో తమకు రూ.5 లక్షలు అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చనివ్వకుండా తమ ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.

మనువడే గెంటేస్తున్నాడు
- మోదుగుల సీతారావమ్మ

చేరదీసినందుకు తన రెండోకుమార్తె కొడుకు వంగా రామిరెడ్డి తన ఆస్తి కాజేసి తనను ఇంటి నుంచి గెంటివేసే ప్రయత్నం చేస్తున్నాడని తుళ్ళూరు మండలం పెదపరిమికి చెందిన మోదుగుల సీతారావమ్మ రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనకు ఇరువురు కుమారులు కాగా ఎవరి ఆస్తులు వారికి పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండో కుమార్తె కొడుకు వంగా రామిరెడ్డి అప్పులపాలై ఇబ్బంది పడుతుంటే తాను చేరదీసి ఇంటికి తీసుకొచ్చి చూసుకున్నానన్నారు. తన పేరుతో ఉన్న 60 సెంట్ల పొలాన్ని తన తదనంతరం అని చెప్పి నేరుగా తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని సీతారావమ్మ పేర్కొన్నారు. అంతేకాక తన అకౌంట్‌లో ఉన్న రూ.5 లక్షలను ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేసుకుని తనను ఇంటి నుంచి గెంటి వేసేందుకు ప్రయత్నిస్తున్నాడని వాపోయారు. ప్రతి రోజూ తనను తిడుతూ, కొడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వెళ్లబుచ్చారు. తనకు న్యాయం చేయాలనీ రూరల్ ఎస్పీని వేడుకున్నారు.

యార్డు అభివృద్ధిలో అధికారులదే కీలక పాత్ర

● మిర్చి యార్డు చైర్మన్ మన్నవ



పదవీ విరమణ చేస్తున్న తాడిబోయిన బాబురావును సత్కరిస్తున్న మన్నవ

ఆంధ్రజ్యోతి, గుంటూరు: యార్డు అభివృద్ధిలో అధికారులదే కీలక పాత్ర గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ జేఎంఎస్ తాడిబోయిన బాబురావు పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా మార్కెటింగ్ శాఖలో పనిచేసిన సౌమ్యుడు బాబురావు అని కొనియాడారు. యార్డులో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకురావటానికి ఉద్యోగులపై కొంత ఒత్తిడి తెచ్చామని... ఉద్యోగులు అర్థం చేసుకుని అండగా నిలబడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి యార్డు కార్యదర్శి ఎం. దివాకర్ అధ్యక్షత వహించగా రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు భాస్కరెడ్డి, తిరువూరు మాజీ శాసనసభ్యుడు స్వామిదాసు, యార్డు వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, డైరెక్టర్లు పాల్గొన్నారు.

వైసీపీ నాయకులకు మతిభ్రమించింది

● టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కనపర్తి వ్యాఖ్య

ఆంధ్రజ్యోతి, గుంటూరు: నానాటికీ దిగజారిపోతున్న వైసీపీ పరిస్థితి చూసి ఆ పార్టీ నాయకులకు మతిభ్రమించిందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ ఉద్యోగుల వయో పరిమితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉద్యోగ సంఘ నాయకులు అశోక్‌బాబు, బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టత ఇచ్చినా ఉద్యోగులను రెచ్చగొడుతూ వారిలో అభద్రతాభావాన్ని కలగించటానికి వైసీపీ ప్రయత్నించటం సిగ్గు చేటన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు 40 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది, రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచింది ఒక్క టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అసంఘటిత కార్మికులు సహజ మరణానికి గురైతే వారి కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారనీ, త్వరలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రభుత్వం ఇవ్వనుందనీ కనపర్తి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం వైసీపీ నాయకుల అవివేకమని, ఇది ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

అన్ని వర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం



శిక్షణ శిబిరం ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న రాజామాస్టారు

ఆంధ్రజ్యోతి, గుంటూరు: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాస్టారు చెప్పారు. సోమవారం గుంటూరులో టీడీపీ రాష్ట్రస్థాయి నాయకత్వ శిక్షణా శిబిరం 7వ బ్యాచ్ ప్రారభమైంది. ఈ సందర్భగా రాజా మాస్టారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి 10 బీసీ ఫెడరేషన్ల ఏర్పాటు చేయడంతో పాటు, బడ్జెట్‌లో దాదాపు రూ.200 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, ఎన్టీఆర్ విదేశీ విద్య దీవెన తదితర పథకాల ద్వారా ఉన్నత విద్య అభ్యసించే వారికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. మైనారిటీల కోసం హజ్ భవనాల నిర్మాణం, చేనేతలకు రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. శిక్షణా శిబిరానికి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కందుకూరు జడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్, కోఆర్డినేటర్ కాకర్ల మల్లికార్జున్, శిక్షకులు పసుపులేటి పాపారావు, కృష్ణ భరత్, జే. చైతన్యలు పాల్గొన్నారు.

కొనసాగుతున్న ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్

- నేడు లాంగ్వేజ్ పండిట్స్, పీడీలకు కౌన్సెలింగ్
- సీరియల్ నంబర్ 1801 నుంచి 2600 వరకు



కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తున్న ఆర్జేడీ శ్రీనివాసులురెడ్డి

గుంటూరు(విద్య): ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ కొనసాగుతోంది.పాత బస్టాండు వద్ద ఉన్న పరీక్షా భవన్‌లో సోమవారం సీరియల్ నంబర్ 1000 నుంచి 1800 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయా క్యాడర్స్‌లో దాదాపు వెయ్యి మంది ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.

నేడు భాషా ఉపాధ్యాయులకు...

ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ భాగంగా నేడు ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్స్) క్యాడర్ లోఉన్న బాషా ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ (సీరియల్ నం. 1801 నుంచి 2600) నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్ డీఈవో ఎన్ రఘుకుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఎస్‌జీటీ తెలుగు, ఉర్దూ, హెడ్మాస్టర్స్ హెడ్‌హక్ ప్రమోటీలకు, స్కూల్ అసిస్టెంట్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు ఆయా క్యాడర్ల ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. ఢిఫరెన్షియల్ కేటగిరీ ఉపాధ్యాయులు అవసరమైన సర్టిఫికెట్లు తీసుకుని రావాలని సూచించారు. కౌన్సెలింగ్‌ను ఆర్జేడీ కెవి శ్రీనివాసులురెడ్డి, ఇన్‌చార్జ్ డీఈవో రఘుకుమార్, డిప్యూటీ డీఈవో పిల్ల రమేష్ పర్యవేక్షించారు.

నిన్న పంటపొలం.. నేడు ప్రఖ్యాత విద్యాకేంద్రం!

అమరావతిలో తరగతులు ప్రారంభించిన 'విట్'




విట్ యూనివర్సిటీ అమరావతి క్యాంపస్‌లో జరుగుతున్న తరగతులు (ఫైల్ ఫొటోలు)

(ఆంధ్రజ్యోతి, అమరావతి)
అవి నిన్నమొన్నటి వరకూ పంటభూములు.. మరి నేడో!? విజ్ఞానకాంతులు వెదజల్లే ప్రఖ్యాత విశ్వవిద్యాలయానికి నెలవులు! ప్రజా రాజధానిగా రూపొందుతున్న అమరావతిలోని ఐనవోలు వద్ద నిర్మాణంలో ఉన్న విట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కొద్ది రోజుల క్రితమే తరగతులు ప్రారంభమై, నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో విద్యాబోధన మొదలుపెట్టిన తొట్టతొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా నిలిచింది. తమిళనాడులోని వెల్లూరు ప్రధాన కేంద్రంగా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తన క్యాంపస్‌లను కలిగి ఉన్న ఈ విఖ్యాత యూనివర్సిటీ తరగతుల ప్రారంభంతో అమరావతిలో విద్యాపరిమళాలు గుబాళించడం మొదలైంది!

అమరావతిని ప్రపంచంలోనే పేరొందిన విద్యాకేంద్రంగా మలచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే క్రమంలో భాగంగా అందులో దేశ, విదేశాలకు చెందిన పలు సుప్రసిద్ధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు తమ క్యాంపస్‌లను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే మిగిలిన అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల కంటే ముందుగా విట్, ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలు తమ క్యాంపస్‌లను చకచకా నిర్మింపజేస్తూ, ఈ విద్యాసంవత్సరం నుంచే వాటిల్లో తరగతుల ప్రారంభానికి చర్యలు తీసుకున్నాయి. ఇప్పటికే లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఎస్.ఆర్.ఎం.లో తరగతులు ఆగస్టులో మొదలవబోతుండగా, విట్ తరగతులు మాత్రం గత వారంలో ప్రారంభమయ్యాయి. విట్ క్యాంపస్ ప్రారంభోత్సవాన్ని ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించనున్నట్లు ఆ యూనివర్సిటీ వర్గాల ద్వారా తెలిసింది.

ఇంజినీరింగ్‌లో 670 మంది.. పీహెచ్‌డీలో 30 మంది..!

రాజధానిలోని వెలగపూడి తాత్కాలిక సచివాలయ సముదాయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఐనవోలు శివార్లలో నిర్మాణం జరుపుకుంటున్న విట్ ఏపీ విశ్వవిద్యాలయంలో తరగతుల ప్రారంభంతో ఆ ప్రాంతం విద్యార్థినీ విద్యార్థులతో కళకళలాడుతోంది. రెండేళ్ల క్రితం వరకూ పంటలతో కనిపించిన భూముల్లో అతి స్వల్పకాలంలోనే రూపుదిద్దుకుంటున్న ఈ విద్యాలయం పలువురి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.

విట్ అమరావతి క్యాంపస్‌లో తొలి విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌లో 670 మంది ప్రవేశాలు పొందగా, పీహెచ్‌డీలో 30 మంది చేరారు. బీటెక్‌లో సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్‌తో సీఎస్ఈ, నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలైజేషన్‌తో సీఎస్ఈ, 5 సంవత్సరాల ఇంటెగ్రేటెడ్ ఎంటెక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌తోపాటు ఇంజినీరింగ్, సైన్స్, హ్యూమానిటీస్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సులను ప్రస్తుతం ప్రారంభించారు. తమ క్యాంపస్‌లో చదువుతున్న డే స్కాలర్లతోపాటు గుంటూరులోని వసతిగృహాల్లో ఉండే విద్యార్థుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరుల నుంచి 16 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు విట్ ఏపీ రిజిస్ట్రార్ డాక్టర్ సీఎల్వీ శివకుమార్ తెలిపారు. అత్యాధునిక తరగతి గదులతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలున్న విద్యను సముపార్జించేందుకు విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులనూ తమ క్యాంపస్‌లో కల్పిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి చేతులమీదుగా సెప్టెంబరులో క్యాంపస్‌ను ప్రారంభింపజేసేందుకు విట్ ఏపీ ఛాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ ఆధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.

నవ్యాంధ్ర అభ్యున్నతికి 'నాటా'

- అమరావతిలో పరిశ్రమల స్థాపనకు ఆస్ట్రేలియాలోని ప్రవాసాంధ్రులు సుముఖం
- ఏపీ ఎన్ఆర్‌టీతో చర్చలు
- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో త్వరలో భేటీ
- వెల్లడించిన నాటా ఆస్ట్రేలియా అధ్యక్షుడు డాక్టర్ తిపిర్నేని ప్రసాద్



నవ్యాంధ్ర తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్లానర్ ఇమ్రాన్ అమ్జాద్



నాటా లోగో

ఆంధ్రజ్యోతి, విజయవాడ ఫీచర్స్ : ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలుగు విద్యార్థులు, వృత్తి నిపుణుల సమస్యల పరిష్కారానికి నవ్యాంధ్ర తెలుగు అసోసియేషన్(నాటా) గత రెండేళ్లుగా పని చేస్తోంది. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ అక్కడి తెలుగు వారికి ఇండియన్ హై కమిషన్(ఇండియన్ ఎంబసీ)కి వారధిగా ఉంటోంది. కాన్‌బెర్రాలో మే, 2015లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరాలైన మెల్‌బోర్న్, పెర్త్, అడిలైడ్, డార్విన్, హోబర్ట్‌లలో గత ఏడాది తన అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో సుమారు ఐదు లక్షలమంది భారతీయ సంతతికి చెందిన వారు ఉంటే వారిలో 1.5 లక్షల మంది ఒక్క నవ్యాంధ్ర నుంచే ఉన్నారని సంస్థ అధ్యక్షుడు తిపిర్నేని ప్రసాద్ ఆంధ్రజ్యోతితో ఫోన్‌లో మాట్లాడుతూ తెలిపారు. గత మూడేళ్లుగా ఉగాది సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీ ఎన్ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరి రవి కుమార్ ఆధ్వర్యంలో నవ్యాంధ్రలో పారిశ్రామికాభివృద్ధికి ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులతో ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేశామని వివరించారు. అమరావతిలో పరిశ్రమల స్థాపనకు త్వరలో సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో ఎంవోయులు కుదుర్చుకుని పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా తమను సంప్రదించిన తెలుగు వారి బాగోగులకు తమ సంస్థ బాధ్యత వహిస్తోందని తెలిపారు.

ఆస్ట్రేలియాలోని తెలుగువారికి ఆర్థిక సలహాలు

ఈ క్రమంలోనే నవ్యాంధ్ర తెలుగు అసోసియేషన్ జాతీయ కార్యవర్గం ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా నగరంలోని గుంగాలిన్ లైబ్రరీ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ నిపుణులతో సోమవారం ఆర్థిక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సంస్థ ఫ్రీడమ్ ఫైనాన్స్‌కు చెందిన ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్లానర్ ఇమ్రాన్ అమ్జాద్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో కాస్ట్‌ఆఫ్ లివింగ్ పెరిగిన వైనాన్ని గణాంకాలతో కళ్లకు కట్టారు. భవిష్యత్తు అవసరాలకు డబ్బును పొదుపు చేసుకునే మార్గాలను విశదీకరించారు. నాటా సభ్యులకు రాయితీపై తన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఎ.ఎన్.డ్ మార్టిగేజ్ లెండర్ సంస్థకు చెందిన సైరా ఫరాజ్ మాట్లాడుతూ మార్టిగేజ్ రుణాలపై రాయితీ పథకాలపై నాటా సభ్యులకు అవగాహన కల్పించారు. రెడ్‌బ్రిక్ ప్రాపర్టీ గ్రూప్‌కు చెందిన నిపుణులు నళిన్ రత్నాయకే, అనిష్ సెబాస్టియన్‌లు మట్లాడుతూ ఆస్ట్రేలియాలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. నాటా సభ్యులకు రాయితీలతో కూడిన సేవలు అందిచండానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నాటా అధ్యక్షుడు తిపిర్నేని ప్రసాద్ అధ్యక్షోపన్యాసం చేస్తూ ఆస్ట్రేలియాలో తెలుగు వారినందరినీ ఒకతాటి మీదకు తీసుకువచ్చామని, వారి ఆర్థిక, సామాజిక భద్రతకు తాము పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాటా ఉపాధ్యక్షురాలు శిరీష.పి, నాటా కార్యదర్శి కొమ్మన కళ్యాణ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అనిల్‌కుమార్ కొర్నెపాటి తదితరులు పాల్గొన్నారు.

లాం నుంచే పాలన

- అగ్రి వర్సిటీ.. గుంటూరు నుంచి లాంకు తరలింపు



ఆంధ్రజ్యోతి, అమరావతి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ పరిపాలన విభాగం లాంలో కొలువు తీరుతోంది. ప్రస్తుతం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని పరిపాలన విభాగాన్ని లాంఫాంలో కొత్తగా నిర్మించిన ఫ్యాకల్టీ భవనంలోకి తరలిస్తున్నారు. గురువారం నుంచి లాంలోనే పాలన అందించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. తొలి విడతగా వీసీ, రిజిస్ట్రార్‌తో పాటు పది మంది ముఖ్య అధికారులు లాంలోని ఫ్యాకల్టీ భవనంలోకి తరలివెళ్లనున్నారు. ఇందుకోసం లాంలోని ఫ్యాకల్టీ భవనంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వీసీ, రిజిస్ట్రార్ ఛాంబర్లు, కాన్ఫరెన్స్ హాలులో ఫర్నిచర్ సిద్ధం చేశారు. వీసీ, రిజిస్ట్రార్‌తో పాటు డీన్ ఆఫ్ అగ్రికల్చర్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెక్షన్, కంప్ట్రోలర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్, పాలిటెక్నిక్ కోఆర్డినేటర్, డీన్ కమ్యూనిటీ సైన్స్, డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ ఆయా విభాగాలు తొలివిడత లాంకు తరలిస్తున్నారు. తర్వాత ఇతర విభాగాలను తరలించనున్నట్లు చెప్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ప్రధాన కార్యాలయం, పరిపాలన విభాగాలను 2015 ఫిబ్రవరిలో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని విజయదుర్గా అపార్ట్‌మెంట్‌కు తరలించారు. ఏపీలో వ్యవసాయ విశ్వవిద్యాలయ స్థాపనకు రాజధాని సమీపంలోని లాంఫాంలో దాదాపు 900 ఎకరాలు సిద్ధం చేశారు. లాంలో వర్సిటీ నిర్మాణానికి 2015 నవంబరులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ శంకుస్థాపన చేశారు. జాతీయ ప్రయోజనాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన ఈ విశ్వవిద్యాలయ మాస్టర్ ప్లాన్ రాకలో జాప్యం వల్ల పనులు చేపట్టలేదు. ముందుగా 2016లో ఫ్యాకల్టీ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు ఇందులోనే వర్సిటీ పరిపాలన యంత్రాంగం కొలువు తీరుతోంది.

పెచ్చుమీరుతున్న ఆర్‌ఎస్‌ఎస్ దాడులు

- బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కాళ్లపై పడిన అధికార, ప్రతిపక్షాలు
- గుజరాత్ కేంద్రంగా దేశంలో రెచ్చిపోతున్న మాఫియాలు
- జిల్లాకు చేరుకున్న ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ లాంగ్ మార్చ్
- ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ నారాయణ



లాంగ్ మార్చ్ సందర్భంగా గుంటూరు నగరంలో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ కార్యకర్తల ర్యాలీ



మాట్లాడుతున్న సీపీఐ నారాయణ



చిలకలూరిపేటలో ప్రసంగిస్తున్న అపరంజిత్

గుంటూరు (సంగడిగుంట): తెలుగు రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాలు సిగ్గువిడిచి కాషాయీకరణ కాళ్లపై పడ్డాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. కేరళ వంటి చిన్న రాష్ట్రంలో జరిగిన ఒక్క సంఘటనకే కేంద్ర హోం మంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని, దేశంలో భజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు రోజు చేసే దాడులకు కేంద్రం ఎందుకు స్పందించడం లేదన్నారు. జూలై 15వ తేదీ కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ లాంగ్‌మార్చ్ సోమవారం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా గుంటూరు మహిమా గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సభలో నారాయణ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. గుజరాత్ కేంద్రంగా ఆర్థిక దోపిడీ జరుగుతోందన్నారు. డ్రగ్స్ మాఫియాలు దేశంపై దాడి చేస్తున్నాయన్నారు. రాజ్యాంగబద్ధమైన రెండు అత్యున్నత పదవులు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు చేపట్టటంతో లౌకికవ్యవస్థకే ప్రమాదం ఏర్పడిందన్నారు. గుజరాత్‌కు చెందిన మాంసం ఎగుమతిదారులు డబ్బులిస్తే అడ్డంకులు చెప్పడం లేదని, ఇవ్వనివారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు.

పవన్ సీఎంను కలిస్తే అభ్యంతరం ఏముంది..

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలవడం తమకు అభ్యంతరం లేదన్నారు. కేవలం ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రిని ఎవరైనా కలవవచ్చుని, తాము కూడా చాలాసార్లు కలిశామన్నారు. వెంకయ్యనాయుడికి శేషజీవితం ప్రశాంతంగా గడుపుకొనేందుకు ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చారన్నారు. కేటీఆర్, లోకేష్‌లు కొత్త బిచ్చగాళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు.

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కావాలి ..

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కావాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి విశ్వజిత్ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కుదించుపోతుండగా ప్రైవేటు రంగంలో అవకాశాలు రాక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నిరాశలో మునిగిపోతున్నారన్నారు. ర్యాలీ గుంటూరు చేరిన సందర్భంగా స్థానిక సీపీఐ నేతలు జంగాల అజయ్‌కుమార్, కోటా మాల్యాద్రి, ప్రజానాట్య మండలి సభ్యులు స్వాగతం పలికి చుట్టుగుంట సెంటర్ నుంచి మహిమా గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేఎన్‌యూ విద్యార్థి నాయకురాలు అఫాయిసా, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

విద్యను ప్రాథమిక హక్కుగా చట్టబద్ధం చేయాలి : అపరంజిత్ రాజా

చిలకలూరిపేట అర్బన్ : ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తూ విద్యను ప్రాథమిక హక్కుగా ప్రభుత్వం చట్టబద్ధం చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ నాయకురాలు అపరంజిత్‌రాజా డిమాండ్ చేశారు. లాంగ్‌మార్చ్ చిలకలూరిపేటకు చేరిన సందర్భంగా మాట్లాడుతూ స్వదేశీ విద్యాలయాలను బలోపేతం చేయడంతోపాటు పరిశోధన రంగానికి నిధులు కేటాయించాలన్నారు. ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి తిరుమలైరామన్, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షులు వలిఉల్లాఖాద్రి ప్రసంగించారు. లాంగ్‌మార్చ్‌కు వచ్చిన జాతీయ నాయకులను చిలకలూరిపేట ఏఐవైఎఫ్ ఏరియా కార్యదర్శి షేక్ సుభాని సత్కరించారు. రాష్ట్ర కార్యదర్శి లెనిన్, అఫ్సర్, సీపీఐ నాయకులు సీఆర్ మోహన్, వెంకటేశ్వరరావు, రామారావు, రామసుబ్బాయమ్మ, నిర్మల పాల్గొన్నారు.

సచివాలయం ఉద్యోగుల కోసం..
నేడు, రేపు ఉచిత వైద్య శిబిరం

ఆంధ్రజ్యోతి, అమరావతి: సచివాలయ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆగస్టు 1, 2 తేదీల్లో రెండు రోజులపాటు వెలగపూడి సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో (ఈనెల ఒకటి, రెండు తేదీల్లో) ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నారన్నారు. కార్డియాలజీ, గైనకాలజీ, యూరాలజీ, థైరాయిడ్ సమస్యలపై ఈ వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విజయవాడకు చెందిన ఆంధ్రా హాస్పిటల్స్ సౌజన్యంతో నిర్వహించనున్న ఈ వైద్య శిబిరాన్ని సచివాలయంలోని మూడో బ్లాక్‌లో ఉన్న ఉద్యోగుల అసోసియేషన్ హాలులో మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

సీఆర్‌డీఏ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

ఆంధ్రజ్యోతి, అమరావతి: విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయ కమ్యూనికేషన్స్ విభాగంలో నూతనంగా భర్తీ చేయనున్న మేనేజర్ (మీడియా రిలేషన్స్), వెబ్ డిజైనర్ పోస్టుల కోసం సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఉద్యోగాల కోసం వరుసగా 8, 9 మంది చొప్పున హాజరయ్యారు. వీరిని సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ వి.రామమనోహరరావు సారధ్యంలోని ఆరుగురితో కూడిన బృందం ఇంటర్వ్యూ చేసింది. ఫలితాలు వారం, 10 రోజుల్లో వెలువడతాయని తెలుస్తోంది. కొద్ది వారాల క్రితం నోటిఫికేషన్ ఇవ్వగా, పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక వడపోత అనంతరం ఈ 2 పోస్టులకు కలిపి మొత్తం 17 మందికి ఇంటర్వ్యూ లేఖలు పంపగా, వారందరినీ సోమవారం ఇంటర్వ్యూలు చేశారు. కాగా.. ఈ పోస్టుల్లో ఎలాగైనా నియమితులవ్వాలని భావిస్తున్న కొందరు అభ్యర్థులు వివిధ మార్గాల ద్వారా తమ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరిలో కొందరు రాజకీయ పలుకుబడి కలిగిన వారిని ఆశ్రయించగా, ఇంకొందరు అధికార వర్గాలతో తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని, ఎంపికయ్యేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.

చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక

- రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా
- కొండవీడు అభివృద్ధికి నాలుగు నెలల్లో మాస్టర్‌ప్లాన్



ఘాట్‌రోడ్డును పరిశీలిస్తున్న ముఖ్య కార్యదర్శి ఎంకె మీనా

యడ్లపాడు : రాష్ట్రంలోని చారిత్రక ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా పేర్కొన్నారు. సోమవారం మండలంలోని చారిత్రక కొండవీడుకోట ప్రాంతాన్ని ఆయన తన బృందంతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ, పురావస్తు శాఖలతో కలసి కొండవీడుకోట అభివృద్ధికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను నాలుగు నెలల్లో రూపొందించి ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు చెప్పారు. కొత్తపాలెం వైపు నుంచి కొండలపైకి 5.1 కి.మీల ఘాట్‌రోడ్డును, కోట వైపు నుంచి మెట్ల మార్గాల నిర్మాణంపై పర్యాటకశాఖ దృష్టి పెట్టిందన్నారు. కొండవీడు కొండలన్నీ అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్నాయని సాధారణ ప్రదేశంలో మాదిరిగా అటవీ భూములలో నిర్మాణాలు సాధ్యం కాదన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి అటవీశాఖ, పురావస్తు శాఖల అనుమతులు, చట్టాలకు లోబడి పనులు చేయాల్సి ఉందన్నారు. ఘాట్ రోడ్డు పూర్తయిన తరువాత దేవాలయాలను, పురాతన కట్టడాలను అభివృద్ధి చేయడంతోపాటు వాటిని కలుపుతూ రహదారులను నిర్మించాల్సి ఉందన్నారు.

కొండపల్లి అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం

కొండపల్లి కోట అభివృద్ధికి సంబంధించి మాస్టర్‌ప్లాన్ సిద్ధమైందన్నారు. అభివృద్ధి కోసం గతంలో రూ.3.5కోట్లు కేటాయించారని, ప్రస్తుతం మరో రూ.4కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఏడాదిలోగా కొండపల్లి కోటను గోల్కొండ కోట లాగా తీర్చిదిద్ది పర్యాటకులకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఆయన వెంట పర్యాటకశాఖ జాయింట్ డైరెక్టర్, అన్నపురెడ్డి విజయ్, కె.లోకేష్, సాగర్‌బాబు, విజయబాబు తదితరులు ఉన్నారు.

వచన కవిత్వ మార్గదర్శి కుందుర్తి

- డాక్టర్ పాపినేని శివశంకర్



సభలో ప్రసంగిస్తున్న డాక్టర్ పాపినేని శివశంకర్

గుంటూరు(సాంస్కృతికం): వచన కవిత్వ మార్గదర్శి కుందుర్తి ఆంజనేయులని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ పేర్కొన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం, అన్నమయ్య కళావేదికపై కేంద్ర సాహిత్య అకాడమి, అమరావతి సాహితీ మిత్రుల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కుందుర్తి సాహిత్య సమాలోచన సభా కార్యక్రమం జరిగింది. సభకు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ రావి రంగారావు అధ్యక్షత వహించారు. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పాపినేని శివశంకర్ మాట్లాడుతూ భాష, భావం, శిల్పంలోనూ కుందుర్తి దేశీయ కవి అని, వ్యవహారిక భాషలో వచన కవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎంతగానో కృషి చేశారన్నారు. డాక్టర్ రావి రంగారావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కవిత్వం రాయాలని ప్రోత్సహించిన కవి కుందుర్తి అన్నారు. వచన కవితా పితామహుడుగా మన్ననలు అందుకున్నారన్నారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ వచన కవిత్వ రచన సంవిధానాలను యువకుల్లో ప్రచారం చేసిన కవి కుందుర్తి అన్నారు. కుందిర్తి కవిత్వంలో రూప చిత్రాలు, ప్రజలందరికీ బాగా పరిచయమైనవి కావడంతో వచన కవిత్వానికి ప్రజా కవిత్వం పర్యాయ పదంగా నిలిచిందన్నారు. సాహితీవేత్త శైలజా మిత్ర మాట్లాడుతూ కవిత్వం సమాజాన్ని మార్చి తీరుతుందని నమ్మి కవిత్వం రాసిన చిత్తశుద్ధి కలిగిన కవి కుందుర్తి అన్నారు. డాక్టర్ గొట్టిముక్కల స్వర్ణలత వచనా కవితా ఉద్యమం గురించి, డాక్టర్ గోటేటి లలితా శేఖర్ కుందుర్తి రాసిన నగరంలో వాన గురించి వివరించారు.

సి కేటగిరి ఎంబీబీఎస్ సీట్లకు ఫీజు భారం

ఆంధ్రజ్యోతి, విజయవాడ: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీ కేటగిరీ సీట్లకు ఫీజు భారం పడింది. ఈ కారణంగా ఎంబీబీఎస్‌లో సి కేటగిరీలో 222 సీట్లు మిగిలిపోయాయి. ఆదివారం రాత్రి 11 గంటలకు బి, సి కేటగిరి సీట్లకు హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ ముగిసింది. బీ కేటగిరీలో 730 సీట్లు ఉండగా, అన్నీ భర్తీ అయ్యాయి, సి కేటగిరీలో 343 సీట్లు ఉంటే వాటిలో 121 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సి కేటగిరీ సీట్లకు ఏడాదికి రూ.30లక్షలు ఫీజు చెల్లించాల్సి రావడంతో చాలామంది వెనుకంజ వేసినట్లుగా సమాచారం. అయితే ఆగస్టు మూడోవారంలో రెండో కౌన్సెలింగ్‌లో ఎన్ని సీట్లు భర్తీ అవుతాయన్నది వేచి చూడాల్సి ఉందని చెబుతున్నారు. బిడీఎస్‌లో బి కేటగిరిసీట్లు 136, సి కేటగిరి సీట్లు 166 మిగిలాయి.

ప్లాట్ల కొలతలు కచ్చితంగా ఉండాలి

ల్యాండ్స్ డైరెక్టర్ చెన్నకేశవరావు



సమావేశంలో మాట్లాడుతున్న చెన్నకేశవరావు

తుళ్లూరు: రైతులకు ఇచ్చిన ప్లాట్ల కొలతలు కచ్చితంగా ఉండాలని సీఆర్‌డీఏ భూవ్యవహారాల డైరెక్టర్ చెన్నకేశవరావు సర్వేయర్లకు సూచించారు. సోమవారం తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో సర్వేయర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. రైతులు కోరుకున్న సైజుల ప్రకారం ప్లాట్ల కొలతలు ఉండాలని, అందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా లోపం జరగకుండా పెగ్‌మార్కింగ్ ఉండాలన్నారు. గ్రీవెన్స్ సందర్భంగా రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను చెన్నకేశవరావు స్వీకరించారు.

మంత్రి లోకేష్ సూచనతో

పార్టీ అభివృద్ధికి కృషి

టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మస్తాన్‌వలి

మేడికొండూరు: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సూచన మేరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపికైన షేక్ మస్తాన్‌వలి చెప్పారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం మస్తాన్‌వలి సోమవారం సచివాలయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో పాటు మంత్రి లోకేష్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందేలా కృషి చేయాలని, ముఖ్యంగా మైనారిటీలకు చేరువ చేయాలని లోకేష్ సూచించారన్నారు.



రాష్ట్ర మంత్రి లోకేష్‌ను కలసి కృతజ్ఞతలు తెలియజేస్తున్న మస్తాన్‌వలి

ప్రజావాణిపై.. ప్రత్యేక దృష్టి

● కలెక్టర్‌కు సమస్యలు తెలిపేందుకు బాధితుల క్యూ



బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్ కోన శశిధర్

గుంటూరు(పాతగుంటూరు): జడ్పీలో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌పై కలెక్టర్ కోన శశిధర్ ప్రత్యేక దృష్టి సారించారు. మండలాల వారీగా ఆన్‌లైన్‌లో మోనటరింగ్ చేస్తూ ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రజావాణికి బాధితులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ కోన శశిధర్, ట్రైనీ కలెక్టర్ స్వప్నిక్, డీఆర్వో నాగబాబు, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్యలు అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు ఆయా సమస్యలపై ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. చిన్నప్పటి నుంచి పోలియోతో బాధపడుతున్న గుంటూరు కంకరగుంట గేటు వద్ద అంకమ్మనగర్‌కు చెందిన జీరంగి శ్రీనివాసరావు పింఛన్ ఇప్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పదిహేనేళ్ల క్రితం తాడికొండ మండలంలోని తాడికొండ అడ్డరోడ్డులో సర్వే నెం. లేఅవుట్ 99/1లో 350మందికి ప్రభుత్వం పాట్లు కేటాయించి వెనక్కి తీసుకుందని, వాటిని తిరిగి తమకు కేటాయించాలని షేక్.రిజ్వానా, పి.సామ్రాజ్యం, పి.జాన్సీ, షేక్.గౌసియా, మార్టిన్ తదితరులు కోరారు. మద్యం దుకాణాల లైసెన్సులు రద్దుచేయాలని పాతగుంటూరు సుద్దపల్లిడొంక ప్రాంతవాసులు గ్రీవెన్స్‌లో కోరారు. నెలరోజుల నుంచి అనేక రకాలుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని కలెక్టర్ ఎదుట వాపోయారు. కనీస వేతనాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ చంద్రన్న సంచార చికిత్స(104)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరారు.

ఆంధ్రజ్యోతి డైలీ క్లాసిఫైడ్స్ DAILY CLASSIFIEDS

ANDHRAJYOTHY · ANDHRA JYOTHI DAILY CLASSIFIEDS · REAL ESTATE · TO-LET · JOB WANTED

ఉద్యోగావకాశాలు

➻ **Wanted freshers** ITI electronics for service inter & Degree candidates for Marketing Contact Supreme Technologies G.T.Road, Guntur. Ph : 9849634342

AJG-387951

➻ **గుంటూరులోని ప్రముఖ** బ్యూటీ స్పా నందు పని చేయుటకు అనుభవం కలిగిన మసాజ్ ట్రైనర్స్ మరియు మార్కెటింగ్ కంపెనీకి మార్కెట్ రిలేటెడ్, House wifes & retired employees కు అవకాశం కలదు. ఫోన్ : 8019584171

AJG-387952

➻ **ప్రముఖ బార్ & రెస్టారెంట్‌లో** పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్, లిక్కర్ బాయ్స్, హెల్పర్స్, సప్లయిర్స్ కావలెను. భోజనం + వసతి సదుపాయం కలదు. సంప్ర॥ 70327 84260

AJG-400260

➻ **గణపవరం, లింగంగుంట్ల** నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్సు కావలెను. ఉచిత వసతి+ సబ్సిడీ భోజనం. విద్యార్హత : 10th - డిగ్రీ, 8 గంటలు డ్యూటీ. జీతం : 6500/-. ఫోన్ : 7396347376

AJG-387947

➻ **గుంటూరు ఆటోనగర్‌లోని** పెట్రోలు బంకు నందు పని చేయుటకు యువతీ, యువకులైన క్యాషియర్లు మరియు పంప్‌బాయ్స్ / గర్ల్స్ కావలెను. సంప్ర॥7799689889, 8686308734.

AJG-387928

➻ **Medical Laboratory** గుంటూరులో పని చేయుటకు Blood Sample Collection కొరకు M/F కావలెను. Age : Below 25 yrs. సంప్ర॥ 9247407709, 9392227979

AJG-387942

➻ **Wanted Executives** for airtel postpaid office. Contact : Delta communications, airtel relationship centre, Naaz Centre, Guntur. Ph : 9959148193, 9849970950

AJG-387945

➻ **నూతనంగా ప్రారంభిస్తున్న** మా బ్రాంచిలలో ట్రైనీ మేనేజర్స్‌గా పని చేయుటకు 26 సం॥లోపు యువతీ, యువకులకు అవకాశం కలదు. Q : 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లమ, నో ఫీజు, ఫ్రీరూమ్. సెల్ : 7674959546

AJC-397115

➻ **పై జాబ్స్ 100%** పొందుటకు (C.A.) ప్రత్యేకమైన కోచింగ్, హాస్టల్, గ్రౌండ్, ఆన్‌లైన్ అప్లికేషన్ చేయు వసతులు కలవు. వ్యవధి చాలా తక్కువ కలదు. వెంటనే సంప్ర: WIN Defence Academy, కడప, సెల్ : 8499868703,9515471598

AJC-397117

➻ **ప్రైవేట్ బ్యాంకు** నందు పనిచేయుటకు అకౌంట్స్ క్యాషియర్స్, కం॥ఆపరేటర్స్, క్లర్క్స్, డేటా ఎంట్రీ సెక్యూరిటీ గార్డ్స్ టెలికాలర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీ॥ రూం+మీల్స్ ఫ్రీ. Q:10th-డిగ్రీ Age 18-42 ఫోన్: 9700273952

AJH-11502

➻ **వాంటెడ్ డిస్ట్రిబ్యూటర్స్**-ఆయూర్ మథర్స్ రిమిడిస్ కంపెని బ్రాండ్స్ Dr.Br.Pain Oil & క్యాప్సుల్స్,Balm, గ్లోఫెస్‌క్రీమ్, మస్తీ మసాజ్ తైలం (సెక్స్), దాతుపుష్టి చూర్ణం-క్యాప్సుల్స్, స్లిమ్ క్యాప్సుల్స్, డయాడ్రాప్స్- క్యాప్సుల్స్, రూ.5000 మందులు కొన్నవారికి రూ. 5000 మందులుల ఉచితంగా ఇవ్వబడును. 100% gain, పర్సనల్/ కొరియర్.సంప్ర: 92469 21625

AJL-390856

LV 9 న్యూస్ ఛానెల్

➻ **LV9 న్యూస్ ఛానెల్** నందు పనిచేయుటకు ప్రోగ్రామ్ ఎడిటర్, రిపోర్టర్స్, కెమెరామెన్స్, యాడ్ ఎగ్జిక్యూటివ్స్, లేడీ యాంకర్స్ కావలెను. ఆసక్తి గలవారు సంప్ర॥ వాసవి క్లాత్ మార్కెట్ ఎదురు, మసీదు వెనుక, గుంటూరు. ఫోన్ : 7842042009

AJG-387944

అమ్మకము

బాయ్స్ హాస్టల్ అమ్మకం

➻ **గుంటూరు, బృందావన్‌గార్డెన్స్,** 4వ లైను, మెయిన్‌రోడ్ అన్ని వసతులతో కూడిన బాయ్స్ హాస్టల్ అమ్మకానికి కలదు. ఫోన్ : 8125533534, 9948235663

AJG-387953

అమరావతి కేపిటల్ రీజియన్‌లో భూమి కావలెను

రాజధానిలో క్లియర్ టైటిల్ కలిగిఉన్న ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేని 15 ఎకరముల భూమి ఏకమొత్తంగా గాని విడివిడిగా గాని కావలెను.

పూర్తి వైట్ అమౌంట్‌తో వారంలోపు రిజిస్ట్రేషన్. నో బ్రోకర్స్

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 9666 363111

FLAT FOR SALE

➻ **గుంటూరు** గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్ కాలేజి ఎదురు 1500Sq. Feets తూర్పు ఫేసింగ్ 3 బెడ్‌రూమ్ అపార్టుమెంట్ అమ్మబడును. స్పాట్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ : 9948155989

AJG-387794

అద్దెకు

కమర్షియల్

➻ **గుంటూరు, అమరావతిరోడ్డు,** మెయిన్‌రోడ్ I.D. హాస్పటల్ ఎదురు, గ్రౌండ్ ఫ్లోర్ 3000sft హోటల్స్, రెస్టారెంట్స్‌కు అనుకూలమైన బిల్డింగ్ అద్దెకు కలదు. సంప్ర॥ 9866684838, 8099355549

AJG-387940

గోల్డ్ ఫైనాన్స్

➻ **బంగారం బ్యాంకులలో ఇతర** ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి మార్కెట్ ధర ప్రకారం కొనబడును స్పాట్ క్యాష్. సంప్ర. సెల్ : 93999 82777

AJB-392163

➻ **బంగారం బ్యాంకులలో,** ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం అధిక ధరకు కొనబడును. సెల్ : 81421 30517

AJB-385927

లోన్స్

➻ **DHILLON HIRE** PURCHASE PVT.LTD నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (R.O.C & RBI అప్రూవ్డ్) ద్వారా అన్ని రకముల లోన్స్ తక్కువ వడ్డీతో పొందగలరు. బ్యాంక్స్ రిజెక్ట్ చేసిన/ సివిల్ ప్రాబ్లమ్స్ వారికి కూడా లోన్స్ ఇవ్వబడును. ఫోన్: 9115151517

AJH-384722

సర్వీసెస్

➻ **రొయ్యలు, చేపలు** ఆరోగ్యవంతమైన పెరుగుదలకు కావలసిన అన్ని పోషక విలువలు కలిగిన "మల్లిఖార్జున హెర్బల్ పౌడర్" కొరకు సంప్ర : డి.పాపారావు సెల్: 94419 54675 ఇది 33 సం. కృషి ఫలితం.

AJB-375800

ఎగ్‌డోనర్ కావలెను

➻ **28 సం.లలోపు పిల్లలు కలిగిన స్త్రీలు** IVF ఎగ్‌డోనర్ గా కావలెను. కమ్మ దంపతులు మాత్రమే. 80వేలు వరకు ఇవ్వబడును. సంప్రదించండి. సెల్ : 70937 93174

AJB-385896

మీ సర్టిఫికెట్స్ పోయినవా?

➻ **మీరు పోగొట్టుకున్న / కాలిన / చిరిగిన** 10, ఇంటర్, డిగ్రీ మొ॥ సర్టిఫికేట్స్ తెప్పించబడును. సర్టిఫికెట్, కరెక్షన్ & పేరు మార్పిడికి గైడెన్స్, "స్టూడెంట్స్ సర్వీస్ సెంటర్, గుంటూరు. ఫోన్ : 9849185616

AJG-387927

పుట్టగొడుగుల పెంపకం

➻ **పుట్టగొడుగుల పెంపకం** ద్వారా నెలకు రూ. 5000-50,000 వరకు మీ ఇంటి వద్దనే సంపాదించండి. 1 రోజు శిక్షణ మెటీరియల్ ఇచ్చి మీరు పెంచన పుట్టగొడుగులు మీ ఇంటి వద్దకొచ్చి మేమే కొంటాము. ప్రభు మష్రూమ్స్ ప్రొడక్ట్స్. సెల్ : 93923 71493

AJB-392224

వధువు కావలెను

➻ **కమ్మ కన్వర్టెడ్,** 27 సం॥, Hyd ఫార్మా కంపెనీలో జాబ్, 2 కోట్లు ఆస్థి గల వరునకు కమ్మ కన్వర్టెడ్ వధువు కావలెను. సంప్ర॥ 9701499767, 08644-252310

AJG-387494

ఆయుర్వేద వైద్యం

➻ **కదులుతున్న దంతములను** గట్టిపరిచి వున్న దంతములను పుచ్చుకుండ మరియు పుచ్చిన పంటి నొప్పిని వెంటనే తగ్గించును. షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఆయుర్వేద దంతవైద్యం చేయబడును. డా॥ పి.వి. కృష్ణారెడ్డి, నరసరావుపేట. ఫోన్ : 9908108417

AJG-387658

యోగ

➻ **యోగ విద్య** ద్వారా ఉద్యోగ అర్హత సంపాదించుటకు యోగ ఇన్‌స్ట్రక్టర్ కోర్సు (YIC) Vyasa బెంగుళూరు వారి ఆధ్వర్యంలో గుంటూరు నందు సర్టిఫికెట్ కోర్సు కలదు. సంప్ర॥ 9848510752, 9390548025

PAA-1895

జ్యోతిష్యం

➻ **ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం,** జ్యోతిష్యరత్నం పండిట్ శ్రీ దుర్గా ప్రసాద్ శాస్త్రి గారు హస్తరేఖ ప్రావిణ్యులు దుర్గాదేవి ఉపాసకులు భక్తుల కోరిక పైన గుంటూరు నగరంలో వచ్చి ఉన్నారు. మీ జాతకం కుండలి హస్తరేఖలు జన్మ పత్రిక మీ ఫోటో చూసి మీ జీవిత భవిష్యత్ శాస్వతంగా తెలుపగలరు. విద్య, పరీక్ష, ఉద్యోగం, ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్, వ్యాపారంలో లాభనష్టాలు, కుటుంబ, ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా స్త్రీ పురుషుల ప్రేమ వివాహం, మానసిక అశాంతి, ఆర్థిక ఇబ్బంది, భార్యభర్తల గొడవలు, లగ్నం సంతానం లేని వారికి, గృహ వాస్తు, శత్రుబాధలు మొ॥ ఎటువంటి సమస్యలకైన దుర్గాదేవి పూజలు చేసి పరిష్కారం చూపబడును. సంప్ర॥ ఉ.9.00 నుండి సా.7.00PM వరకు శివా అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెం.7, బ్యాంక్ ఆఫ్ బరోడా వెనుక లైను, లక్ష్మీపురం, గుంటూరు. ఫోన్ : 9010376163

AJG-387798

➻ **శ్రీ లక్ష్మీప్రభ జ్యోతిష్యాలయం వాస్తు,** జాతకం, జ్యోతిష్యం, విద్యా, వివాహం, విదేశీ ఉద్యోగం, ఆర్థిక, మానసిక, వ్యాపారం, కోర్టు, ఇంటి సమస్యలకు రెమిడిస్ గొర్లె స్యతనారాయణ సిద్ధాంతి, గుంటూరు. 9492533437.

AJG-387793

➻ **ఆగస్త్యియ నాడీ** జ్యోతిష్యాలయం తమిళనాడు, వైదీశ్వరం, కొయి బ్రాంచి, మీ చేతి బ్రొటనవేలు ద్వారా మీ జీవిత చరిత్రను తాళ్ళపత్ర గంధ్రాల ద్వారా చెప్పబడును. గుంటూరు. ఫోన్ : 8978215913

AJG-387795

సినిమా ఛాన్స్

➻ **అభినవ్ ఆర్ట్స్** పతాకంపై సరికొత్త కథాబలంతో నిర్మించనున్న సినిమాకి నూతన నటీనటులు మరియ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎంపిక జరుగుచున్నవి. ఆసక్తి గల వారు సంప్ర॥ 9640412675

AJH-11809

పాఠకులకు సూచన:

క్లాసిఫైడ్ ప్రకటనలకు స్పందించే ముందు పూర్తిగా విచారించి తగిన నిర్ణయం తీసుకోగలరు. ప్రకటనదారు ప్రకటిస్తున్న లేదా చేసుకుంటున్న క్లయిమ్‌లతో మా పత్రికకు ఎటువంటి సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్/ డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

- మేనేజర్

నేటి నుంచి జిల్లాలో ఎంఆర్ వ్యాక్సినేషన్

● 10.41 లక్షల మంది పిల్లలు లక్ష్యం ● డీఎంహెచ్‌వో డాక్టర్ శ్యామల వెల్లడి

గుంటూరు (మెడికల్): జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి మీజిల్స్ రూబెల్లా టీకాల కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రెడ్డి శ్యామల తెలిపారు. ఇప్పటికే వ్యాక్సినేషన్‌కు సంబంధించి సర్వం సిద్దం చేసినట్లు ఆమె వివరించారు. సోమవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తొమ్మిది నెలల నుంచి 15 ఏళ్ల వయస్సు కలిగిన 10 లక్షల 40 వేల 555 మంది బాల, బాలికలకు ఎంఆర్ వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు డాక్టర్ శ్యామల వివరించారు. ఇందుకోసం 4891 పాఠశాలల్లో చదివే 6 లక్షల 40 వేల 200 మంది విద్యార్థులతో పాటు మరో 4 లక్షల 355 మంది ఔట్‌రీచ్ పిల్లలకు వ్యాక్సినేషన్



ఎంఆర్ వ్యాక్సినేషన్ పోస్టర్ ఆవిష్కరిస్తున్న డాక్టర్ శ్యామల, డాక్టర్ సుహాసిని

చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. మంగళవారం ఉదయం గుంటూరు ఏటీ అగ్రహారంలోని ఎస్‌కేబీఎం పాఠశాలలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కలెక్టర్ కోన శశిధర్, ఇతర ప్రజాప్రతినిధులు ఎంఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తారని డాక్టర్ శ్యామల తెలిపారు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఈ బృహత్తర కార్యక్రమంలో 3238 మంది ఆశాలు, 1080 ఎంపీహెచ్‌ఏ (ఫీమేల్), 483 మంది పర్యవేక్షకులు తమ సేవలు అందిస్తారన్నారు. వీరితోపాటు లయన్స్ క్లబ్ తదితర స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. శిక్షణ పొందిన మహిళా ఆరోగ్య కార్యకర్తలు పిల్లలకు ఎంఆర్ వ్యాక్సిన్ ఇంజెక్షన్లు చేస్తారని, వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని పేర్కొన్నారు.

గతంలో వ్యాక్సిన్ వేయించినా...

పిల్లలకు గతంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ వేయించినా మంగళవారం నుంచి ప్రారంభిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాల్లో మరోసారి వ్యాక్సిన్ వేయించాలని, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదని డీఎంహెచ్‌వో డాక్టర్ రెడ్డి శ్యామల తెలిపారు. ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించే ఎంఆర్ వ్యాక్సిన్ శిబిరాల సందర్భంగా ఈ 40 రోజులు తమ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్‌లను వేయబోమని ప్రైవేటు డాక్టర్లు అంగీకరించినట్లు చెప్పారు. ప్రతి పాఠశాలలో ఆరోగ్య సిబ్బంది ఎంఆర్ వ్యాక్సిన్ పిల్లలకు ఇస్తారన్నారు. వ్యాక్సిన్ వేసిన ప్రతి పిల్లవాడి చేతిపై వయెలెట్ జంక్షన్‌తో సిరా గుర్తు వేస్తామన్నారు. స్వల్ప అనారోగ్యంతో బాదపడే పిల్లలకు వ్యాక్సిన్ వేయవద్దని ఆదేశాలు ఇచ్చామని, వారికి అనారోగ్యం తగ్గిన తర్వాత వ్యాక్సిన్‌లు ఇస్తామని డాక్టర్ శ్యామల తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటలకు ఎంత మంది పిల్లలకు వ్యాక్సిన్ వేశారో ఆ వివరాలను పీహెచ్‌సీ వైద్యాధికారులకు డీఎంహెచ్‌వో కార్యాలయానికి తెలియజేయాలని ఆమె ఆదేశించారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ప్రతి పిల్లవాడికి టీకా మందు వేసినట్లు ధ్రువీకరణ పత్రం అందజేస్తామని డాక్టర్ రెడ్డి శ్యామల తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్ వ్యాక్సిన్‌కు సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. సమావేశంలో డీఐవో డాక్టర్ ఎం సుహాసిని, పీవో డీటీటీ డాక్టర్ అర్జునరావు, యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ ముఖేష్‌కుమార్ ఝా, డీటీఈవో డాక్టర్ టీ రమేష్, ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్, గణాంకాధికారి నరసింహులు, డెమో అధికారి రాజేశ్వరి, డిప్యూటీ డెమో జీ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

పిల్లలకు పాఠశాలల్లో వ్యాక్సిన్ వేయించండి..

జిల్లావ్యాప్తంగా వైద్యఆరోగ్యశాఖ చేపట్టే మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ శిబిరాల సందర్భంగా తల్లిదండ్రులు సమీపంలో ఉన్న పాఠశాలకు తమ బిడ్డలను తీసుకువెళ్లి ఎంఆర్ వ్యాక్సినేషన్ వేయించాలని కలెక్టర్ కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. 9 నెలల నుంచి 15 ఏళ్ల వయసు గల తమ బిడ్డలను మంగళవారం తమ సమీపంలో ఉన్న పాఠశాలలకు తీసుకెళ్లి ఎంఆర్ టీకా మందు ఇప్పించాలని ఆయన కోరారు.



మునగోడులో కృష్ణానది గర్భంలో అడ్డంగా ఇసుక లారీలు, యంత్రాల రాకపోకల కోసం అక్రమంగా నిర్మించిన రోడ్డు

కృష్ణమ్మను కుళ్లబొడుస్తున్నారు

- కృష్ణానదిని చెర పట్టిన ఇసుక మాఫియా
- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు బేఖాతర్
- నది గర్భంలోనే యంత్రాలు, లారీల రాకపోకలకు రోడ్డు నిర్మాణం
- ప్రేక్షకపాత్ర వహిస్తున్న మైనింగ్, కృష్ణా రివర్ కన్జర్వేటర్ అధికారులు

ఆంధ్రజ్యోతి - గుంటూరు: కృష్ణానదిలో ఇసుక పూడిక తొలగింపుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులను మాఫియా డ్రెడ్జర్లతో తొక్కేసింది. మాకు అడ్డే లేద న్నట్లుగా కృష్ణానదిని చెరబట్టింది. నది లోకి ఏకంగా రోడ్లను నిర్మించి గర్భంలోకి ఎక్స్‌కవేటర్లు, లారీలు, డ్రెడ్జర్లను పంపించి ఇసుకను తోడేస్తోన్నది. పది టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పర్లను లోపలికి పంపించి యంత్రాలతో ఇసుకను లోడింగ్ చేసి బయ టకు తీసుకొచ్చి నిత్యం రూ.లక్షల్లో ఆదాయం వెనకేసు కుంటున్నది. కృష్ణానదిని కంటికి రెప్పలా కాపాడా ల్సిన కృష్ణా రివర్ కన్జర్వేటర్, ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా నిరోధించాల్సిన మైనింగ్ శాఖ అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమిత మయ్యారు. ఇసుకని ఉచితం చేస్తూ ముఖ్య మంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకు న్నా జిల్లాలో అది ఏ కోశాన అమలు కాక పోతుం డటం అటు ప్రభుత్వానికి, ఇటు తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కంటే అప్రతిష్ఠ కలిగిస్తున్నది.

అచ్చంపేట మండలంలోని కోనూరు, కస్తల, చామ ర్రు, అమరావతి మండలంలోని మునుగోడు, వైకుంఠ పురం, తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మం డలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు పెద్దఎత్తున జరు గుతోన్నాయి. మాఫియా బరి తెగించింది. నెలవారీ మామూళ్లతో కొన్ని ప్రభుత్వ శాఖల అధికారుల కళ్లకు గంతలు కట్టేసింది. ఇసుక పూడిక తొలగింపుపై జాతీ య హరిత ట్రిబ్యునల్‌లో దాఖలైన కేసుపై ఇంకా తీర్పు వెలువడాల్సి ఉన్నది. అప్పటివరకు పూడిక తొల గింపు చేపట్టొద్దని ట్రిబ్యునల్ ఆదేశాలు కూడా ఇచ్చి ఉంది. ఈ నేపథ్యంలో పట్టాభూముల్లో ఇసుక మేటల తొలగింపునకు మైనింగ్ శాఖ అనుమతి ఇచ్చి ఇసుక కొరత ప్రభావం ప్రజలపై పడకుండా చూసింది. అయితే పూడిక తొలగింపు క్వారీలపై పూర్తిగా నిఘాని వివిధ శాఖలు సడలించాయి. ఇదే అదనుగా మాఫియా అందినకాడికి దోచుకోవడం ప్రారంభించింది. మునగోడులో అయితే ఏకంగా నది గర్భంలోకి రోడ్డు నిర్మించింది. ప్రస్తుతం అక్కడ కృష్ణానది ప్రవాహానికి ఈ రోడ్డు ఆటంకం కలిగిస్తున్నది. ఎగువ నుంచి వరద నీరు వచ్చినా దిగువకు రాని పరిస్థితి నెలకుంది. నది గర్భంలో బహిరంగంగా ఇలాంటి అక్రమాలు జరుగు తున్నా కేసీ కెనాల్ డివిజన్ అధికారులు ఎందుకు చర్య లు చేపట్టడం లేదోనని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో అమరావతి వద్ద ఇలానే ఇవతలి నుంచి అవ తలి వైపునకు రోడ్డు నిర్మించిన ఉదంతంలో ఏకంగా అప్పటి మైనింగ్ ఏడీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ విషయం తెలిసి కూడా ప్రస్తుత మైనింగ్ అధికా రులు పట్టించుకోక పోతుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది.

ఎక్కడికక్కడ మాఫియా మనుషులు

ఇసుక తవ్వకాలు జరుపుతున్న మాఫియా ఎక్కడిక క్కడ తన మనుషులను పెట్టింది. కొత్తగా ఎవరైనా వచ్చినా, అధికారులు అటువైపుగా వస్తున్నా సెకన్ల వ్యవధిలో ఆ సమాచారం క్వారీలో ఉన్న వాళ్లకు చేరి పోతున్నది. దాంతో వెంటనే యంత్రాల డ్రైవర్లు అప్ర మత్తమై లారీలు, ఎక్స్‌కవేటర్లను చెట్ల పొదల్లో దాచే స్తున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే చెట్లు కూల్చ డానికి వాటిని తెచ్చామంటున్నారు. ఇసుక నేటికీ మా ఫియా కనుసన్నల్లోనే ఉన్నందున ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందన్న విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు. దీనికి కారణం గతంలో ఎంతైతే వెచ్చించి ఇసుకని కొనుగోలు చేశారో నేడు కూడా ప్రజలు అంతే నగదును ఇసుకకు చెల్లించాల్సి వస్తున్నది.

జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఏమి చేస్తోన్నట్లు ?

ఉచిత ఇసుక విధానాన్ని పటిష్ఠంగా అమలు చేసేం దుకు కలెక్టర్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, మైనింగ్, రెవెన్యూ, పంచాయతీ, డ్వామా, రవాణా తదితర శాఖల అధికా రులతో ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ప్రతీ నెలా ఒక పర్యాయం సమావేశమై జిల్లాలో నెలకొని ఉ న్న స్థితిగతులపై చర్చించి ప్రజలకు ఉచితంగా ఇసుక అందేలా చూడాలి. అలానే లోడింగ్, రవాణ ఖర్చులు కూడా నామమాత్రంగానే ఉండేలా పర్యవే క్షించాలి. ఎంతో కీలకమైన అధికారాలు, బాధ్యతలు కలిగిన ఈ కమిటీ కేవలం నిర్ణయాలకే పరిమితమౌతోందన్న విమ ర్శలు గత కొంతకాలం వినిపిస్తున్నాయి. సమావేశంలో చర్చించిన దానికి క్షేత్రస్థాయిలో జరుగుతోన్న ఇసుక తవ్వకాలకు పొంతనే ఉండటం లేదు.

మేం మారుతున్నాం... మరి మీరు?

- హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడండి
- సరికొత్త నినాదంతో ప్రజల్లోకి రూరల్ పోలీసులు
- నేటి నుంచి రూరల్ పోలీసులకు హెల్మెట్ తప్పనిసరి
- రూరల్ ఎస్పీ అప్పలనాయుడు ఆదేశాలు

హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడండి.. అనే సరికొత్త నినాదంతో రూరల్ జిల్లా పోలీసులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటి వరకు హెల్మెట్ తప్పనిసరిగా అమలు చేయడంపై పోలీసులు అనేక సార్లు ప్రయత్నించినా మూడునాళ్ళ ముచ్చటగానే మారింది. ఈ క్రమంలో హెల్మెట్ తప్పని సరిని అమలు చేసే ముందుగా పోలీసులు పాటించిన తరువాతే ప్రజల విషయానికి వెళ్ళాలని రూరల్ ఎస్పీ అప్పలనాయుడు నిర్ణయించారు. మేం మారుతున్నాం... మరి మీరు? అనే నినాదంతో ప్రజల ముందుకు ప్రత్యేకంగా వెళ్తున్నారు.

గుంటూరు: హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడండి.. అనే సరికొత్త నినాదంతో రూరల్ జిల్లా పోలీసులు ప్రజల్లోకి వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతలో భాగంగా రూరల్ ఎస్పీ అప్పలనాయుడు హెల్మెట్ తప్పని సరి చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా హెల్మెట్ తప్పని సరిని అమలు చేసే ముందుగా పోలీసులు పాటించిన తరువాతే ప్రజల విషయానికి వెళ్ళాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా వారం రోజులుగా సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1 నుంచి రూరల్ జిల్లా పరిధిలో ద్విచక్ర వాహనం నడిపే ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తప్పని సరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధన విధించారు. డీఎస్పీలు, సీఐలు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. హెల్మెట్ కొనుగోలు చేసిన కానిస్టేబుళ్ళు, సిబ్బంది వాటితో తమ స్టేషన్ల పరిధిలో ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. మేం మారుతున్నాం... మరి మీరు..? అంటూ ప్రజలను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలతో రోడ్డుపై ప్రదర్శన చేస్తున్నారు. అంతిమంగా పోలీసులతో పాటు ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. కొద్ది రోజులు ఈ విధంగా ప్రజల్లో అవగాహన కల్పించి ఆ తరువాత నిబంధనలకు అనుగుణంగా జరిమానాలు వసూలు చేయడం, తగుచర్యలు తీసుకోవడం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి రూరల్ జిల్లా పరిధిలో ప్రతి పోలీసు హెల్మెట్‌తోనే ద్విచక్ర వాహనంపై ప్రత్యక్షం కానున్నారు. ఇందుకు గాను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆయా సబ్‌డివిజన్లలో, పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసులు హెల్మెట్ల ప్రచారాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా రూరల్ ఎస్పీ సోమవారం తన కార్యాలయంలో రూరల్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై హెల్మెట్‌కు సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనితో పాటు ఆయా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.



సత్తెనపల్లిలో హెల్మెట్ ధరించి ప్రచారంలో పాల్గొన్న ఏఆర్ పోలీసు బృందాలు



హెల్మెట్‌పై పొన్నూరు రూరల్ పోలీసుల ప్రచారం

అమ్మ పాలు.. అమృతమే



ఆధునిక సమాజంలో చాలామంది బిడ్డకు తల్లిపాలు పట్టటం లేదు. శారీరక సౌందర్యం తగ్గుతుందనే అపోహ... ఉద్యోగాలు, బిజీ లైఫ్, వెరసి రకరకాల కారణాలతో పిల్లలకు తల్లిపాలకు బదులు డబ్బాపాలు, పౌడర్ పాలను అలవాటు చేస్తున్నారు. ఇది శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో శిశువుకు తల్లి పాలు పట్టాల్సిన ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రతిఒక్కరికి అవగాహన కలిగించేందుకు తల్లిపాల వారోత్సవాలను ప్రతి సంవత్సరం ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తుంది. మంగళవారం నుంచి తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నారు.

- డబ్బా, పౌడర్ పాలతో శిశువులకు అనారోగ్యం
- తొలి గంటలో పట్టే తల్లి పాలతో వ్యాధి నిరోధకశక్తి
- నేటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు

సత్తెనపల్లి/బాపట్ల: మనిషి వందేళ్ళ జీవితంలో ఒక ఏడాది కాలంలో మూడు రేట్లు ఎదిగేది కేవలం పుట్టిన మొదటి సంవత్సరం మాత్రమే. జీవిత తొలిదశలో పోషణ విషయంలో జరిగే పొరపాట్లు, లోటుపాట్లు వారి జీవితాంతం వెంటాడుతాయి. మనదేశంలో 50 శాతం మంది పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు. 50 శాతం మంది పొట్టిగా బరువు తక్కువగా ఉంటున్నారు. శిశుమరణాలకు కారణం పోషకాహార లోపమేనని చెప్పవచ్చు. పుట్టిన ప్రతి 100 మంది శిశు



వుల్లో చాలా వరకు మొదటి పుట్టిన రోజు వరకు బతకటంలేదు. 10 శాతం మంది పిల్లలు అధిక బరువుతో అనారోగ్య వంతులవుతున్నారు.

నాలుగు గంటల్లోపే ఇవ్వాలి..

బిడ్డ పుట్టిన తొలి అరగంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించాల్సిందే. తల్లి ఆపరేషన్ మత్తులో ఉంటే బిడ్డ పుట్టిన నాలుగు గంటల లోపు తల్లిపాలు తాగించటం ప్రారంభించాలి. తల్లి పాలు మాత్రమే బిడ్డకు తొలి ఆహారంగా ఇవ్వాలి. ఇది బిడ్డ ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంతో శ్రేయస్కరం. తొలి గంటలో పట్టే తల్లి పాలు అద్భుతమైన వ్యాధి నిరోధకశక్తిని కలిగి ఉంటాయి. తల్లిపాలే తొలి టీకాగా మనం తెలుసుకోవాలి.

అవగాహన కల్పించాలి..

ప్రతి గర్భిణీకి వైద్యులు పురిటికి చాలా ముందుగానే తల్లి పాల గురించి, శిశు సంరక్షణ గురించి అవగాహన కల్పించాలి. సుమారు 6 మాసాల గర్భిణీ సమయంలోనే స్త్రీ తన వైద్యునితో రొమ్ములు తనిఖీ చేయించుకోవాలి. ఒకవేళ చనుమొనలు లోనికి కూరుకు పోయినట్లైతే 6, 7 నెలల నుంచి వేళ్ళతో నొక్కటం ద్వారా చనుమొనల లోపాన్ని నివారించుకోవాలి. తల్లిపాలు సమృద్ధిగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవటంపై అవగాహన ఉండాలి. పాలిచ్చే తల్లి రోజూ అర లీటర్ నుంచి లీటర్ వరకు పాలు తాగాలి. పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్లు, పప్పులు, మాంసం, గుడ్లు లాంటి బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. సాధారణ సమయంలో తినే తిండి కంటే గర్భిణీ సమయంలో రెండింతలు తిరిగి గర్భిణీలు తీసుకోవటం మంచిది. తల్లి ఆనందంగా ప్రేమతో, ఆత్మ విశ్వాసంతో బిడ్డకు విధిగా పాలు ఇవ్వాలి. అవసరమైన భయాలకు, అనుమానాలకు దూరంగా ఉండాలి. తనకున్న అనుమానాలను తమ వైద్యుడికి వివరించి నివృత్తి చేసుకోవటం మరువకూడదు. పోతపాలు బిడ్డ ఎదుగుదలను అడ్డుకుంటాయి.

ఇలా పాటిస్తే మేలు

బిడ్డకు తల్లి ఎన్ని ఎక్కువసార్లు పాలు ఇవ్వాలి. రాత్రివేళ కూడా తరచూ పాలు ఇస్తుండాలి. తల్లి కాన్పు అయిన తర్వాత మూడు నుంచి 6 మాసాల వరకు డాక్టర్ సలహా మేరకు ఐరన్, కాల్షియం లాంటి మందులను తప్పక తీసుకోవాలి. బిడ్డకు పాలు ఇస్తే వారికి మంచినీరు కూడా అవసరం ఉండదు. మూడు నెలలు నిండే వరకు పాలు ఇవ్వాలి. మూడు నెలల తర్వాత శిశువు అవసరాన్ని బట్టి పాలు ఇవ్వాలి. 3 గంటలకు ఒకసారి పాలు తాగించాలి. బిడ్డకు రెండేళ్ళు నిండేదాకా తల్లిపాలు తాగించాలి. ఆరో నెల నుంచి ఘన పదార్థం ఇవ్వాలి. బిడ్డ బాగా ఒళ్ళు చేయాలంటే ఒక్కొక్క రొమ్ము దగ్గర 10 నుంచి 20 నిమిషాల వరకు అంటే రొమ్ము ఖాళీ అయ్యేదాకా బిడ్డకు పాలు తాగించాలి. అప్పుడే పాలల్లోని మాంసకృతులు, కొవ్వు పదార్థాలు బిడ్డకు పుష్కలంగా లభిస్తాయి.

నవ్వుల్ నవ్వుల్

మిస్టర్ మేధావి : అరేయ్! ఈ రోజు టీవీలో 30 అడుగుల పామును చూపిస్తా రట! కానీ ఏం లాభం నేను మాత్రం కేవలం తోకనే చూడగలను.
నిరంజన్ : అలా ఎందుకు రా?
మిస్టర్ మేధావి : మా టీవీ 24 అంగుళాలదే రా!
నిరంజన్ : !!!!!!!!!!!



ఔనా !

ఉత్తరంపై అడ్రస్ రాస్తేనే.. గమ్యస్థానానికి చేరవేస్తార నేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఐస్‌లాండ్‌లో అడ్రస్ రాయక పోయినా.. గమ్యం తాలూకు మ్యాప్ గీస్తే సరిపోతుంది.




మీకు తెలుసా?



మనిషి మెదడు పెరుగుదల... 18 ఏళ్లకు ఆగిపోతుంది.

చెప్పగలరా?

సరుకులో ఉన్నా గానీ ఉరుకులో లేను
మరుపులో ఉన్నా గానీ మెరుపులో లేను
గాయంలో ఉన్నా గానీ గానంలో లేను
అయితే ఇంతకీ నేనెవరో చెప్పగలరా?



చిట్టి హృదయాలు

పదకొండు ఫేస్‌బుక్ పోస్టులు.. యాభై ఏడు ఈ-మెయిల్స్.. వంద ఫోన్ కాల్స్.. రెండొందల వాట్సాప్ మెసేజ్‌లు.. మూడొందల ఎస్ఎమ్ఎస్‌లు... ఐదుగురికి ప్రాణం పోశాయి. ఎలా?

* * *

అందరూ స్కూలు విద్యార్థులే. కానీ అందరిలోనూ ఏదో చేయాలనే ఆరాటమే. వాళ్ల ముందున్నది.. కొండంత లక్ష్యం అయినా అధైర్యపడకుండా అడుగు ముందుకు వేశారు. హృదయ సంబంధ లోపంతో బాధపడుతున్న 41 మంది చిన్నారుల బతుకుల్లో నవ్వుల వెలుగులు పూయించారు.

అద్భుతం చేశాయ్!

కాంజెన్షియన్ హార్ట్ డిసీజ్(సీహెచ్‌డీ).. అంటే హృదయాకార లోపంతో పుట్టడం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మన దేశంలో ఏటా 1.6 లక్షల పిల్లలు.. హృదయ సంబంధ లోపాలతో పుడుతున్నారు. వారిలో దాదాపు 78 వేల మంది చనిపోతున్నారు. 33 శాతం మంది మాత్రమే ఈ వ్యాధికి చికిత్స చేయిస్తున్నారు. పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు మాత్రం తమ పిల్లలకు ప్రాణాంతక వ్యాధి ఉందని తెలిసినా.. నయం చేయించడానికి తగినంత డబ్బులు లేక వారిని కోల్పోతున్నారు. ఎంతో తీవ్ర సమస్యగా పరిణమిస్తున్న దీని గురించి తెలుసుకున్న 'ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బెంగళూరు నార్త్' (డీపీఎస్‌బీఎన్) విద్యార్థులు తమ వంతుగా ఏమైనా చేయాలని భావించారు. అందుకోసం 60 రోజుల్లో 20 లక్షల రూపాయల విరాళాలు సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సీహెచ్‌డీతో బాధపడే పేద చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించే ఉద్దేశంతో 'డీపీఎస్ బిగ్ హార్ట్స్' పేరుతో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు. 'ప్యూయల్ ఏ డ్రీమ్' ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో క్యాంపెయిన్‌ను ముందుకు నడిపించారు.

ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించాలంటే.. ఎంతో సమయం వృథా అవుతుంది. అందుకే విద్యార్థులంతా ఆన్‌లైన్ మార్గాన్ని ఎంచుకున్నారు. విద్యార్థులు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ల అందరికీ మెసేజ్‌ల రూపంలో తమ సందేశాన్ని పంపించారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఈ-మెయిల్.. ఇలా ప్రతి మాధ్యమాన్నీ వాడుకున్నారు.

- ఒక పిల్లోడికి 'గుండె ఆపరేషన్' చేయించాలంటే.. కనిష్ఠంగా 40 వేల రూపాయలు ఖర్చవుతుంది.
- 'డీపీఎస్‌బీఎన్'లో చదువుతున్న యాభై మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు.
- ఒక్కో విద్యార్థి విరాళాల ద్వారా మినిమమ్ 40 వేల రూపాయల సేకరించాలి.
- ఈ క్యాంపెయిన్ ద్వారా విద్యార్థులు 17 లక్షల రూపాయలను సేకరించారు. దాదాపు 41 మంది పేద చిన్నారులకు ఆయువు పోశారు.

'రెండు నెలల్లోనే.. మా విద్యార్థులు 41మంది చిన్నారుల జీవితాలను కాపాడారంటే. ఒక్కసారి ఊహించండి.. మనం తలుచుకుంటే ఎంతోమంది జీవితాన్ని వ్వగలం. సంతోషాలను పంచగలం. మంచి కోసం సమయాన్ని కేటాయించండి. వీలైనంత సాయం చేయండి. అందుకోసం టెక్నాలజీని వాడుకోండి'
- డీపీఎస్‌బీఎన్ ప్రిన్సిపాల్



'24 గంటల్లోనే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను. 40 వేలు పోగయ్యాయి. నాకు డబ్బులు ఇచ్చిన వాళ్లంతా సాయం చేయలేదు. ఓ ప్రాణాన్ని కాపాడారు. కేవలం ఒకే ఒక్క రోజులో.. ఓ ప్రాణం నిలబడింది. అప్పుడే నాకో ఆలోచన మొదలైంది. ఎంతోమంది మనసున్నవారున్నారు. సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడితో ఆగిపోకూడదని అనుకున్నాను. ఐదు వారాలు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్ చేస్తూనే ఉన్నాను. నా ప్రయత్నం ఫలించింది. మొత్తంగా 2 లక్షల ఐదు వందల రూపాయల విరాళాలు సేకరించాను. ఐదుగురు చిన్నారుల ప్రాణం కాపాడాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను'
- క్రిష్ చెంగప్ప

పదవినోదం


ఆధారాలకు సరైన ఆంగ్లపదాలను గడుల్లో రాయండి

1. మంచు			W
2. తక్కువ			W
3. విల్లు			W
4. ఆవు			W
5. వరుస			W

దారి కనుక్కోండి



బొమ్మ గీయండి



జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. సపంమీ ▸ ....
2. జబులు ▸ ....
3. వుకొలు ▸ ....

జంబ్లింగ్ వర్డ్స్

ఈ కింది పదాలను సరిచేయండి

1. CWRO ▸ ....
2. CERA ▸ ....
3. DWIN ▸ ....

- పత్తిపాక అంకిత, హైదరాబాద్

చుక్కలు కలపండి



జవాబులు

చెప్పగలరా? : సమయం జంబ్లింగ్ వర్డ్స్ : 1.CROW 2.RACE 3.WIND
జంతర్‌మంతర్ : 1. సమీపం 2. జలుబు 3. కొలువు పదవినోదం : 1.dew 2.low 3.bow 4.cow 5.row 6.new

స్కేటింగ్ ఏ సూత్రంపై ఆధారపడుతుంది?

ఉష్ణం

1. ఆర్‌సిసి రూఫ్‌లో స్టీలు కడ్డీలను వాడడానికి కారణం?
ఎ) కాంక్రీటులోకి స్టీలు వ్యాపనం
బి) స్టీలు, కాంక్రీటు వ్యాకోచ గుణకాలు సమానం
సి) స్టీలు వ్యాకోచ గుణకం, కాంక్రీటు వ్యాకోచ గుణకం కంటే చాలా తక్కువ
డి) స్టీలు, కాంక్రీటు మధ్య ససంజన బలం, అసంజన బలం ఏర్పడేందుకు

2. పరమ శూన్య ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ఉపయోగించే ఉష్ణమాపకం?
ఎ) వికిరణ ఉష్ణమాపకం
బి) పైరో హీలియో ఉష్ణమాపకం
సి) అయస్కాంత ఉష్ణమాపకం
డి) సీబెక్ ఉష్ణమాపకం

3. ఒక లోహపు పలకలో వృత్తాకార రంధ్రం ఉన్న పలకను వేడిచేస్తే రంధ్రం వ్యాసం?
ఎ) పెరుగుతుంది బి) మారదు
సి) తగ్గుతుంది డి) పైవేవీకావు

4. కిందివాటిలో ఉష్ణోగ్రత మారినపుడు స్థితిస్థాపకత స్థిరత్వం కల్గిన పదార్థం?
ఎ) ద్విలోహ పలక బి) ఎలిన్ వాక్
సి) ఇన్‌వార్ స్టీల్ డి) ఆల్‌నికో

5. ఘనపరిమాణ వ్యాకోచ గుణకం?
ఎ) దైర్ఘ్య వ్యాకోచ గుణకం కంటే తక్కువ
బి) దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి రెట్టింపు
సి) దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి సమానం
డి) దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి మూడు రెట్లు

6. కింది వానిలో సరైన దానిని గుర్తించండి
ఎ) $1^0C < 1^0F$ బి) $1^0C > 1^0F$
సి) $1\ ^0C \leq 1\ ^0F$ డి) $1^0C \geq 1\ ^0F$

7. ఒక కెలోరి/ గ్రా. సెంటిగ్రేడ్ = -------- జౌల్/ కిగ్రా. కెల్విన్
ఎ) 10^3 బి) 4.186 సి) 4.2×10^3 డి) 4.186×10^2

8. ఒక స్టీలు కడ్డీ ఉష్ణోగ్రత 330K. దాని ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్స్‌లో
ఎ) 55 బి) 57 సి) 59 డి) 63

9. బాహ్య పీడనం పెరిగితే
ఎ) నీరు మరిగే ఉష్ణోగ్రత పెరుగుతుంది
బి) మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత పెరుగుతుంది
సి) రెండూ పెరుగుతాయి డి) రెండూ తగ్గుతాయి

10. విశిష్టోష్ణం--------- పై ఆధారపడుతుంది
ఎ) పదార్థ ఉనికి బి) పదార్థ తొలి ఉష్ణోగ్రత
సి) పదార్థ తుది ఉష్ణోగ్రత డి) పదార్థ ద్రవ్యరాశి

11. α, β, γ మధ్య సంబంధం?
ఎ) 2:3:1 బి) 1:2:3 సి) 2:1:3 డి) 3:2:1

12. పైరో హీలియో మీటర్‌ను దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు?
ఎ) అల్ప ఉష్ణోగ్రత బి) అధిక ఉష్ణోగ్రత
సి) సౌర స్థిరాంకం డి) శోషణ సామర్థ్యం

13. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రతను ఏ సూత్రం నుంచి అంచనా వేయవచ్చు?
ఎ) న్యూటన్ శీతలీకరణ సూత్రం
బి) కిర్కాఫ్ సూత్రం సి) జౌల్ సూత్రం
డి) స్టీఫెన్ సూత్రం

14. అధమ ఉష్ణ శోషకాలు?
ఎ) అధమ ఉద్గారిణులు
బి) ఉత్తమ ఉద్గారిణులు
సి) ఎక్కువ పాలిష్‌తో ఉంటాయి
డి) ఉద్గారాలు కావు

15. వికిరణ శక్తిని కొలవడానికి ఉపయోగపడని పరికరం
ఎ) పైరోమీటర్ బి) బారోమీటర్
సి) కెలోరిమీటర్ డి) రేడియో మైకోర మీటర్

16. సూర్యుని నుంచి వచ్చే ఉష్ణం భూమికి ఎలా చేరుతుంది?
ఎ) వహనం బి) సంవహనం
సి) కణ పుంజం డి) వికిరణం



శీలం దేవేందర్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ

గ్రూప్స్ ప్రత్యేకం - జనరల్ స్టడీస్ - ఫిజిక్స్

17. ఏ ఉష్ణోగ్రత వద్ద వస్తువు వికిరణాన్ని ఉద్గారించదు?
ఎ) 0^0C బి) -273^0C సి) 100^0C డి) 273^0C

18. మానవ శరీర ఉష్ణోగ్రత?
ఎ) $37^\circ C$ బి) $98.4^\circ F$ సి) $36.9^\circ C$ డి) ఎ, బి

19. ప్రెషర్ కుక్కర్‌లో ఎంత వరకు ఉష్ణోగ్రత పెరుగుతుంది?
ఎ) $110^\circ C$ బి) $120^\circ C$ సి) $130^\circ C$ డి) $150^\circ C$

20. $10^\circ C$ గల A అనే వస్తువుకు 10K వద్ద B వస్తువుతో ఉష్ణీయ స్పర్శలో ఉంచితే ఉష్ణం ప్రవహించే దిశ?
ఎ) B నుంచి A బి) B నుంచి B
సి) A నుంచి B డి) A నుంచి A

21. సురక్షిత అగ్గిపుల్ల తల భాగంలో ----- ఉంటుంది?
ఎ) ఆంటిమొని ట్రై సల్ఫైడ్
బి) ఆంటిమొని డై సల్ఫైడ్
సి) ఆంటిమొని ట్రై సల్ఫేట్
డి) ఆంటిమొని డై సల్ఫేట్

22. సురక్షిత అగ్గి పెట్టె పక్క తలంలో ------ ఉంటుంది?
ఎ) తెల్ల పాస్ఫరస్ బి) ఎర్ర పాస్ఫరస్
సి) పిండి డి) బంకమన్ను

13. వేసవి రోజుల్లో ఉక్కపోతకు కారణం?
ఎ) అధిక బాష్పీభవనం బి) అధిక ఉష్ణోగ్రత
సి) కరెంట్ కోత డి) సాంద్రీకరణం

24. ఊర్ధ్వ స్థిర స్థానాన్ని గుర్తించేందుకు వాడే సాధనం?
ఎ) ఆల్టిమీటర్ బి) హైగ్రో మీటర్
సి) హైడ్రో మీటర్ డి) హిప్సా మీటర్

25. ఒక పదార్థ విశిష్టోష్ణం, దాని కెలోరిఫిక్ విలువలు సాధారణంగా
ఎ) సమానం బి) అసమానం
సి) పోల్చలేం డి) పైవేవీకావు

26. తాపన నియంత్రకాల్లో ఉపయోగించేది?
ఎ) స్విచ్ బి) డయోడ్
సి) ద్విలోహ పట్టీ డి) ట్రయోడ్

27. నీటి విశిష్టోష్ణం --------- cal/gr°C
ఎ) 1 బి) 0.94 సి) 0.03 డి) 0.52

28. స్కేటింగ్ ఏ సూత్రంపై ఆధారపడుతుంది?
ఎ) పీడనం ఎక్కువైతే ద్రవీభవన స్థానం తగ్గుతుంది
బి) పీడనం ఎక్కువైతే నీరు మరిగే స్థానం పెరుగుతుంది
సి) పీడనం తక్కువైతే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది
డి) పీడనం తక్కువైతే నీరు మరిగే స్థానం తగ్గుతుంది

29. అధిక దైర్ఘ్య వ్యాకోచ గుణకం గల పదార్థం?
ఎ) అల్యూమినియం బి) రాగి సి) మంచు డి) సీసం

30. ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం?
ఎ) $du = dq + dw$ బి) $dw = dq + dv$
సి) $dq = du + pdv$ డి) $dw = dq + pdv$

31. అత్యధిక విశిష్టోష్ణం గల పదార్థం?
ఎ) పాదరసం బి) నీరు సి) ఇనుము డి) వజ్రం

32. ఏ ఉష్ణోగ్రత వద్ద సెంటీగ్రేడ్, ఫారన్‌హీట్ కొలతలు సమానంగా ఉంటాయి?
ఎ) $0^\circ C$ బి) $32^\circ C$ సి) $-40^\circ C$ డి) $40^\circ F$

33. ఏ ఉష్ణోగ్రత వద్ద వాయు ఘనపరిమాణం సున్న అవుతుంది?
ఎ) $0^\circ C$ బి) $273^\circ C$ సి) $-273^\circ C$ డి) $546^\circ C$

34. ఎస్‌టిపి వద్ద 1 మోల్ వాయువు ఘనపరిమాణం విలువ లీటర్లలో
ఎ) 11.2 బి) 22.4 సి) 5.2 డి) 18.6

35. pv = nRT సమీకరణంలో n అనేది?
ఎ) అవగాడ్రో సంఖ్య బి) మోల్స్ సంఖ్య
సి) వాయు పరమాణువుల సంఖ్య
డి) వాయు భారం

36. టార్ అనేది దేని ప్రమాణం?
ఎ) పీడనం బి) ఘనపరిమాణం
సి) సాంద్రత డి) ఉష్ణోగ్రత

37. వాయు ఘనపరిమాణం, పీడనానికి మధ్య సంబంధాన్ని తెలిపేది?
ఎ) చార్లెస్ నియమం బి) గెలూసాక్ నియమం
సి) బాయిల్ నియమం డి) డాల్టన్ నియమం

38. ఒకే వ్యాపన వేగం గల వాయువుల జంటను గుర్తించండి?
ఎ) CO, NO బి) N_2O, CO_2
సి) N_2O, CO డి) CO_3, CO_2

39. కింది వాటిలో శీతలీకరణ పదార్థం?
ఎ) క్లోరిన్ ద్రవం బి) అమ్మోనియా ద్రవం
సి) సంపీడ్యత ఆక్సిజన్ డి) సంపీడ్యత హీలియం

40. స్థిరోష్ణక ప్రక్రియలో వాయువు వ్యాకోచం చెందితే అది
ఎ) చల్లగా మారుతుంది బి) వేడెక్కుతుంది
సి) చల్లగా మారదు, వేడెక్కదు డి) పైవేవీ కాదు

41. వాయువుపై ---------పెంచి ద్రవీకరిస్తారు
ఎ) ద్రవ్యరాశి బి) ఘనపరిమాణం
సి) పీడనం డి) ఉష్ణోగ్రత

42. వాయువుల అణు సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించింది?
ఎ) న్యూటన్ బి) బాయిల్ సి) బెర్నౌలి డి) క్లాసియస్

43. పీడనాన్ని పెంచి వాయు ఘనపరిమాణాన్ని తగ్గించే విధానాన్ని ఏమంటారు?
ఎ) సంపీడ్యత బి) వ్యాపనం
సి) విసరణం డి) అధిశోషణం

44. గ్రాహం విసరణ నియమాన్ని ఉపయోగించి బొగ్గు గనుల్లోని ఏ వాయువును గుర్తించవచ్చు?
ఎ) ఆక్సిజన్ బి) మార్ష్ సి) హైడ్రోజన్ డి) క్లోరిన్

45. O_2, N_2, H_2, CO_2 వంటి వాయువుల పీడనాన్ని దేని ద్వారా నిర్ణయిస్తారు?
ఎ) బారోమీటర్ బి) మానోమీటర్
సి) స్టెరోమీటర్ డి) హైడ్రోమీటర్

46. కింది వానిలో మంచి ఉష్ణ వాహకం?
ఎ) గాజు బి) చెక్క సి) రాగి డి) కాగితం

47. రసాయన శక్తిని ఉష్ణ శక్తిగా మార్చేది?
ఎ) విద్యుత్ హీటర్ బి) టార్చిలైట్
సి) గ్యాస్ స్టవ్ డి) ఎలక్ట్రిక్ బల్బ్

48. గాలిని ద్రవీకరించిన శాస్త్రవేత్త?
ఎ) ఫారడే బి) లిండే
సి) దేవార్ డి) కామర్ లింగ్ ఓన్స్

49. హైడ్రోజన్‌ను ద్రవీకరించిన మొదటి శాస్త్రవేత్త?
ఎ) ఫారడే బి) లిడే సి) దేవార్ డి) కపిట్జా

50. సీబెక్ ప్రభావానికి విపర్యం?
ఎ) ఓమ్ నియమం బి) కిర్కాఫ్ నియమం
సి) జౌల్ నియమం డి) కూలోంబ్ నియమం

సమాధానాలు

1) బి	9) ఎ	17) బి	25) సి	34) బి	43) ఎ
2) సి	10) ఎ	18) డి	26) సి	35) బి	44) బి
3) ఎ	11) బి	19) బి	27) ఎ	36) ఎ	45) బి
4) బి	12) సి	20) సి	28) ఎ	37) సి	46) సి
5) డి	13) డి	21) ఎ	29) సి	38) బి	47) సి
6) బి	14) ఎ	22) బి	30) సి	39) బి	48) బి
7) సి	15) సి	23) ఎ	31) బి	40) ఎ	49) సి
8) బి	16) సి	24) డి	32) సి	41) సి	50) సి
			33) సి	42) సి	

అడ్మిషన్స్



బార్క్

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) - **డిప్లొమా** కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది ఏడాది వ్యవధి గల పోస్ట్ ఎమ్మెస్సీ ప్రోగ్రామ్.
విభాగం: రేడియోలాజికల్ ఫిజిక్స్
సీట్లు: 30(నాన్ స్పాన్సర్డ్ 25 కాగా స్పాన్సర్డ్ 5)
అర్హత: 60 శాతం మార్కులతో పీజీ(ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 26 ఏళ్లు మించరాదు
స్టయిపెండ్: నాన్ స్పాన్సర్డ్ అభ్యర్థులకు నెలకు రూ.9,300 ఇస్తారు
ఎంపిక: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
కామన్ ఎంట్రెన్స్ టెస్ట్: సెప్టెంబరు 3
ఇంటర్వ్యూ: సెప్టెంబరు 4 నుంచి 6 వరకు
పరీక్ష కేంద్రం & ఇంటర్వ్యూ వేదిక: New Training School Complex, Anushakti nagar, BARC, Trombay, Mumbai- 400094
అడ్మిషన్ ఫీజు: రూ.3000 **దరఖాస్తు ఫీజు:** రూ.200
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 21
వెబ్‌సైట్: recruit.barc.gov.in

క్యాట్ 2017

దేశంలోని పలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) & ఇతర మేనేజ్‌మెంట్ సంస్థల్లో ప్రవేశానికి ఉద్దేశించిన **కామన్ అడ్మిషన్ టెస్ట్** (క్యాట్) 2017కు ప్రకటన విడుదలయింది.
అర్హత: ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్యాట్ 2017 స్కోర్ వ్యాలిడిటి: 2018 డిసెంబరు 31 వరకు
అభ్యర్థుల ఎంపిక: షార్ట్ లిస్ట్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
క్యాట్ 2017 జరుగు తేదీ: నవంబరు 26న
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడింగ్: అక్టోబరు 18 నుంచి
దరఖాస్తు ఫీజు: రూ.1800(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.900)
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ప్రారంభం: ఆగస్టు 9 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 20
వెబ్‌సైట్: www.iimcat.ac.in

JOBS ఉద్యోగాలు

విశాఖ వైద్య విధాన పరిషత్

విశాఖపట్నంలోని ఏపీ వైద్య విధాన పరిషత్ - సంబంధిత ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 35
పోస్టులు - ఖాళీలు: గైనకాలజిస్ట్ 3, అనెస్థటిస్ట్ 5, పీడియాట్రీషియన్ 6, స్టాఫ్ నర్స్ 21
అర్హత: ఎంబిబిఎస్ ఉత్తీర్ణత + సంబంధిత విభాగంలో పీజీ పూర్తిచేసి ఉండాలి. నర్స్ పోస్టులకు ఇంటర్ + డిప్లొమా(జనరల్ నర్సింగ్/ మిడ్ వైఫరీ) పూర్తిచేసి ఉండాలి.
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: ఆగస్టు 5
చిరునామా: District Coordinator of Hospital Services, Peda Waltair, Opp. Govt. ENT Hospital, Dt. Cold Chain Complex Building, Visakhapatnam.

ఎన్ఐఆర్‌డిపిఆర్

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయితీ రాజ్ (ఎన్ఐఆర్‌డిపిఆర్)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జాయింట్ డైరెక్టర్
విభాగం: ట్రైనింగ్ & డెవలప్‌మెంట్
అసిస్టెంట్ డైరెక్టర్ **ఖాళీలు:** 2
విభాగం: మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం
ప్రాజెక్ట్ ఆఫీసర్ **ఖాళీలు:** 5
విభాగం: మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 12
వెబ్‌సైట్: www.nird.org.in, www.ddugky.info

At present member nations of NATO?

Current Affairs & GK



A. Ravi Prakash Reddy
Senior Faculty

1. ICC Women's Cricket World Cup 2017 won by…
1) England 2) India
3) South Africa 4) Australia

2. 105th Indian Science Congress 2018 to be held in
1) Osmania University, Hyderabad
2) S.V.University, Tirupati
3) University of Mysore, Mysore
4) University of Mumbai, Mumbai

3. Find the wrong pair?
1) National Voters Day : January 25
2) National Science Day : February 28
3) National Mathematics Day : March 22
4) National Civil Services Day : April 21

4. Name the largest economy in the European Union (EU)?
1) United Kingdom 2) France
3) Germany 4) None of these

5. Which union ministry has launched an online complaint system "sexual harassment e-box" at workplace?
1) Ministry of Home Affairs
2) Ministry of Law and Justice
3) Ministry of Women and Child Development
4) Ministry of Human Resource Development

6. The United Nations declared 2017 as…..
1) International Year of Family Farming
2) International Year of Soils
3) International Year of Pulses
4) International Year of Sustainable Tourism for Development

7. Nobel Prizes are awarded every year in …..
1) 5 categories 2) 6 categories
3) 7 categories 4) 8 categories

8. Find the Indirect Tax?
1) Income Tax 2) Corporate Tax
3) Gift Tax 4) Goods and Service Tax

9. National Democratic Alliance (NDA) was founded in
1) 1998 2) 1999 3) 2000 4) None of these

10. At present member nations of NATO?
1) 27 2) 28 3) 29 4) None of these

11. Who is associated with Bachpan Bachao Andolan?
1) Medha Patkar 2) Anna Hazare
3) Baba Amte 4) Kailash Satyarthi

12. Income Tax Day observed every year in India on…..
1) June 29 2) July 24
3) August 29 4) September 15

13. Which country has recently declared total independence from IMF and World Bank (WB)?
1) North Korea 2) South Korea
3) Bolivia 4) Myanmar

14. Who is Takehiko Nakao?
1) The President of New Development Bank
2) The President of Asian Development Bank
3) The President of World Bank
4) The President of Asian Infrastructure Investment Bank

15. Who is the captain of Indian Cricket Team in ICC Women's World Cup 2017?
1) Harmanpreet Kaur 2) Poonam Raut
3) Rajeshwari Gayakwad
4) Mithali Raj

16. Mossack Fonseca & Co., a law firm and corporate service provider, belongs to
1) Mauritius 2) Trinidad and Tobago
3) Jamaica 4) Panama

17. Ram Nath Kovind, the 14th President of India, assumed office on…..
1) 24 July 2017 2) 25 July 2017
3) 26 July 2017 4) 27 July 2017

18. Who was conferred with the Japan's imperial decoration 'Order of the Rising Sun' award for his contribution to fostering Japan-India ties?
1) Veerappa Moily 2) Shashi Tharoor
3) Ashwani Kumar 4) None of these

19. Rahul Chaudhari is associated with which sport?
1) Billiards 2) Hockey
3) Shooting 4) Kabaddi

20. Who among the following person is NOT associated with BRICS countries?
1) Mauricio Macri 2) Vladimir Putin
3) Jacob Zuma 4) Xi Jinping

21. Which of the following is correct regarding Grand Slim (Tennis) 2017?
1) Roger Federer (Switzerland) is the winner of Men's Singles in Australia Open 2017, by defeating Rafael Nadal (Spain).
2) Rafael Nadal (Spain) is the winner of Men's Singles in French Open 2017, by

FOR ALL COMPETITIVE EXAMS

defeating Stan Wawrinka (Switzerland).
3) Roger Federer (Switzerland) is the winner of Men's Singles in Wimbledon Open 2017, by defeating Marin Cilic (Croatia).
4) All of the above

22. Who is the ambassador for Central Government's flagship Skill India campaign, with the National Skill Development Corporation?



1) Amitabh Bachchan
2) Shah Rukh Khan
3) Priyanka Chopra 4) None of these

23. Match the following?

Company	Chairman
A. Amazon.com	(i) Mary Barra
B. General Motors	(ii) Jeff Bezos
C. IBM	(iii) Larry Ellison
D. Orcale Corporation	(iv) Mark Zuckerberg
E. Facebook	(v) Ginni Rometty

	A	B	C	D	E
1)	(v)	(iv)	(iii)	(ii)	(i)
2)	(i)	(ii)	(iii)	(iv)	(v)
3)	(i)	(iii)	(v)	(ii)	(iv)
4)	(ii)	(i)	(v)	(iii)	(iv)

24. Shikha Sharma is the MD & CEO of……
1) Kotak Mahindra 2) AXIS Bank
3) HDFC Bank 4) ICICI Bank

25. The Fiscal Responsibility and Budget Management (FRBM) Committee headed by...
1) Arvind Subramanian
2) Arvind Panagariya
3) Ajit Kumar Doval
4) Nand Kishore Singh (N. K. Singh)

26. The 18th Anniversary of 'Kargil Vijay Diwas' was observed recently on…..
1) 24 July 2) 25 July 3) 26 July 4) 27 July

27. The Insurance Regulatory and Development Authority of India (IRDAI) is head quartered at..
1) New Delhi 2) Mumbai
3) Chennai 4) Hyderabad

28. Mayawati is resigned from Rajya Sabha recently. She is the national President of …..
1) Bahujan Samaj Party (BSP)
2) Samajwadi Party (SP)
3) Nationalist Congress Party (NCP)
4) All India Trinamool Congress (AITC)

29. The World Economic Outlook (WEO) is a survey conducted and published by…..
1) World Trade Organisation (WTO)
2) World Economic Forum (WEF)
3) International Monetary Fund (IMF)
4) Organisation for Economic Co-operation and Development (OECD)

30. Which of the following is a nodal statutory agency responsible for protecting and promoting public health in India through the regulation and supervision of food safety?
1) FICCI 2) FIPO
3) FSSAI 4) None of these

31. Which of these are payment banks in India?
1) Airtel Payments Bank
2) Paytm Payments Bank
3) India Post Payments Bank
4) All of the above

32. Global Conference on Cyber Space (GCCS) 2017, the world's largest conference on cyber space and related issues, will be held in November 2017 in..
1) New Delhi 2) Mumbai
3) Bengaluru 4) Hyderabad

33. What is the 'Malabar Exercise 2017'?
1) It is the naval exercise amongst USA, UK and India.
2) It is the naval exercise amongst Russia, Japan and India.
3) It is the naval exercise amongst USA, Japan and South Korea.
4) It is the naval exercise amongst USA, India and Japan.

34. Which country faced highest number of terrorist attacks in 2016? (According to the Country Report on Terrorism released by the US State Department)
1) Iraq 2) Afghanistan 3) India 4) Pakistan

35. Tedros Adhanom Ghebreyesus (Ethiopia) is the Director General of………
1) WTO 2) WHO 3) ILO 4) WEF

36. Find the correct statement?
1) The Cabinet Committee on Economic Affairs (CCEA) has approved sale of government's 51.11% stake along with management control in HPCL to ONGC.
2) The Union Ministry of Rural Development launched Aarambh mobile app for performance based maintenance contracting and community contracting for maintenance of rural roads.
3) The Union Ministry of Earth Science has launched Sagar Vani, an integrated information dissemination system that will serve the coastal community, especially the fishermen community with the advisories and alerts towards their livelihood as well as their safety at Sea.
4) All of the above

37. Name the trophies/Cups which are associated with Tennis?
1) Davis Cup 2) Hopman Cup
3) Fed Cup 4) All of the above

38. The current Central Vigilance Commissioner of India?
1) K.K.Venugopal 2) K.V.Chowdary
3) Achal Kumar Jyoti 4) R.K.Mathur

Answers

		11) 4	18) 3	25) 4	32) 1
		12) 2	19)4	26) 3	33) 4
1) 1	6) 4	13) 3	20) 1	27) 4	34) 1
2) 1	7) 2	14) 2	21) 4	28) 1	35) 2
3) 3	8) 4	15) 4	22) 3	29) 3	36) 4
4) 3	9) 1	16) 4	23) 4	30) 3	37) 4
5) 3	10) 3	17) 2	24) 2	31) 4	38) 2

JOBS ఉద్యోగాలు

పవర్ గ్రిడ్

న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-నార్త్ ఈస్టరన్ రీజియన్ పవర్ సిస్టం ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్‌కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 382
పోస్టులు - ఖాళీలు: ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్ 80, సివిల్ 42), ఫీల్డ్ సూపర్‌వైజర్(ఎలక్ట్రికల్ 192, సివిల్ 63), ఫీల్డ్ ఆఫీసర్(ఎన్విరాన్‌మెంట్ & సోషల్ మేనేజ్‌మెంట్)5
కాంట్రాక్ట్ వ్యవధి: రెండేళ్లు
అర్హత: 55 శాతం మార్కులతో ఇంజనీర్ పోస్టులకు (బిఇ/ బిటెక్)(సివిల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్)/ బిఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 29 ఏళ్లు మించరాదు
ఎంపిక: ఇంజనీర్ పోస్టులకు అభ్యర్థులను రిటెన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సూపర్‌వైజర్ పోస్టులకు టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 3 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 16
వెబ్‌సైట్: www.powergridindia.com

హెచ్‌సిఎల్

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సిఎల్)- ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌కు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 42
ట్రేడ్స్ వారీ ఖాళీలు: ఫిట్టర్ 20, ఎలక్ట్రీషియన్ 16, వెల్డర్ 3, మెషినిస్ట్ 1, టర్నర్ 2
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు 60 శాతం మార్కులతో ఐటిఐ పూర్తిచేసి ఉండాలి.
వయసు: ఆగస్టు 10 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ట్రైనింగ్ వ్యవధి: ఏడాది
స్టయిపెండ్: రెండేళ్ల ఐటిఐ అభ్యర్థులకు నెలకు రూ.5148 కాగా ఏడాది ఐటిఐ కోర్సు చేసిన అభ్యర్థులకు రూ.4576
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
రాత పరీక్ష: సెప్టెంబరు 10న
దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ: ఆగస్టు 19
చిరునామా: Ch Mgr.(HR)R&E, Indian Copper Complex, PO- Moubhandar - 832103, East Singhbhum, Jharkhand
వెబ్‌సైట్: www.hindustancopper.com

బిఇసిఐఎల్

బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బిఇసిఐఎల్)- **ఆఫీస్ అసిస్టెంట్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 25
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి
వేతనం: నెలకు రూ.21,000
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటరాక్షన్/ డిస్కషన్ ద్వారా
పరీక్షల వివరాలు: జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ గ్రామర్, ఇంగ్లిష్ రైటింగ్ అంశాలకు సంబంధించి రాత పరీక్ష ఉంటుంది. స్కిల్ టెస్ట్‌లో వర్డ్, ఎక్సెల్& పవర్ పాయింట్ అంశాలమీద కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: 300
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని నింపి కింది చిరునామాకు పంపుకోవాలి.
దరఖాస్తు సబ్మిషన్‌కు ఆఖరు తేదీ: ఆగస్టు 18
చిరునామా: Assistant General Manager (HR), Corporate Office , BECIL Bhawan, c - 56/ A-17, Sector - 62, Noida 201307
వెబ్‌సైట్: www.becil.com

పశుపోషణకు పెరుగుతున్న ఆదరణ

- కాల్వలకు సాగునీరందక.. పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్న రైతులు
- డెయిరీ ఫాంల ఏర్పాటుపై ఆసక్తి
- రోజుకు ఒక్కో ఫాం నుంచి 250 లీటర్ల వరకు పాల ఉత్పత్తి

రొంపిచర్ల : పల్నాడు ప్రాంతంలోని భూములకు సాగర్ కాలువలే ఆధారం. వర్షాభావ పరిస్థితులతో కాలువల ద్వారా సాగునీరు సరిగ్గా అందకపోతుండడంతో రైతులు ప్రత్నామ్నాయంగా పశుపోషణపై ఆసక్తి చూపుతున్నారు. పశువులను పోషిస్తూ పాల ఉత్పత్తిని పెంచుతున్నారు. ఆదాయం గడిస్తున్నారు. మండలంలోని అన్నవరం గ్రామంలో ప్రతి ఇంటికీ కూడా గేదెలు, ఆవులు ఉన్నాయి. గ్రామంలో మూడు గేదెల ఫాంలు ఏర్పాటయ్యాయి. అధిక శాతం రైతులు పశు పోషణలో భాగస్వాములు అవుతున్నారు. డెయిరీ ఫాంల నిర్వాహకులు రాష్ట్రంలోని చిత్తూరు, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ఆవులు, గేదెలను తీసుకొస్తున్నారు. రోజుకు ఒక్కొక్క ఫాం నుంచి 250 లీటర్ల ఆవు, గేదె పాలు సంగం డెయిరీకి పంపిస్తున్నారు. సంగం డెయిరీ నుంచి ఈ ఫారాలకు దాణా అందుతుంది. ఇటీవల సంగం డెయిరీ చైర్మన్ నరేంద్ర కుమార్ డెయిరీ ఫాంలను సందర్శించారు. గ్రామానికి చెందిన గేదెల ఫాంల నిర్వాహకులు పచ్చవ పూర్ణచంద్రరరావు, గంజనబోయిన నాగేశ్వరరావు, కాకుమాను రమేష్‌బాబులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. బీమా, రుణాలు ఇవ్వాలని, పశువులకు సంగం డెయిరీ తరపున వైద్య సాయం అందించాలని కోరారు. ఈ విషయంపై చైర్మన్ సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు.



వ్యవసాయం అనుకూలించక..



మూడేళ్ల నుంచి వ్యవసాయం సక్రమంగా సాగకపోవడంతో 2016లో గేదెల ఫాం ఏర్పాటు చేశాను. చిత్తూరు, తమిళనాడు, కర్నాటకల నుంచి 21 ఆవులు, ఆరు గేదెలు తెచ్చా. షెడ్డు, పాలు తీసే మిషన్, బోరింగ్, బావి, విద్యుత్ కోసం రూ.50 లక్షలు వెచ్చించా. ఫాంలో ఐదుగురు పని చేస్తున్నారు. పాలజొన్న, కోపూర్, నెపేరియన్, పచ్చజొన్న, ఎండుమేత, ఎండు చొప్ప పశువులకు మేతగా అందిస్తున్నాం. - పచ్చవ పూర్ణచంద్రరావు

విశ్రాంత ఉద్యోగులను ఆదర్శంగా తీసుకోండి

● వీసీ ఆచార్య రాజేంద్ర ప్రసాద్

ఏఎన్‌యూ : వర్సిటీ పరిధిలో వివిధ విభాగాల్లో అవిరళ కృషి సల్పిన విశ్రాంత ఉపాధ్యాయులను నేటి తరం ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని వీసీ ఆచార్య ఏ.రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం డైక్‌మెన్ ఆడిటోరియంలో వికాస ఆధ్వర్యంలో ఉద్యోగుల పదవీ విరమణ సభ జరిగింది. డిప్యూటీ రిజిస్ట్రార్ డి.సత్యనారాయణ, సూపరింటెండెంట్ బి.నాగేశ్వరరావులు ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివారవు, మాజీ వీసీ ఆచార్య కె.వియన్నారావు, వికాస అధ్యక్ష, కార్యదర్శులు బి.పుల్లారావు, ఎన్.నాగేశ్వరరావు, కో శాధికారి కె.యేషయ్య, సంయుక్త కార్యదర్శులు జె.శ్రీనివాసరావు, కె.భానుప్రసాద్, కార్యవర్గ సభ్యులు రెడ్డి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.



డిప్యూటీ రిజిస్ట్రార్ సత్యనారాయణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్

ప్రీ పీహెచ్‌డీ ఫలితాలు విడుదల..

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించిన ఎంఫిల్, ప్రీ పీహెచ్‌డీ పార్ట్ -1 పరీక్ష ఫలితాలను వీసీ ఆచార్య ఎ.రాజేంద్ర ప్రసాద్ సోమవారం విడుదల చేశారు. వీసీ కార్యాలయంలో ఫలితాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీసీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ యూజీసీ 2016 నిబంధనల మేరకు త్వరలో పరిశోధన కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఈ విషయంపై వర్సిటీ ఓఎస్‌డీ ఆచార్య ఏవీఏ దత్తాత్రేయరావు, అకడమిక్ విభాగం జేఆర్ ముత్తయ్యలను కమిటీగా ఏర్పాటు చేశామన్నారు. యూజీసీ 2016నిబంధనలను త్వరలో జరిగే అకడమిక్ సెనేట్‌లో చర్చించి ఆమోదించాల్సి ఉందన్నారు. జనవరిలో జరిగిన ఫలితాల్లో 869 మందికి 758 పరిశోధకులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య విక్టర్‌బాబు, పరిశోధన విభాగం కో ఆర్డినేటర్ ఆచార్య రత్నషీలామణి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంజిరెడ్డి, సూపరింటెండెంట్ సబిత, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎకనామిక్స్ విభాగాన్ని సందర్శించిన ఫిన్‌లాండ్ బృందం..

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని ఎకనామిక్స్ విభాగాన్ని ఫిన్‌లాండ్ బృందం సోమవారం సందర్శించింది. ఫిన్‌లాండ్‌లోని బయో అకాడమీ సీఈవో డాక్టర్ లీసా బృందం ఎకనామిక్స్ విభాగాన్ని సందర్శించింది. ఎకనామిక్స్ విభాగాధిపతి డాక్టర్ కె.మధుబాబుతో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్‌పై ఫిన్‌లాండ్ బృందం చర్చించింది. త్వరలో ఎకనామిక్స్ విభాగంతో బయో అకాడమీ ఫిన్‌లాండ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ విభాగంలో జరుగుతున్న వివిధ పరిశోధనాంశాలు.. ప్రధానంగా పర్యావరణ అర్థశాస్త్రం, వ్యవసాయ రంగం వంటి పరిశోధనలపై ఫిన్‌లాండ్ బృందం ఆసక్తి కనబర్చినట్లు విభాగాధిపతి డాక్టర్ కె.మధుబాబు తెలిపారు. విద్యా, పరిశోధన అంశాలపై ఫిన్‌లాండ్ బృందం ఎకనామిక్స్ విభాగంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.

విద్యారంగంలో ఈ - లెర్నింగ్ పాత్ర కీలకం..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యారంగంలో ఈ - లెర్నింగ్ పాత్ర కీలకమని ఏపీ ఐఎస్‌సీ కమిషనర్ డాక్టర్ బి.సుందర్ బాలకృష్ణ అన్నారు. విశ్వవిద్యాలయం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో గ్రీన్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఫండ్ అంశంపై కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుందర్ బాలకృష్ణ మాట్లాడుతూ డిజిటలైజేషన్‌లో మార్పులు, ఈ - లెర్నింగ్, ఈ కామర్స్, మీ సేవ వంటి సదుపాయాలు, వినియోగదారుల సంతృప్తి వంటి అంశాలపై వివరించారు. ఫిన్‌లాండ్ బయో అకాడమీ సీఈవో డాక్టర్ లీసా మాట్లాడుతూ వన నిర్మూలనతో పర్యావరణంలో జరిగే మార్పులు దుష్పరిమాణాలపై వివరించారు. ప్రిన్సిపాల్ ఆచార్య అబ్దుల్ నూర్‌బాషా మాట్లాడుతూ జీవావరణం, పర్యావరణం పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలమన్నారు. భవిష్యత్తులో కాలుష్య రహిత ఉపాధి అవకాశాలను అందుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఆచార్య చంద్రశేఖరరావు, ఆచార్య చలం, డాక్టర్ ఆర్ శివరామ ప్రసాద్, డాక్టర్ కనకదుర్గా, డాక్టర్ ఎన్ రత్న కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధి కోసం పాడి పశువుల పంపిణీ

● తెలుగు మహిళ జిల్లా నాయకురాలు వందనాదేవి

నకరికల్లు: తెలుగుదేశం ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పాటుపడుతోందని తెలుగు మహిళ జిల్లా నాయకురాలు భీమినేని వందనాదేవి అన్నారు. స్థానిక పశువైద్యశాలలో సోమవారం మండలంలోని 15 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలకు రూ.9 లక్షల విలువైన హర్యానా ముర్రాజాతి గేదెల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు సహకారంతో మహిళల అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె అన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.45 వేలు సబ్సిడీ, రూ.15 వేలు లబ్ధిదారునివాటా అని పశుసంవర్ధక శాఖ ఏడీఏహెచ్ ఏ.రమేష్‌బాబు తెలిపారు. పశుసంవర్ధక శాఖ, వెలుగు సంయుక్తంగా ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో లబ్ధిదారులకు ఈ గేదెలను అందజేశారు. ఎస్సీలలోని పేద ప్రజల జీవనోపాధుల పెంపుదలకు పాడిగేదెలను అందిస్తున్నట్లు ఏపీఎం వాసుబాబులు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏహెచ్ అన్నవరపు రమేష్‌బాబు, వెలుగు ఏపీఎం వాసుబాబు, ఎంపీపీ కొర్రా లక్ష్మీబాయి, సీసీలు నీరజకృష్ణప్రియ, వీవీ రామాంజమ్మ, పమిడి రామయ్య, పెమ్మసాని బ్రహ్మయ్య, కొండవీటి మరియదాసయ్య, నందిపాటి విజయలక్ష్మి, యరగూటి శ్రీనివాసరెడ్డి, చింతపల్లి ఫకీర్ అహ్మద్, కె.కృష్ణకుమారి, వీవోఏలు, స్వయం సహాయక సంఘ సభ్యులు పాల్గొన్నారు.



ముర్రాజాతి గేదెను పంపిణీ చేస్తున్న భీమినేని వందనాదేవి, ఎంపీపీ లక్ష్మీబాయి, వెలుగు ఏపీఎం వాసుబాబు,

3న ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా

● ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసరావు



మాట్లాడుతున్న శ్రీనివాసరావు

చిలకలూరిపేట అర్బన్ : మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌కు సంబంధించి విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వులలో ఉన్న అసంబద్ధ అంశాలను తొలగించడంతోపాటు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 3న ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లోని అన్ని తరగతులలో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు రూపొందించిన సర్వీసు రూల్స్ ఇంకా అమలులోకి రాలేదని, పాత పద్ధతిలోనే పదోన్నతులు కల్పించి ఖాళీలు భర్తీ చేయాలన్నారు. మున్సిపల్ పాఠశాలల పర్యవేక్షణకు విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారుల పోస్టులను ప్రభుత్వం త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. ప్రధానోపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించి జీవో నెంబర్ 40లో ఉన్న అధికారాలు కల్పించాలని, ఉపాధ్యాయుల అర్ధవేతన సెలవులను నగదుగా మార్చుకునే సౌలభ్యం కల్పించాలన్నారు. పురపాలక సంఘాల పరిధిలోని అన్ని మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలి

● వాల్మీకి బోయ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ముప్పన

గాదెవారిపల్లె(కారంపూడి): వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించి వారి అభివృద్ధికి దోహదపడాలని వాల్మీకి బోయ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ముప్పన వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని గాదెవారిపల్లెలో సోమవారం నిర్వహించిన వాల్మీకి బోయల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎంపీటీసీ మల్ల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయలను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతూ ఆగస్టు 9వ తేదీన మంత్రాలయం నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేస్తున్నట్లు ముప్పన వెంకటేశ్వర్లు ప్రకటించారు. అనంతరం విజయవాడలోని వాల్మీకి భవన్‌లో సభ నిర్వహిస్తున్నామన్నారు. సభకు పల్నాడు ప్రాంత బోయలంతా హాజరై జయప్రదం చేయాలన్నారు. గ్రామంలోని వాల్మీకుల సమస్యలపై చర్చ నిర్వహించారు. ఈనెల 27వ తేదీన మీనిగ శ్రీనివాసరావుపై దాడి చేసి గాయపరిచిన వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా బోయలంతా ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని, బోయలంతా చైతన్యవంతులు కావాలన్నారు. అనంతరం గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. గ్రామ బోయ కమిటీ అధ్యక్షుడు మల్లా హుస్సేన్, సభ్యులుగా మాజీ ఎంపీటీసీ మలబోతుల కృష్ణ, ఉలవల వెంకయ్య, నలబోతుల చిన్నప్పయ్య, ప్రకాష్‌రావు, ఏడుకొండలు, మల్ల పూర్ణయ్య, ఆంజనేయులు, వెంకటప్పయ్య, రమేష్, పెదఆంజనేయులు తదితరులున్నారు.

ఈ నెలలో సత్రశాలకు సీఎం!

రెంటచింతల: కృష్ణానదిపై సత్రశాల వద్ద నిర్మించిన నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారని, ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏపీజెన్‌కో ఎండీ విజయానంద్ ఆదేశించారని ప్రాజెక్టు ఎస్ఈ శేషారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఈ నెలలో సీఎం సత్రశాల వచ్చే అవకాశం ఉందన్నారు. పైలాన్ నిర్మాణం, పరిపాలనా భవనం, క్వార్టర్ల నిర్మాణం పూర్తైనట్లు ఎస్ఈ చెప్పారు. రూ.965 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రాజెక్టులో తొలిసారిగా జనవరి 5న విద్యుత్ ఉత్పత్తి పారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.

ఆంధ్రజ్యోతి
16
పిడుగురాళ్ల
గుంటూరు ● మంగళవారం 1, ఆగస్టు 2017
పిడుగురాళ్ల । మాచవరం । కారంపూడి । రాజుపాలెం । బెల్లంకొండ

ఉద్దమ్‌సింగ్ సంస్మరణ సభ

పిడుగురాళ్లరూరల్: పట్టణంలోని భవనాశి కల్యాణ మండపంలో పీడీఎం ఆధ్వర్యంలో సోమవారం ఉద్దమ సింగ్ సంస్మరణ సభ జరిగింది. పీడీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ, ప్రజల కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి, ఉరికంభ మెక్కిన వ్యక్తి ఉద్దమసింగ్ అని కొనియాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలోని దేవాదాయ, ఫారెస్ట్, ప్రభుత్వ పోరంబోకు భూములు పేదలకు దక్కేవరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీకేసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండారెడ్డి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ, పీకేఎం రాష్ట్ర కోశాధికారి ఉన్నం నాగేశ్వరావు, పీడీఎం జిల్లా ఉపాధ్యక్షుడు జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి సహకరించండి

చైర్‌పర్సన్ భవనాశి హైమావతి


మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న చైర్‌పర్సన్ హైమావతి, కౌన్సిలర్లు

పిడుగురాళ్లటౌన్: పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కౌనిలర్లు తోడ్పాటునందించాలని చైర్‌పర్సన్ భవనాశి హైమావతి అన్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సహకారంతో పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఇంకా పలు వీధుల్లో సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. పట్టణాభివృద్ధికి కౌన్సిలర్లు తమ వంతు మద్దతు తెలిపి సహకరించాలని ఆమె కోరారు. మున్సిపల్ ప్రతిపక్ష సభ్యురాలు రేపాల రమాదేవి మాట్లాడుతూ, పట్టణంలో పారిశుధ్యం మెరుగుపరచాలని, పనుల్లో నాణ్యత పెంచాలని కోరారు. వివిధ ధార్మిక, దేవాలయాలకు ఆస్తిపన్ను మినహాయింపు ఇస్తూ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. వర్షాకాలంలో వ్యాధుల నివారణకు వార్డుల్లో పారిశుధ్య లోపం తలెత్తకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగిస్తూ డప్పింగ్ యార్డుకు తరలించాలన్నారు. లెనిన్‌నగర్ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తయి పలు వీధులు సుందరంగా తయారయ్యాయని చైర్‌పర్సన్ తెలిపారు. నీటిని పొదుపుచేయాలన్నారు. కాచి, చల్లార్చిన నీటిని తాగడం వల్ల కొన్ని రకాల వ్యాధులకు గురికాకుండా ఉండవచ్చని హైమావతి వివరించారు. సమావేశంలో కౌన్సిలర్లు బి.యల్లారావు, ఎ.హనుమంతరావు, కె.కొండలు, కె.శ్యాము, శ్రీరాం శ్రీధర్, ఎం.డానియేల్, ఖాదర్ వలి, కె.ప్రభావతి, డి.లక్ష్మి, కె.ధనలక్ష్మి, పి.రవి, పి.అప్పారావు, జలాలుద్దీన్, పులి భూలక్ష్మి, సహారాబాను, ఏసుపోగు ఆనంద కుమారి, కె.వరలక్ష్మి, పి.లక్ష్మీనారాయణమ్మ, నూనె భారతి, షేక్ బాషా, జి. చంద్రావతి, బి.శ్రీను, చిలకా చిన్నా పాల్గొన్నారు.


ఇళ్లస్థలాలు కావాలని కోరుతూ తహసీల్దారుకు వినతి పత్రం ఇస్తున్న మహిళలు, నేత చిలుకూరి నాగుల్‌మీరా తదితరులు

పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలి

• తహసీల్దారు లక్ష్మీప్రసూనకు వినతి

కారంపూడి: స్థానిక ఆదినారాయణ కాలనీ, పోతురాజుగుట్ట, ఇందిరానగర్ సెంటర్ తదితర కాలనీల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన మహిళలు సోమవారం ప్రదర్శనగా వెళ్లి, తహసీల్దారు లక్ష్మీప్రసూనను కలిసి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు. స్థానిక నేత చిలుకూరి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదని ఇప్పుడైనా రెవెన్యూ మిగులు భూముల్లో పేదలకు తలా మూడు సెంట్లు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేస్త్రీ నాగుల్ మీరా, మహిళా నేతలు పాల్గొన్నారు.

సినిమా గైడ్

అశ్వని డీలక్స్	: నిన్ను కోరి
జయలక్ష్మీ	: దండుపాళ్యం-2
గంగామహల్	: ఫిదా

హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవికాదు) సమస్యలు ఉన్నాయా? ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కా రానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

సమయం : ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
ఫోన్ నెంబర్ : 9908622915

హెల్మెట్ ధరించండి.. ప్రమాదాలు నివారించండి : సీఐ

రాజుపాలెం: హెల్మెట్ ధరించండి.. ప్రమాదాలు నివారించండి అని అంటూ పోలీసులు నినాదాలు చేశారు. సోమవారం మండలంలోని రాజుపాలెం గ్రామంలో సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని చెప్పారు.



మాచవరంలో హెల్మెట్ ధరించి, ప్రదర్శనలో పాల్గొన్న పోలీసులు

హెల్మెట్లతో పోలీసుల ప్రదర్శన

మాచవరం: వాహనదారుల్లో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్ఐ జగదీష్ వాహనదారులకు సూచించారు. సోమవారం మాచవరంలో పోలీసు సిబ్బంది హెల్మెట్‌లు ధరించి, ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, వాహనదారులు హెల్మెట్‌లు ధరిస్తే వారితోపాటు వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలియజేశారు. అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు రక్షించుకోవడానికి అవకాశం ఉటుందన్నారు.

పిడుగురాళ్ల — కూరగాయల ధరలు (రూ.) 1 కిలో

టమోటా: 80, వంగ: 30, బెండ: 25, దొండ: 15, క్యారెట్: 60, క్యాబేజి: 20, దోస: 18, పచ్చిమిర్చి: 60, బంగాళదుంప: 20, చిక్కుళ్లు: 20, గోరుచిక్కుళ్లు: 40, బీట్‌రూట్: 50, బీర: 20, మునగ (3): 10, ఆకు కూర కట్ట: 5.

ప్రభుత్వ పథకాలు పేదలకు అందించే బాధ్యత అధికారులదే

• మాజీ ఎంపీటీసీ వలి

దాచేపల్లి: ప్రభుత్వ పథకాలను పేదల వద్దకు చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని మాజీ ఎంపీటీసీ వలి అన్నారు. సోమవారం దాచేపల్లి పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వలి మాట్లాడుతూ, గ్రామంలో జరుగుతున్న ఎన్టీఆర్ గృహాలు, మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధిహామీ పనులపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలని, అర్హత కల్గిన పేదలను ఎంపిక చెయ్యాలని కోరారు. దాచేపల్లి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న నిధులతో దాచేపల్లి గ్రామాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీడీవో కృష్ణకుమారి మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. ఎన్టీఆర్ గృహాల నిర్మాణానికి శ్రీకారం చూట్టాలని సూచించారు. సమావేశంలో ఉపాధి ఏపీవో వెంకటేశ్వర్లు, ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లుకు సన్మానం



ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 33 సంవత్సరాలుగా పనిచేస్తున్న బొర్రా కస్తూరి వెంకటేశ్వర్లు క్రమ శిక్షణ కలిగిన వ్యక్తని వక్తలు ప్రశంసించారు. సోమవారం దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసి, పదవీ విరమణ చేస్తున్న ఆయనకు కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యాపక బృందం, తోటి ఉపాధ్యాయులు శాలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎర్రయ్య, దుర్గి కళాశాల ప్రిన్సిపాల్ రమణ, కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్యనారాయణ, హైస్కూల్ హెచ్ఎం పిచ్చయ్య, ఏపీ జూనియర్ కళాశాల సంఘం రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్, కోదండరామిరెడ్డి, బుర్రి కృష్ణారెడ్డి, అధ్యాపకులు బుల్లయ్య, యారం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. **(దాచేపల్లి)**

రూ.2.91లక్షలతో హైస్కూల్లో క్రీడా ప్రాంగణానికి భూమిపూజ

కారంపూడి: స్థానిక బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధిహామీ నిధులతో గ్రౌండ్ లెవల్ చదునుచేసి, క్రీడా ప్రాంగణ నిర్మాణం చేపట్టడానికి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రామావత్ నాగుల్ నాయక్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి చక్కని క్రీడా ప్రాంగణం నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద 2.91లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు. జడ్పీటీసీ వలపాబాలస్వామి, టీడీపీ మండల శాఖాధ్యక్షుడు చప్పిడి రాము మాట్లాడుతూ నైపుణ్యాత, క్రీడలపై ఉన్న ఆసక్తితో కోకో, బాక్సింగ్ పోటీల్లో జాతీయ స్థాయికి కారంపూడి మండలంలోని విద్యార్థులు ఎంపికయ్యారని కొనియాడారు. అనంతరం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాల్వ రత్తయ్య, కార్యదర్శి గడిపూడి వెంకటేశ్వర్లు, ఉపాధి పథకం ఏపీవో వీరవెంకటరాజు, ఈవోపీఆర్డీ బత్తుల శంకరరావు, హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉర్దూ స్కూల్ హెచ్ఎం షేక్ మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.


భూమిపూజ చేస్తున్న ఎంపీపీ, జడ్పీటీసీ, టీడీపీ నేతలు

చుక్కల భూముల పరిష్కారానికి దరఖాస్తుల ఆహ్వానం


మురళి, ఆర్డీవో

ఆఫీసర్స్ వాయిస్

డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్‌పుస్తకాలు కలిగి ఉన్న కొందరు రైతుల భూములు చుక్కల భూమిగా నమోదు కాబడ్డాయి. వాటి పరిష్కారానికి రెవెన్యూ అధికారులు గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో అన్ని మండలాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారని ఆర్డీవో మురళి తెలిపారు. **(పిడుగురాళ్లటౌన్)**

అవాస్తవాలు మాట్లాడితే సహించం

● యార్డు చైర్మన్ మునగా నిమ్మయ్య

దాచేపల్లి : రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైసీపీ నాయకులు అవాకులు, చెవాకులు పేలడం మంచి విధానం కాదని, ప్రజలు సహించరని మార్కెట్ యార్డు చైర్మన్ మునగా నిమ్మయ్య అన్నారు. సోమవారం నారాయణపురంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో టీడీపీ మండల నాయకుల సమావేశం జరిగింది. కన్వీనర్ బుర్రి కొండలు సమావేశానికి అధ్యక్షత వహించారు. నిమ్మయ్య మాట్లాడుతూ, నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ గెలుపును తెలుసుకున్న వైసీపీ నాయకులు ఓటమి భయంతో ఆరోపణలకు దిగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరినీ ప్రలోభపెట్టాల్సిన అవసరం మాకు లేదన్నారు. మాజీ జడ్పీటీసీ కోగంటి శివన్నారాయణ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై, నాయకులపై వైసీపీ నాయకులు బురద జల్లడం అలవాటైపోయిందన్నారు. డీసీ చైర్మన్ పుల్లయ్య మాట్లాడుతూ, వైసీపీ నాయకులు అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు నజీర్, వార్డు సభ్యుడు వి.సుందరరావు, దళిత నాయకులు దుర్గారావు, తుమ్మల ప్రసాదరావు తదితరులున్నారు.

ఇన్‌చార్జి సర్పంచ్‌గా పూర్ణయ్య



పేటసన్నెగండ్ల(కారంపూడి): మండలంలోని మేజర్ పంచాయతీ పేటసన్నెగండ్ల సర్పంచ్ పదవికి వల్లెపు ఏడుకొండలు సెలవు పెట్టి, పత్రాన్ని పంచాయతీ అధికారులకు సోమవారం అందజేశారు. గత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ పదవిని మూడు భాగాలు చేసి, ముగురికి పంపిణీ చేశారు. మొదటి రెండేళ్లు మాచర్ల సాంబయ్యకు కేటాయించగా, ఆయన సెలవుపై వెళ్లడంతో ఉప సర్పంచ్ వల్లెపు ఏడుకొండలు సర్పంచ్‌గా నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసి, ఒప్పందం ప్రకారం సెలవు పెట్టారు. సభ్యులు పూర్ణయ్యను ఇన్‌చార్జి సర్పంచ్‌గా ఎంపిక చేశారు. దీంతో చివరి సంవత్సరం సర్పంచ్‌గా సామ్రాజ్యం పూర్ణయ్య బాధ్యతలు చేపట్టవలసి ఉంది. పూర్ణయ్యను టీడీపీ మండల అధ్యక్షుడు చప్పిడి రాము, ఉపాధ్యక్షుడు చావా వీరాంజనేయులు, మాజీ సర్పంచులు నర్సింగ నాగేశ్వరరావు, దొడ్డా వెంకట నారాయణ, కొర్రపాటి ప్రసాద్ అభినందించారు.

ప్రజా వాణికి రెండు అర్జీలు

పిడుగురాళ్లటౌన్: సోమవారం ప్రజా వాణి కార్యక్రమానికి పిడుగురాళ్ల నుంచి రెండు దరఖాస్తులు అందాయని తహసీల్దారు ఫణీంద్రబాబు తెలిపారు. చుక్కల భూమి సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైతుల నుంచి ఆ దరఖాస్తులు అందాయన్నారు.

ఆరోగ్యంగా పోలీసుల ఉద్యోగ విరమణ ఓ వరం

● రూరల్ ఎస్పీ రామాంజనేయులు

గుంటూరు : నిత్యం ఎన్నో ఒత్తిళ్ళ మధ్య విధులు నిర్వహించే పోలీసులు సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేయడం అనేది దేవుడు ఇచ్చిన వరం అని రూరల్ అదనపు ఎస్పీ రామాంజనేయులు అన్నారు. సోమవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రూరల్ పరిధిలో ఉద్యోగ విరమణ చేసిన ఏడుగురు పోలీసు సిబ్బందిని ఘనంగా సన్మానించారు. రూరల్ సీసీఎస్ ఎస్ఐ మహబూబ్ సుభానీ, భట్టిప్రోలు ఏఎస్ఐ గోపాలకృష్ణ, తెనాలి 2 టౌన్ ఏఎస్ఐ రోశయ్య, గుంటూరు రూరల్ వీఆర్‌లో ఉన్న ఏఎస్ఐ బి.లీలాధరరావు, పెదనందిపాడు ఏఎస్ఐ పి.నాగార్జునరావు, మెరైన్ స్టేషన్ ఏఎస్ఐలు పి.నాగార్జునరావు, డి.విజయకుమార్, పొన్నూరు రూరల్ కానిస్టేబుల్ రామారావులను, వారి కుటుంబ సభ్యులను సత్కరించి, జ్ఞాపిక అందించారు. పోలీసు శాఖకు వారు చేసిన సేవలను గుర్తు చేసుకుని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏఆర్ అదనపు ఎస్పీ సూరిబాబు, సీసీఎస్ డీఎస్పీ చుండూరు శ్రీనివాసరావు, ఆర్ఐ సంకురయ్య, రూరల్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు చందు పూర్ణచంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వెంకన్న దేవస్థానం పంచమ వార్షికోత్సవం

రాజుపాలెం: ఏడు కొండల వాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోవిందా.. అనే నామస్మరణతో రాజుపాలెం గ్రామం ధ్వనించింది. సోమవారం స్థానికంగా ఉన్న పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం పంచమ వార్షికోత్సవాన్ని బాలాజీ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ పొత్తూరి వెంకటరమా దంపతులు కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామికి ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహం, పంచగవ్యప్రాశన, అష్టదిక్పాలక పూజ, నవగ్రహ ఆరాధన, మూలమూర్తికి అలంకరణ చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో మొక్కపాడు బ్రహ్మం పాడిన గీతాలు ప్రముఖులను అలరించాయి. భజన కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

స్వామిని దర్శించుకున్న ప్రముఖులు

వెంకన్నను సత్తెనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ యెలిడినేని రామస్వామి, టీడీపీ సత్తెనపల్లి మండల అధ్యక్షుడు మొక్కపాటి రామచంద్రరావు, రాజుపాలెం మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు బాసు లింగారెడ్డి, స్థానిక నాయకులు, ఎంపీటీసీ రమణ పార్వతమ్మ, తాగునీటి సంఘం సభ్యుడు చౌక్కా శ్రీనివాసరావు, డి.కోటయ్య, పగడాల శ్రీనివాసరావు తదితరులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేయించారు.


వెంకన్నకి పూజలు చేస్తున్న సత్తెనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ రామస్వామి



తహసీల్దారు కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నాయకులు

కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ రిలే దీక్షలు

మాచవరం: స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలంటూ ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగల్లో పెద్దమాదిగ అవుతానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. గెలిచిన తరువాత మాలలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, మాదిగలపట్ల వివక్ష చూపుతున్నారని వారు ఆరోపించారు. సోమవారం రిలే దీక్షలో కూర్చున్నవారిలో రాష్ట్ర నాయకుడు వర్ల అగస్టీన్, మాతంగి సత్యానందం, వేండూరి సాంబయ్య, పోలే జాన్‌సైమన్, తదితరులు పాల్గొన్నారు. కత్తి శ్రీనివాసరావు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నవారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

షెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో మీజిల్స్ రూబెల్లాపై అవగాహన

మాచవరం: స్థానిక ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మీజిల్స్-రూబెల్లాపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీహెచ్‌సీ వైద్యాధికారి అనూష ముఖ్యఅతిథిగా హాజరై మీజిల్స్-రూబెల్లాపై ఉపాధ్యాయులు, విద్యార్థినీవిద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. 9 నెలల నుంచి 15 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరికి ఈ టీకాలు వేయించాలని ఆమె సూచించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామాల్లో జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. షెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సును ఆమె అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తాడిగిరి జయకుమారి రాంబాబు, ఎంపీహెచ్‌వో శ్యాం, హెచ్‌ఎం జయప్రద, ఎస్‌ఎంసీ చైర్మన్ మద్దు అనూష, షెడ్స్ సంస్థ డైరెక్టర్ మద్దు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అందరికీ ఆదర్శనీయుడు ఏఈ వెంకటేశ్వరరావు

● పీఆర్ డీఈ గంగానాయక్

కారంపూడి: పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా కారంపూడిలో పనిచేసి, ఉద్యోగ విరమణ చేస్తున్న కోటా వెంకటేశ్వరరావు బాధ్యతలు నిర్వహించడంలో అందరికీ ఆదర్శంగా నిలిచారని పంచాయతీ రాజ్ మాచర్ల డీఈ గంగానాయక్ కొనియాడారు. సోమవారం రాత్రి జీవీఆర్ కల్యాణ మండపంలో జరిగిన పదవీ విరమణ వీడ్కోలు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించారు. సమావేశానికి ఎంపీడీవో కె. హీరాలాల్ అధ్యక్షత వహించారు. మరో ముఖ్యఅతిథి నర్సరావుపేట డివిజన్ నాబార్డు డీఈ ముత్తయ్య, జడ్పీటీసీ వలపా బాలస్వామి మాట్లాడుతూ, పనుల విషయంలో ఆయన ముక్కుసూటిగా వ్యవహరించేవారని కొనియాడారు. ఎంపీపీ రామావత్‌నాగుల్ నాయక్ మాట్లాడుతూ, మూడేళ్లలో పీఆర్ ఏఈగా కారంపూడి మండలంలో రహదారుల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్నం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఏఈ వంటి వ్యక్తి ఏ మండలంలోని పనిచేసినా ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. అనంతరం పీఆర్ ఏఈ వెంకటేశ్వరరావును దుశ్శాలువ, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో నూజివీడు పీఆర్‌ఏఈ రాంబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు రాము, ఎంఈవో వీరయ్యచౌదరి, ఈవోపీఆర్డీ శంకరరావు, సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డి, మాజీ ఎంపీపీ గంగారావు, సర్పంచ్ కాల్వ రత్తయ్య, ఉప ఎంపీపీ వీరాంజనేయులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రత్తయ్య, కో ఆప్షన్ సభ్యుడు మస్తాన్‌జాని, టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు అంజయ్య, కోదాటి బాలయ్య, దాసరి కోటయ్య, మాజీ సర్పంచ్ బ్రహ్మయ్య, సత్తెనపల్లి పీఆర్ ఏఈ సుధాకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రత్నబాబు, సర్వశిక్షా అభియాన్ ఏఈకోటేశ్వరరావు, నూతన పీఆర్ జేఈ నాయక్, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


వెంకటేశ్వరరావును సన్మానిస్తున్నఎంపీపీ నాగుల్‌నాయక్, జడ్పీటీసీ బాలస్వామి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, తదితరులు




పశువులే స్పీడ్‌బ్రేకర్లు

పట్టణంలో వాహనాలు ఆపేందుకు స్పీడ్ బ్రేకర్లు అవసరం లేదు. కొన్ని నెలలుగా పట్టణంలో విచ్చలవిడిగా ఆవులు రోడ్లపై విహరిస్తున్నాయి. పగలనకా, రాత్రనకా రోడ్లపైనే తిరుగుతూ, పడుకుంటూ నిరంతరం ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంటున్నా పట్టించుకునేవారే లేరు. ఇప్పటికైనా మున్సిపల్, పోలీసు శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. **(పిడుగురాళ్లటౌన్)**

దినఫలాలు

అదృష్టసంఖ్యలు: 1, 9



మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): పూర్వ మిత్రులను కలుసుకుంటారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఆంతరంగిక చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. పూజలు, వేడుకల్లో పాల్గొంటారు. విరాళాలు, దానధర్మాలకు ఖర్చు చేస్తారు.



వృషభరాశి: (ఏప్రిల్21-మే20): ప్రియతముల కలయికతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. సమావేశాల్లో మార్పులకు ప్రయత్నిస్తారు. వేడుకలు, శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి అనుకూలం.



మిథునరాశి:(మే21-జూన్21): వృత్తి, వ్యాపారాలకు అవసరమైన పత్రాలు, సరకుల రవాణాకు అనుకూలం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. రిజిస్ట్రేషన్లకు శుభతరుణం. సన్నిహితుల ఆరోగ్య విషయాలపై దృష్టి సారిస్తారు.



కర్కాటకరాశి:(జూన్22-జూలై23): పొదుపు పథకాలు లాభిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం.



సింహరాశి:(జూలై24-ఆగస్ట్23): బదిలీలు, మార్పులకు అనుకూలం. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు.



కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): సోదరీసోదరుల విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. అగ్రిమెంట్లపై ఒక నిర్ణయానికి వస్తారు. విలువైన సమాచారం అందుకుంటారు. విద్యార్థులకు శుభప్రదం.




తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఆర్థికపరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి.



వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): సంకల్పం నెరవేరుతుంది. ప్రభుత్వ సంస్థలు, రాజకీయ రంగాల వారు గౌరవ, మన్ననలు అందుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల విషయంలో కీలక నిర్ణయాల తీసుకుంటారు.



ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): దూరంలో ఉన్న ప్రియతములను కలుసుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, ఉత్సవాలకు నిధులు సమకూరుతాయి. ముఖ్య సమాచారం అందుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం.



మకరరాశి(డిసెంబర్22-జనవరి21): బృందకార్యక్రమాలు, వేడుకలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. షాపింగ్ ఆనందం కలిగిస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సమావేశాలు ఫలిస్తాయి. పూర్వ మిత్రులను కలుసుకుంటారు.



కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): ఉన్నత పదవులు అందుకుంటారు. భాగస్వామి సహకారంతో వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. జనసంబంధాలు మెరుగుపడతాయి. వేడుకలు, శుభకార్యాల్లో ప్రముఖులను కలుసుకుంటారు.



మీనరాశి: (ఫిబ్రవరి19మార్చి20): వృత్తిపరమైన సమావేశాలు, ప్రయాణాలకు అనుకూలం. సహోద్యోగులతో చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

గన్నవరం విమాన సమాచారం

ఎయిర్ పోర్టు ఫోన్ నెంబర్ : 0866- 2846729

- **హైదరాబాద్** : ఉదయం 9:35, సాయంత్రం 5:20, 5:35, రాత్రి 9:55 (ప్రతి రోజు), మధ్యాహ్నం 1:20 (బుధవారం మినహా)
- **విశాఖపట్నం** : ఉదయం 10:55 (బుధవారం మినహా), మధ్యాహ్నం 3:35 (బుధవారం మాత్రమే)
- **బెంగళూరు** : ఉదయం 7:45, రాత్రి 8:00 (ప్రతిరోజు), మధ్యాహ్నం 2:00 (మంగళవారం మినహా)
- **ఢిల్లీ** : ఉదయం 9:05, సాయంత్రం 5:20 (హైదరాబాద్ మీదుగా), రాత్రి 8:40 (ప్రతిరోజు)
- **చెన్నై** : ఉదయం 7:55, సాయంత్రం 5:20 (ప్రతిరోజు)
- **తిరుపతి** : ఉదయం 7:55 (బుధవారం మినహా)

జూలైలో ఒక శాతం అధిక వర్షపాతం

● 10 మండలాల్లో తక్కువ వర్షాలు

ఆంధ్రజ్యోతి - గుంటూరు: జిల్లా వ్యాప్తంగా జూలైలో ఒక శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నెలాఖరు వరకు 142.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ నెల 31 సోమవారం ఉదయం 8 గంటల వరకు 143.2 మిల్లీమీటర్లు కురిసి ఒక శాతం ఎక్కువగా ఉంది. జిల్లాలోని 10 మండలాల్లో జూలైలో తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాకుమాను, చిలకలూరిపేట, బాపట్ల, యడ్లపాడు, నూజెండ్ల, భట్టిప్రోలు, కారంపూడి, మాచవరం, తాడేపల్లి, వినుకొండ మండలాల్లో వర్షపాతం తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పిట్టలవానిపాలెం మండలంలో 91 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మొత్తం మీద జూలైలో అధిక వర్షపాతం నమోదు కావడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఆన్‌లైన్‌లోనే మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు

గుంటూరు (మెడికల్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు తమ మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే పంపాలని ఎన్టీఆర్ వైద్యసేవ ముఖ్య కార్యనిర్వాహాధికారి డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ పద్ధతిలో కాకుండా మరే విధమైన విధానంలో బిల్లులు స్వీకరించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఆన్‌లైన్ పద్ధతిలో బిల్లులు పంపించే విధానం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లో డెమో వీడియోను తిలకించవచ్చని డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు.

ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు

● దరఖాస్తుల సమర్పణకు 5న ఆఖరు తేదీ

గుంటూరు (మెడికల్): గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి రక్తనిధి కేంద్రంలో ఖాళీగా ఉన్న రెండు కాంపోనెంట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడిషనల్ డీఎంహెచ్‌వో (లెప్రసీ/ఎయిడ్స్) డాక్టర్ సరసిజాక్షి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు పోస్టులు అందుబాట్లో ఉన్నాయని, జీతం రూ.10,350గా తెలిపారు. బీఎస్సీ ఎంఎల్‌టీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయవచ్చన్నారు. ఏదైనా రక్తనిధి కేంద్రంలో పని చేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆగస్టు ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని రెండో అంతస్తులో గల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగంలో అందజేయాలని ఆమె కోరారు. దరఖాస్తు ఫారాలు కూడా ఇదే కార్యాలయంలో లభిస్తాయన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుందని డాక్టర్ సరసిజాక్షి తెలిపారు.

ఉద్దానం అనాథలను దత్తత తీసుకుంటాం

మాచర్ల: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల బారినపడి మృతిచెందిన కుటుంబాలలో అనాథలైన పిల్లలను దత్తత తీసుకునేందుకు స్వామి వివేకానంద స్టూడెంట్ నిర్వాహకుడు మెట్టు గోవిందరెడ్డి ముందుకు వచ్చారు. పల్నాడులో పలువురు అనాథలను తాము చేరదీసి ఉచిత విద్య, వసతి కల్పిస్తూ సేవలందిస్తున్నామన్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల వ్యథ కలిచివేసిందన్నారు. పది మంది పిల్లల వరకు దత్తత తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్ 94400 06813ను సంప్రదించాలన్నారు.



మెట్టు గోవిందరెడ్డి

బ్రాయిలర్ ధరలు


అమరావతి

బ్రాయిలర్ బర్డ్	69.00,75.00,84.00
చికెన్ విత్ స్కిన్	136.00
చికెన్ స్కిన్‌లెస్	146.00

బ్రాయిలర్ ధరలు

వెన్‌కాబ్

రైతు ధర	66.00
రిటైల్ లైవ్	80.00
విత్‌స్కిన్	112.00
స్కిన్‌లెస్	132.00



జిల్లాలో నేటి వాతావరణం

గుంటూరు : జిల్లాలో మంగళవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండవచ్చు. గుంటూరులో పగలు అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, రాత్రి అత్యల్పంగా 28 డిగ్రీల సెల్సియస్. జిల్లాలో కొన్ని ముఖ్య ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు. జంగమహేశ్వరపురం 37-27, తెనాలి 37-28, మాచర్ల 36-25, బాపట్ల 37-28, నరసరావుపేట 37-28 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చు.

సాగర్‌లో 500.70 అడుగుల నీటిమట్టం

విజయపురిసౌత్: నాగార్జున సాగర్ నీటి మట్టం సోమవారం నాటికి 500.70 అడుగులుంది. ఇది 116.41 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 400 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నీటిమట్టం 777.80 అడుగులుంది. ఇది 19.50 టీఎంసీలకు సమానం.

సత్రశాల టెయిల్ పాండ్ సమాచారం

రెంటచింతల: సత్రశాలలోని కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టులో 4.7 టీఎంసీల నీరు నిల్వ వున్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ శేషారెడ్డి తెలిపారు. దిగువకు నీటి విడుదలను నిలిపివేశామన్నారు.

పులిచింతలలో 3.22 టీఎంసీలు..

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో సోమవారం 3.22 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు పులిచింతల ప్రాజెక్టు డీఈఈ రఘునాథ్ తెలిపారు. స్లూయిజ్‌లను మూసివేసి దిగువకృష్ణకు నీటిని నిలిపివేశామన్నారు.

పశ్చిమ డెల్టాకు 3007 క్యూసెక్కుల నీరు

దుగ్గిరాల: కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 3007 క్యూసెక్కులనీరు సోమవారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. బ్యారేజివద్ద ప్రస్తుతం 9.8 అడుగు నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌డివిజన్ నుంచి హైలెవెల్‌ఛానల్‌కు 120 క్యూసెక్కులనీరు, తూర్పుకాల్వకు 368 క్యూసెక్కులనీరు, పశ్చిమకాల్వకు 214 క్యూసెక్కులనీరు, నిజాంపట్నం కాల్వకు 270 క్యూసెక్కులనీరు, రేపల్లె కాల్వకు 962 క్యూసెక్కులనీరు, కొమ్మమూరుకాల్వకు 720 క్యూసెక్కులనీరు విడుదల చేశారు.

323 బస్తాల పసుపు విక్రయం

దుగ్గిరాల: స్థానిక పసుపు మార్కెట్‌యార్డులో సోమవారం ఈ-నామ్‌ద్వారా 323 బస్తాల పసుపును రైతులు వ్యాపారులకు విక్రయించారు. కొమ్ములు క్వింటాల్‌కు కనిష్టధర రూ. 2250, గరిష్ట ధర రూ. 6600, మోడల్ ధర రూ. 6600 పలికింది. కాయ క్వింటాల్‌కు కనిష్టధర రూ. 2050, గరిష్ట ధర రూ. 6600, మోడల్ ధర రూ. 4150 పలికింది.

74,519 టిక్కీల మిర్చి విక్రయం

ఆంధ్రజ్యోతి, గుంటూరు: గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి సోమవారం 77,659 మిర్చి టిక్కీలను రైతులు విక్రయానికి తీసుకొచ్చినట్లు యార్డు ఉన్నతశ్రేణి ఎం దివాకర్ తెలిపారు. యార్డులో నిల్వవున్న వాటితో కలుపుకొని 74,519 టిక్కీలు విక్రయం జరగగా, ఇంకా 29,519 టిక్కీలు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. యార్డులో సోమవారం నాన్ ఏసీ కామన్ వెరైటీ రకం క్వింటాల్ ధర్ కనిష్టంగా రూ. 1,000, గరిష్టంగా రూ. 7,500, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీ రకం రూ. 2,000, రూ. 8,200, తెల్లకాయలు రూ. 500, రూ. 4,000, ఏసీ కామన్ వెరైటీ రూ. 2,400, రూ. 8,200, ఏసీ స్పెషల్ వెరైటీ రూ. 3,500, రూ. 13,000, ఏసీ తెల్లకాయలు రూ. 1,800, రూ. 3,500 ధర లభించినట్లు తెలిపారు.

రాయపూడి మార్కెట్‌లో నిమ్మ ధరలు

తుళ్ళూరు: రాయపూడి నిమ్మకాయల మార్కెట్‌లో సోమవారం జరిగిన లావాదేవీలు ఈ విధంగా ఉన్నాయి. పచ్చికాయ లావు రకం టిక్కీ రూ. 400 నుంచి రూ.550, పండు కాయ, సన్న రకం రూ. 300 నుంచి రూ. 400 ధరలు పలికాయి.

6న పత్తి, మిరప సాగుపై శిక్షణ

ఆంధ్రజ్యోతి - గుంటూరు: ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ నెల 6న మిరప, పత్తి సాగుపై శిక్షణ ఇస్తున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ సంస్థలో దీనిని ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లావణ్య, ధర్మారం బాజిలు శిక్షణ ఇస్తారు. శిక్షణలో పాల్గొనే రైతులు 0863 - 2286255, 97053 83666, 96767 97777కు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

ప్రగతి.. పడక

● పట్టణాలలో అభివృద్ధి నత్తనడక
● రెండేళ్ళుగా సా...గుతున్న పనులు
● 2,145 పనులకు 1436 మాత్రమే పూర్తి
● నాలుగు పురపాలక సంఘాలలో మరీ అధ్వానం

పురపాలక సంఘం	మంజూరైన పనులు	పనుల విలువ (రూ.కోట్లలో)	పూర్తయిన పనులు
బాపట్ల	133	7.19	123
చిలకలూరిపేట	83	6.91	61
గుంటూరు(కార్పొరేషన్)	1032	1451	754
మంగళగిరి	69	4.77	62
నరసరావుపేట	140	74.21	57
పిడుగురాళ్ళ	142	9.18	22
పొన్నూరు	51	3.98	35
రేపల్లె	87	9.69	80
సత్తెనపల్లి	60	5.66	29
తాడేపల్లి	106	6.51	51
తెనాలి	102	14.77	70
వినుకొండ	120	3.52	82
మాచర్ల	20	4.08	10
మొత్తం	2145	1601.85	1436



నరసరావుపేట ప్రకాష్ నగర్లో నిర్మిస్తున్న వరద నీటి కాలువ

నరసరావుపేట: పురపాలక సంఘాలలో ప్రగతి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ళ క్రితం టెండర్లు పిలిచిన పనులు నేటికి కొనసాగుతున్నాయి. గుంటూరు కార్పొరేషన్ సహా 12 పురపాలక సంఘాలలో వివిధ నిధులు రూ.1601.85 కోట్ల వ్యయంతో 2,145 అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో ఇప్పటికీ 1436 పనులు మాత్రమే పూర్తయ్యాయి. నాలుగు పురపాలక సంఘాలలో ప్రగతి పడకేసింది. పిడుగురాళ్ళ మునిసిపాలిటీ అభివృద్ధి పనులు చేపట్టడంలో జిల్లాలోనే చివరి స్థానంలో నిలిచింది. బాపట్ల పురపాలక సంఘంలో చేపట్టిన పనుల్లో 92.48 శాతం పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. పురపాలకుల పర్యవేక్షణ కొరవడటంతో అభివృద్ధి పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. తాగునీటి పథకాలు, రహదారులు, మురుగు కాలువలు, కమ్యూనిటీ హాల్స్ తదితర పనులను వివిధ పథకాల కింద చేపట్టారు. నరసరావుపేట, చిలకలూరిపేట, తెనాలి పురపాలక సంఘాలకు అమృత్ పథకం కింద కూడా నిధులు మంజూరయ్యాయి. ఈ పనులు మంజూరై రెండేళ్ళుగా గడుస్తున్నా ఆయా పురపాలక సంఘాలలో పనులు పూర్తిలో పురోగతి లేదు. అమృత్ పథకం కింద ఈ మూడు పట్టణాలలో తాగు నీటి పథకాలు విస్తరణ, పార్కుల అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఆయా మునిసిపాలిటీలు అమృత్ వాటాధనం చెల్లించలేక సతమత మవుతున్నాయి. దీంతో అమృత్ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కన్పించటం లేదు. గుంటూరు కార్పొరేషన్ సహా అన్ని పురపాలక సంఘాలలో 13, 14 ఆర్థిక సంఘం నిధులు నాన్ ప్లాన్ గ్రాంట్స్, జనరల్ ఫండ్స్ ఇలా వివిధ పథకాలకు నిధులు పుష్కలంగా మంజూరయ్యాయి. మొత్తం పనుల్లో 622 పనులు రెండేళ్ళు గడుస్తున్నా ప్రారంభం కాలేదు. మునిసిపాలిటీలలో ప్రగతి పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి నెలకుంది. పురపాలకులు పనులపై పర్యవేక్షణ కొరవడటంతో అధికార యంత్రాంగం పనులు పూర్తి చేయటంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఇసుక సమస్య పరిష్కారమైనా కూడా పనులు వేగవంతం కాక పోవటం గమనార్హం. పిడుగురాళ్ళ పురపాలక సంఘం 142 పనులు చేపట్టగా కేవలం 22 పనులు మాత్రమే పూర్తయ్యాయి. సత్తెనపల్లి, తాడేపల్లి, నరసరావుపేట పురపాలక సంఘాలలో కూడా చేపట్టిన అభివృద్ధి పనుల్లో 48 శాతం లోపే పూర్తయ్యాయి. ప్రభుత్వం నెలవారి లక్ష్యాలను ప్రగతి పనులకు నిర్దేశిస్తున్నా ఆశించిన ఫలితాలను రాబట్టలేక పోతున్నది. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించక పోవటంతో కొన్ని పురపాలక సంఘాలలో పనులు ముందుకు సాగటం లేదని ప్రచారం జరుగుతున్నది. పనుల నాణ్యతపై కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఇష్టారాజ్యంగా పనులు కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న సొసైటీ అధ్యక్షుడు కోట కృష్ణ, ఖాతాదారులు

కేంద్ర సహకార బ్యాంక్ తరలింపును అడ్డుకుంటాం

సొసైటీ అధ్యక్షుడు కోట కృష్ణ

దాచేపల్లి: ఏళ్ల తరబడి రైతులకు సేవలందిస్తున్న కేంద్ర సహకార బ్యాంక్‌ను దాచేపల్లి నుంచి నారాయణపురానికి తరలించడం అన్యాయమని దాచేపల్లి బ్యాంక్ సొసైటీ అధ్యక్షుడు కోట కృష్ణ అన్నారు. సోమవారం దాచేపల్లిలోని సొసైటీ బ్యాంక్ వద్ద రైతులు, వ్యాపారులు, ఖాతాదారులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు కోట కృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రానికి మారుమూల గ్రామాలైన మాదినపాడు, సారంగపల్లి అగ్రహారం, కొత్తూరు, శంకరాపురం, భట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలకు చెందిన రైతులకు బ్యాంకు రాకపోకలకు సులభంగా వుందని వివరించారు. నారాయణపురానికి మార్చటంతో రైతులకు వేగంగా నడుస్తున్న వాహనాలను తప్పించుకొని బ్యాంక్‌కు చేరుకోవడం ఇబ్బందికరంగా వుంటుందన్నారు. మాజీ సర్పంచ్ తంగెళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్యాంక్ జిల్లా చైర్మన్స్, అధికారులు ఖాతాదారుల కష్టనష్టాలను చూడాల్సినవసరం వుందన్నారు. మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాశెట్టి బుజ్జి మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు తీసుకున్న చర్యలతో వ్యాపారుల లావాదేవీలకు కష్టంగా వుంటుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ వలి, ఆవుల సైదులు, స్వామి కనకరత్నం, తాడేపల్లి సత్యం, ఆతుకూరి వెంకటరత్నం, కొత్త నాగేశ్వరరావు, కాశీ, నరసింహారావు తదితరులు వున్నారు.

అడవితక్కెళ్ళపాడులో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ

● సంస్థకు లీజు పద్ధతిన అర ఎకరం స్థలం కేటాయింపు
● ఆంధ్రాబ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థ సారధ్యంలో కార్యక్రమాలు



టైలరింగ్‌లో శిక్షణ పొందుతున్న యువతులు

ఆంధ్రజ్యోతి – గుంటూరు: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి బ్యాంక్‌ల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు ఆంధ్రాబ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థకు త్వరలో సొంత భవనం సమకూరనున్నది. ప్రస్తుతం ఈ సంస్థ కార్యకలాపాలు కొత్తపేటలోని ఓ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంత యువత భవితకు బాటలు వేస్తున్న ఈ సంస్థకు సొంత భవనం సమకూర్చాలనే తలంపుతో ప్రభుత్వం అడవితక్కెళ్ళపాడులో అర ఎకరం (సర్వే నెంబర్ 605..3ఎలో 50సెంట్లు) స్థలాన్ని కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటువంటి సంస్థలకు ఉచితంగా లేదా నామమాత్రపు అద్దెతో 33 ఏళ్ల నుంచి 99 ఏళ్ల లోపు కాలం వర్తించే విధంగా కేటాయించే నిబంధనలకు అనుగుణంగా ఈ స్థలాన్ని ఇవ్వటం జరిగింది. ఎకరం రూ.1000 లెక్కన అద్దె నిర్ణయించి అర ఎకరాన్ని రూ.500లకు 33 ఏళ్ల కాలపరిమితి పెడుతూ స్థలాన్ని కేటాయించారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (రూరల్ సెల్ఫ్ ఎంప్లామెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) ప్రాజెక్టు డైరెక్టర్ పేరుతో ఈ స్థలాన్ని కేటాయించారు. ఈ సంస్థ తన సొంత నిధులతో త్వరలో నిర్మాణ కార్యక్రమం చేపట్టనుంది. ఇక్కడ నిర్మించే భవనంలో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న యువతి, యువకులకు స్వయం ఉపాధి ఏర్పర్చుకునేందుకు అవసరమైన శిక్షణను ఇస్తారు. మహిళలకు టైలరింగ్, ఫ్యాషన్‌డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం, మహేందీ, యువకులకు కార్ డ్రైవింగ్, సెల్, ఏసీ, ఎలక్ట్రికల్ రిపేరింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు.

గురుతే బ్రహ్మ, గురుతే దైవం

సత్కార సభలో సినీ దర్శకుడు విశ్వనాథ్



సత్కారం అందుకుంటున్న సినీ దర్శకుడు విశ్వనాథ్

గుంటూరు(సాంస్కృతికం): గురుబ్రహ్మ, గురు విష్ణుః అనే సూత్రాన్ని విద్యార్థులందరూ ఆచరించినప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరగలమని హిందూ కళాశాల పూర్వ విద్యార్థి, సినీ దర్శకుడు, కళాతపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మశ్రీ డాక్టర్ కే విశ్వనాథ్ తెలిపారు. హిందూ కళాశాల ప్రాంగణం ఏకా దండయ్యపంతులు హాలులో సోమవారం దొరుకునా ఇటువంటి సేవ పేరుతో డాక్టర్ విశ్వనాథ్ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ మన సంస్కృతి, వేదాలు ఏ ఒక్క మతానికి, కులానికి సంబంధించినవి కావని అవి మన భారత జాతి మూలాలన్నారు. ప్రతి విద్యార్థి గురువుల పట్ల గౌరవం, ప్రేమ, భక్తి కలిగి ఉండాలని వివరించారు. కౌన్సిల్ కార్యదర్శి జీవైఎన్ బాబు మాట్లాడుతూ డాక్టర్ విశ్వనాథ్ నిర్మించిన చిత్రాల్లో ఒక్కో వ్యవస్థను హీరోగా నిలుపుతారని తెలిపారు. సన్నాయి, ఫ్లూట్, నృత్యం లాంటివి హీరోలన్నారు. కౌన్సిల్ చైర్మన్ గబ్బిట శివరామకృష్ణ మాట్లాడుతూ విశ్వనాథ్ నిర్మించిన ప్రతి సినిమా తెలుగు సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిలా నిలిచిందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గౌరీశంకర్ మాట్లాడుతూ మన ప్రాచీన కళలను సంస్కృతిని, ధర్మాన్ని కాపాడాలన్న తపన విశ్వనాథ్ నిర్మించిన ప్రతి చిత్రంలోనూ కనిపిస్తుందన్నారు. పూర్వ విద్యార్థి సంఘ సభ్యులు మాజేటి సోమశేఖర్, డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, జూపూడి రంగరాజు, జీఎస్ రామారావు, శ్రీనివాసమూర్తి, జాన్‌మోహన్, ప్రసాద్, రవికుమార్, దుర్గాప్రసాద్, పీవీ రాము, భారతి తదితరులు విశ్వనాథ్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థి బుడంపాటి శ్రీనివాస్ కళాశాలకు కెమెరాలు బహూకరించారు. గాయకుడు అమ్మపండు బృందం ఆలపించిన పలు గీతాలు ప్రేక్షకులను అలరించాయి.

కిటకిట

○ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ ○ చివరి రోజున రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు
○ ఒక్కో కార్యాలయంలో 70కు పైగా డాక్యుమెంట్లు
○ నేటి నుంచి అమల్లోకి కొత్త చార్జీలు



కలెక్టరేట్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ సందడి

గుంటూరు: భూముల విలువ పెంపు ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో చివరి రోజున రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. రాత్రి వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. పెద్ద సంఖ్యలో జనం కార్యాలయాల్లో బారులు తీరారు. సాయంత్రం ఐదు గంటల వరకే రిజిస్ట్రేషన్లకు సమయం ఉండడంతో ముందుగానే ఆయా డాక్యుమెంట్లను అందజేసి టోకెన్లు పుచ్చుకున్నారు. గుంటూరుతో పాటు జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాత్రి పది వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాల్లో బారులు తీరారు. మంగళవారం నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానుండడంతో చివరి రోజున ఆయా కార్యాలయాల్లో సందడి నెలకుంది. గుంటూరు, తెనాలి, నరసరావుపేట డీఆర్ కార్యాలయాల పరిధిలో పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాజధాని పరిధిలోని మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగింది. గుంటూరు డీఆర్ కార్యాలయ పరిధిలోని గుంటూరు, నల్లపాడు, కొరిటెపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడికొండ తదితర కార్యాలయాల్లో పెద్దసంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. గడిచిన నాలుగైదు రోజులుగా ఒత్తిడి నెలకున్నప్పటికీ చివరి రోజున మరింతగా పెరిగింది. గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో వందకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరగగా కొరిటెపాడు, నల్లపాడుతో పాటు మిగిలిన కార్యాలయాల పరిధిలో సరాసరి 70కు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. గుంటూరు డీఆర్ పరిధిలోని కార్యాలయాల్లో చివరి రోజున సోమవారం ఒక్క రోజే సుమారు 600 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. చివరి రోజున ఆయా కార్యాలయాల్లో పెద్దసంఖ్యలో రిజిస్ట్రేషన్ జరిగినట్లు డీఆర్ రామకృష్ణ తెలిపారు. తెనాలి, నరసరావుపేట గడీఆర్ కార్యాలయాల పరిధిలోని అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఒత్తిడి నెలకుంది. కొన్నిచోట్ల భూముల విలువ 20 నుంచి 25 శాతం వరకు పెంచడంతో ఆయా కార్యాలయాల పరిధిలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల కోసం జనం ఎగబడ్డారు. ముఖ్యంగా గుంటూరుతో పాటు సమీప సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అపార్టుమెంట్‌లోని ఫ్లాట్లు, స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది. రూరల్ పరిధిలో ఎక్కువగా పొలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగాయి.

● నేటి నుంచి అమల్లోకి కొత్త చార్జీలు

జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి సవరించిన రిజిస్ట్రేషన్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి సర్వే నెంబరు ఆధారంగా సవరించిన భూమి విలువ వివరాలను ఆన్‌లైన్ చేశారు. మంగళవారం నుంచి ఆయా కార్యాలయాల్లో సవరించిన భూముల విలువలు అందుబాటులోకి రానున్నాయి. వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేయనున్నారు.

● అమరావతిలో 60 రిజిస్ట్రేషన్లు

అమరావతి: రిజిస్ట్రేషన్ చార్జీలు మంగళవారం నుంచి పెరగనున్న నేపథ్యంలో సోమవారం రిజిస్ట్రేషన్ చేయించు కునేందుకు వచ్చిన వారితో కార్యాలయం కిటకిటలాడింది. భూములు, ఇండ్లు కొనుగోలు, అమ్మకం దార్లతో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకుంది. ఉదయం నుంచి కార్యాలయం వద్ద వాహనాలు బారులు దీరాయి. ఆన్‌లైన్ సక్రమంగా పని చేయనప్పటికి సోమవారం 60 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మంగళవారం నుంచి నివాసస్థలాలకు గజానికి రెండు వందలు, సాగు భూములకు 10 శాతం చొప్పున చార్జీలు పెరిగినట్లు సబ్‌రిజిస్ట్రార్ బాజిద్ తెలిపారు.

చెస్‌తో.. సృజనాత్మక నైపుణ్యాలు

● ఆంధ్రప్రదేశ్ స్టేట్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీహరి



పోటీలను ప్రారంభిస్తున్న బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఏవో వెంకటచారి

గుంటూరు(విద్య): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీయడానికి చెస్ పోటీలు దోహద పడతాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీహరి తెలిపారు. ఏపీ స్టేట్ చాలెంజర్స్ చెస్ పోటీలు సోమవారం గుంటూరులోని భాష్యం మెయిన్ క్యాంపస్‌లో ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో విద్యార్థులు ఆసక్తి చూపాలన్నారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను ఎంపిక చేస్తామని వారు ఈ నెల 3 నుంచి 23వ తేదీ వరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఏవో వెంకటాచారి మాట్లాడుతూ చెస్ పోటీలు విద్యార్థుల్లో మేధాశక్తికి పదును పెడతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్నేషనల్ మాస్టర్ కృష్ణతేజతో కలిసి ఎత్తువేసి ఆట ప్రారంభించారు. స్విస్‌లీగ్ పద్ధతిలో మొదటి ఎనిమిది రౌండ్స్‌కుగాను ఎన్ కృష్ణతేజ(వెస్ట్‌గోదావరి), ప్రణవానంద(విశాఖ), ఈ మల్లేశ్వరరావు(విజయవాడ), వెంకటకృష్ణకార్తీక్(విజయవాడ), వై గ్రహేష్ (ఈస్ట్‌గోపాదావరి), డీ లక్ష్మణరావు(వెస్ట్‌గోదావరి), టీ గౌతమ్(గుంటూరు), కేఎన్ గోపాల్(ఆంధ్రాబ్యాంకు గుంటూరు), డీ అష్రప్‌సుభాని తదితరులు మొదటి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా జీవీ కుమార్, ఫిడే అర్బిటర్ వ్యవహరించారు.

శాంతిభద్రతలపై ద్వంద్వ విధానాలు తగవు

లోక్‌సభలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్



ఆంధ్రజ్యోతి - గుంటూరు: శాంతి భద్రతల పరిరక్షణలో రాజకీయ పార్టీలన్నీ ఒకే విధంగా వ్యవహరించాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. లోక్‌సభలో సోమవారం మాబ్ వైలెన్స్‌పై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. రాజకీయ పార్టీలు అనుసరిస్తోన్న విధానాలను తప్పుబట్టారు. హింసను తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం రాజకీయాలను కుల, మత, వర్గభేదాలుగా మారుస్తూ తమ ఓటు బ్యాంకు రాజకీయంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయంతో ముందుకు వెళ్తూ వర్గాల మధ్యన ఘర్షణ జరిగే విధనాన్ని ప్రోత్సహించడం తోనే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 52 శాతం సామూహిక అల్లర్లు జరుగుతున్నాయంటూ ఓ ఎంపీ చేసిన ఆరోపణలపై స్పందించిన జయదేవ్ బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో 48 శాతం పైగా అలాంటి చర్యలు కొనసాగుతున్నట్లేగా అని ప్రశ్నించారు. గోవధకు సంబంధించిన అంశంలో ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు కోసం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఈ సమయంలో పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అయితే గోవులకు సంబంధించిన వ్యవహారంలో పాలిచ్చే అవులతో పాటు ఎద్దుల సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. మరి వాటిని ఏమి చేయాలో ఒక స్పష్టత రావాల్సి ఉందన్నారు. విభిన్న జాతులు, మతాలు, భాషలతో కలిసిన దేశంలో వర్గ విభేదాలకు చోటు లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, రాజకీయ పార్టీలపై ఉందన్నారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి అల్లర్లను తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పారు.

త్వరలో గుంటూరులో 15 అన్న క్యాంటీన్లు

● చెన్నైలో అమ్మా క్యాంటిన్లను పరిశీలించిన కమిషనర్ అనురాధ



చెన్నైలో అమ్మా క్యాంటిన్‌లోని ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న కమిషనర్ అనురాధ

గుంటూరు(కార్పొరేషన్): గుంటూరు నగరంలో త్వరలో 15 అన్న (ఎన్టీఆర్) క్యాంటిన్లను ఏర్పాటు చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చెన్నై నగరంలో నిర్వహిస్తున్న అమ్మ క్యాంటిన్‌లను పరిశీలించేందుకు సోమవారం అక్కడికి వెళ్లారు. చెన్నై మహానగరపాలక సంస్థ కమిషనర్ కార్తీకేయతో ఆమె భేటీ అయ్యారు. తొలుత అమ్మ క్యాంటిన్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలు తెలుసు కున్నారు. అనంతరం చెన్నై నగరంలో నేరుగా క్యాంటిన్ల వద్దకు వెళ్లి అమలు చేస్తున్న తీరును, అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక అన్న క్యాంటిన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అదే తరహాలో గుంటూరు నగరంలో 15 క్యాంటిన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాటిని గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. వీలైనంత త్వరలో ఈ క్యాంటిన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

నాయీబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

చిలకలూరిపేట : నాయీబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి విరివిగా రుణాలు అందించాలని నాయీబ్రాహ్మణ సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు కొర్నెపాటి సంజీవరావు కోరారు. సోమవారం స్థానిక శ్రీనివాసా ఇంటర్నేషనల్‌లో నాయీబ్రాహ్మణుల సేవాసంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయీబ్రాహ్మణులను ఎస్సీ జాబితాలో మార్చి కళాకారుల పింఛను ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు ఎం శ్రీనివాసరావు, ఆర్ ఏడుకొండలు, కె సాంబశివరావు, పి హనుమాన్, శ్రీనివాసరావు, ముత్యాలరావు పాల్గొన్నారు.

మాకొద్దీ.. ఆంగ్ల బోధన..!



భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్



మున్సిపల్ హైస్కూల్లో తెలుగు మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులు

దేశ భాషలందు లెస్సగా పేరొందిన తెలుగుకు ప్రభుత్వం నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు చిన్నారుల బాల్యం నుంచే ఆంగ్లమాధ్యమంపై మోజు చూపటం వల్ల ఇప్పటికే చాలాచోట్ల తెలుగు కనుమరుగవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుమాధ్యమంపై ఆసక్తి తగ్గిందని భావించి పుర, నగరపాలిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టింది. ఇంతకాలం తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు రెండూ కొనసాగాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను కొనసాగించాలని అధికారులు నిర్ణయించడటంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.

చిలకలూరిపేట అర్బన్ : చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో 26 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 25 ప్రాథమిక, ఒకటి ఉన్నత పాఠశాల ఉన్నాయి. వీటిలో 1,600 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా ఒక్క భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్లో 497 మంది విద్యార్థులు గతం తమకు నచ్చిన మాధ్యమాల్లో విద్యను కొనసాగిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి తప్ప మిగిలిన అన్ని తరగతులను ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు తెలుగు మాధ్యమానికి సంబంధించిన ఒక్క పాఠ్యపుస్తకం కూడా అందలేదు. పదోతరగతి విద్యార్థులకు మాత్రం పుస్తకాలు అరకొరగా అందాయి. ఏడు నుంచి 9వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులను కూడా ఆంగ్ల మాధ్యమంలో చేరేలా ఒప్పించాలని అధికారులు ప్రధానోపాధ్యాయులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో విద్యార్థులు మాత్రం తమకు తెలుగు మాధ్యమమే కావాలంటూ పట్టుపడుతున్నారు. ఆంగ్లమాధ్యమంలో చదువుకోవాలని భావించి ఉంటే గతంలోనే అందులో చేరేవాళ్లమని విద్యార్థులు చెబుతున్నారు. మరికొందరు తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకువచ్చి తాము తెలుగు మాధ్యమంలోనే కొనసాగుతామని చెప్పించడంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై సుమారు 60 రోజులు కావస్తున్నా తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధనపై స్పష్టత లేకపోవటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

పరీక్షలు దగ్గరకు వచ్చినా..

పురపాలక పాఠశాలల్లో తెలుగు మాధ్యమం కొనసాగుతుందా లేదా అనే సందేహానికి సరైన సమాధానం లభించడంలేదు. ఇక్కడ తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులు 6 నుంచి 9వ తరగతి వరకు 166 మంది ఉన్నారు. వీరంతా ఆంగ్ల మాధ్యమంలో చదివేందుకు ఇష్టపడటంలేదు. ఇప్పటికే పాఠశాలలు తెరిచి ఫార్మెట్-1పరీక్షలు మరో వారం రోజుల్లో నిర్వహించాల్సి ఉంది. అధికారులు ఈ విషయంలో జాప్యం చేసి ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉంటుందని చెబితే మాత్రం విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి మాధ్యమంలో ఉన్న గందరగోళాన్ని త్వరగా తేల్చి చెబితే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు.

తెలుగు కావాలంటున్నారు



తెలుగులో చదువుతున్న విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చేరేందుకు ముందుకు రావట్లేదు. తెలుగు మాధ్యమమే కావాలని డిమాండు చేస్తున్నారు. మా బడిలో 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమం చదివే విద్యార్థులు తెలుగు లేకపోతే పాఠశాల మానేస్తామంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రస్తుతం తెలుగు మాధ్యమం విద్యార్థులకు పాత పాఠ్య పుస్తకాలతోనే బోధిస్తున్నాం.

- షేక్ నజ్మా, ఇన్‌చార్జి హెచ్‌ఎం

మాతృభాషలో అవకాశం ఇవ్వాలి



పాఠశాలలో తప్పనిసరిగా ఆంగ్లంతోపాటు తెలుగు మాధ్యమం కూడా కొనసాగించాలి. మొదటి నుంచి తెలుగు మాధ్యమంలో కొనసాగుతున్నాం. చిన్నప్పటినుంచి తెలుగు మాధ్యమంలోనే చదివాం. ఇప్పుడు ఆకస్మాత్తుగా ఆంగ్ల మాధ్యమంలో చదవాలంటున్నారు. పాఠాలు అర్థం కాక ఇబ్బందులు పడతాం. మేము మాతృభాషలో చదువుకునేందుకు అవకాశం ఇవ్వాలి.

- కావ్యాంజలి, 9వ తరగతి విద్యార్థిని

104 సమాచారం

చంద్రన్న సంచార వైద్యబృందం మంగళవారం ఉదయం కావూరు పీహెచ్‌సీ పరిధిలోని కారుచోల, సాయంత్రం గుత్తావారిపాలెం, జాలాదిలో సేవలు అందిస్తుంది.

చిలకలూరిపేట కూరగాయల ధరలు 1 కిలో రూపాయల్లో

టమోటా - రూ.46, వంకాయ - రూ.44, బెండకాయలు - రూ.28, పచ్చిమిర్చి - రూ.45, కాకరకాయలు - రూ.40, బీరకాయలు - రూ.22, దొండకాయలు - రూ.36, గోరు చిక్కుళ్లు - రూ.30, దోసకాయలు - రూ.20, పొట్లకాయ - 1రూ.25, సొరకాయ - 1రూ.10, మునగకాయ - 1రూ.5, అరటి - 1రూ.8, బంగాళదుంప - రూ.18, క్యారెట్ - రూ.60, క్యాబేజి - రూ.18, క్యాలీఫ్లవర్ - రూ.32, బీట్‌రూట్ - రూ.40, చేమదుంప - రూ.36, ఉల్లిపాయలు - రూ.15

ఆటో బోల్తా ఒకరికి గాయాలు

గణపవరం (నాదెండ్ల) : మండలంలోని గణపవరం గ్రామ పరిధిలోగల చౌదరయ్య క్లబ్ సమీపంలోని పెట్రోలు బంకు వద్ద ఆటో ఒక ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఆటో డ్రైవర్ ఆటోను హడావిడిగా నడపడంతో ద్విచక్రవాహనంపై వస్తున్న జాష్టివారిపాలెం గ్రామానికి చెందిన మార్త సింగయ్యను ఢీకొట్టి బోల్తా కొట్టింది. దీనితో ఆటో డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యారు. గాయపడ్డ సింగయ్యను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

అంగన్‌వాడీ ఆయా ధర్నా

యడ్లపాడు : యడ్లపాడు రచ్చబండ సెంటర్‌లో అంగన్‌వాడీ హెల్పర్ మాధవి కిరోసిన్ డబ్బాతో సోమవారం ధర్నాకు దిగడంతో కలకలం రేగింది. యడ్లపాడు ఓసీ అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న ఆమెను అంగన్‌వాడీ టీచర్, సూపర్‌వైజర్లు ఇబ్బంది పెడుతున్నారని అందుకే ధర్నాకు దిగినట్లు వెల్లడించింది. మధ్యాహ్నం సుమారు అర్ధగంట వరకు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని నచ్చచెప్పారు. పోలీసులు అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లను పిలిపించారు. నాదెండ్ల సెక్టార్ సీడీపీవో సులోచనతో ఫోన్‌లో మాట్లాడించారు. సమస్యలు ఏమైనా ఉంటే తనతో చెప్పాలని వీధిలో కానీ ఇంట్లో కానీ ఎలాంటి ఆందోళన చేయవద్దని సీడీపీవో మాధవికి సూచించారు. వెంటనే అక్కడ ఉన్న అంగన్‌వాడీ మహిళలు సమస్యను సీడీపీవోకు వ్యక్తిగతంగా కలసి చెప్పాలంటూ మాధవికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించింది.



కిరోసిన్ డబ్బాతో రచ్చబండపై బైఠాయించిన అంగన్‌వాడీ ఆయా మాధవి

ముఖ్యమైన ఫోన్ నంబర్లు

యడ్లపాడు మండలం

తహసీల్దార్	:	9849904026
ఎంపీడీవో	:	9849903371
మండల వ్యవసాయాధికారి	:	8886614172
మండల విద్యాధికారి	:	9440240602
యడ్లపాడు ఎస్ఐ	:	9440796256
పోలీస్‌స్టేషన్	:	08647-276633
ఎలక్ట్రికల్ ఏఈ	:	9440817542
ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ	:	9966510314
పీహెచ్‌సీ డాక్టర్ -1	:	9440465388

సినిమా గైడ్

కృష్ణమహల్	రారండోయ్ వేడుకచూద్దాం
విజయభాస్కర్	గౌతమ్‌నంద
కేఆర్ మినీ	బాహుబలి-2
భాస్కర్	నిన్నుకోరి
మంగాడీలక్స్	ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్
శ్రీనివాసా	పటేల్‌సార్
విజయలక్ష్మి	కదిలే బొమ్మలు
విశ్వనాథ్	దేవుడు చేసిన మనుషులు
రామకృష్ణ	వైశాఖం
కళామందిర్	దువ్వాడ జగన్నాథం
వెంకటేశ్వర	దండుపాళ్యం-2
సిటి సెంటర్‌స్క్రీన్-1	ఫిదా
సిటి సెంటర్‌స్క్రీన్-2	వాసుకి

యడ్లపాడులో..

జయలక్ష్మి మూవీల్యాండ్	గౌతమ్‌నంద

ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి : అర్బన్ సీఐ



హెల్మెట్ వినియోగంపై అవగాహన కలిగిస్తూ కళామందిర్ సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేసిన పోలీసులు

చిలకలూరిపేట టౌన్ : ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అర్బన్ సీఐ బండారు సురేష్‌బాబు కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అర్బన్ పోలీసులు సోమవారం పట్టణంలో హెల్మెట్ అవ గాహన ర్యాలీ నిర్వహించి కళామందిర్ సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ మాట్లాడుతూ ద్విచక్రవాహన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువశాతం మరణాలు హెల్మెట్‌లు ధరించకుండా వాహనం నడుపుతుండటంతోనే నమోదవుతున్నట్టు గుర్తించామన్నారు. ప్రభుత్వం కూడా హెల్మెట్ వాడకం తప్పనిసరి చేసిందన్నారు. హెల్మెట్ ధరించి వాహనం నడిపి ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నామన్నారు. కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐ కోటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ రాధాకృష్ణ, పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.

యడ్లపాడులో..

యడ్లపాడు : రోడ్డు ప్రమాదాల్లో సగానికి పైగా మరణాలు తలకు తీవ్రంగా గాయాలు కావడం వల్లనే సంభవిస్తున్నాయని, హెల్మెట్‌లను ధరించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని యడ్లపాడు ఎస్ఐ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం పోలీసులు హెల్మెట్‌లు ధరించి బైక్‌లపై గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

నాదెండ్లలో..

నాదెండ్ల : ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని చిలకలూరిపేట రూరల్ సీఐ యు.శోభన్‌బాబు అన్నారు. జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు నాదెండ్ల పోలీసులు హెల్మెట్ వినియోగంపై సోమవారం అవగాహన కలిగించారు. నాదెండ్ల పోలీస్ స్టేషన్ వద్ద, జాతీయ రహదారిపై పోలీసులందరూ హెల్మెట్‌లు ధరించి ప్రజలకు అవగాహన కలిగించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. త్వరలో ప్రత్యేక తనిఖీలు నిర్వ హించి హెల్మెట్‌లు ధరించకుండా వాహనాలను నడుపుతున్నవారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ కొమ్మాలపాటి చంద్రశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

14మంది ఉపాధ్యాయుల బదిలీ

గణపవరం (నాదెండ్ల) : మండలంలోని గణపవరం గ్రామంలోగల కెల్లంపల్లి భద్రాచలం ఉన్నత పాఠశాలకు చెందిన 14 మంది ఉపాధ్యాయులు ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్‌లో భాగంగా వారు పలు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఇప్పటివరకు సేవలు అందించి బదిలీ అయిన ఉపాధ్యాయులు నిర్మల, సీవీఎస్ మణి, లక్ష్మినారాయణ, కృష్ణారావు, బాలకోటయ్య, సాంబశివరావు, శ్రీనివాసరావు, ఇస్మాయిల్, ఉమామహేశ్వరరావు, పద్మావతి, నాగమల్లేశ్వరి, సుశీలలను ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తదితరులు సోమవారం ఘనంగా సత్కరించారు.

రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ పోటీల్లో విజేతలు

న్యూ షావోలిన్ విద్యార్థులు...



బహుమతులు సాధించిన విద్యార్థులతో న్యూ షావోలిన్ కుంగ్‌ఫూ ఇన్‌స్ట్రక్టర్లు

చిలకలూరిపేట : నెల్లూరుజిల్లా కావలి డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో బోధిధర్మ ఫౌండేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీలలో చిలకలూరిపేట న్యూ షావోలిన్ కుంగ్‌ఫూ విద్యార్థులు సత్తా చాటారు. కటా విభాగంలో పది బంగారు పతకాలు, స్పారింగ్ విభాగంలో 5 బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం సీఆర్ క్లబ్ యాజమాన్యం బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు.

న్యూమాంక్స్ విద్యార్థుల సత్తా..



బహుమతులు సాధించిన విద్యార్థులతో న్యూ మాంక్స్ కుంగ్‌ఫూ ఇన్‌స్ట్రక్టర్ కమాల్ బాషా

చిలకలూరిపేట న్యూమాంక్స్ కుంగ్‌ఫూ విద్యార్థులు 12, 16 సంవత్సరాల విభాగంలో జరిగిన పోటీల్లో ప్రథమ బహుమతి 9మంది సాధించగా ద్వితీయ బహుమతిని ఏడుగురు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో బహుమతులు సాధించిన విద్యార్థులు హేమశంకర్, పవన్, తులసి, అబుజ్జల్, జస్వంత్, శ్రీనివాస రెడ్డి, అష్రాఫ్, పార్థసారథి, జయంత్, సాయిరాజ్, రేవంత్, ఇమ్రాన్, ప్రసాదలతోపాటు ఛీఫ్ ఇన్‌స్ట్రక్టర్ కమాల్ బాషా, ఇనస్ట్రక్టర్లు అభినందించారు.

చర్చతో ప్రారంభం.. రచ్చతో ముగింపు..



గంజి చెంచుకుమారి

యధావిధిగా కౌన్సిల్ సమావేశం

సమస్యలపై చర్చ వాయిదా

పనుల నాణ్యత విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం

చిలకలూరిపేట టౌన్ : మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల సాధారణ సమావేశం సోమవారం యధావిధిగా చర్చతో మొదలై రచ్చతో ముగిసింది. కౌన్సిల్‌హాలు ఆధునికీకరిస్తున్న నేపథ్యంలో సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలోని చైర్‌పర్సన్ చాంబర్‌లో నిర్వహించారు. ప్రతిపక్ష కౌన్సిలర్‌లు అబ్దుల్ రవూఫ్, నాయుడువాసులు పట్టణంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో సంజీవనగర్, ఆదిఆంధ్రాకాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన పనుల్లో నాణ్యతలేని ఇసుక వాడారని, పనులు నాణ్యత లేవని సదరు కాంట్రాక్టర్‌కు తిరిగి పనులు అప్పగించ డంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ అధికారులు పనులు జరుగుతున్న సమయంలో పర్యవేక్షణ చేయడం లేదని, అధికారులు కార్యాలయాల్లో ఉంటూ కాంట్రాక్టు వర్క్ ఇన్‌స్పెక్టర్లను పంపిస్తున్నారన్నారు. దీనిని అలుసుగా తీసుకున్న కాంట్రాక్టర్‌లు పనులు నాణ్యతతో చేయడంలేదని ఆరోపించారు. స్పం దించిన డీఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాము ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షణ చేస్తున్నామని, వార్డులలో జరుగుతున్న పనులను సంబంధిత కౌన్సిలర్‌లు కూడా పర్యవేక్షణ చేసుకోవచ్చునని నాణ్యతా ప్రమాణాల ప్రకారమే పనులు జరుగుతున్నాయన్నా రు. దీనితో నాయుడువాసు మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 17వ వార్డులో డిస్పెన్సరీ భవన నిర్మాణం జరుగుతుంటే శంకుస్థాపన రోజు మాత్రమే పిలిచారని, ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైందని ఇప్పటివరకు పనులు జరుగుతున్న తీరు గురించి తనకు తెలియచేసింది లేదన్నారు. వైసీపీ కౌన్సిలర్‌లు ఎవరికీ అధికారులు పనుల గురించి తెలియచేడయం లేదని ఆరోపించారు. టీడీపీ కౌన్సిలర్ నజీరున్నిసాబేగం మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నది లేదని, పనుల నాణ్యతలో లోపం వస్తే మంత్రి ప్రత్తిపాటికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. అనంతరం టీడీపీ కౌన్సిలర్ వల్లభనేని నాసరయ్య మాట్లాడుతూ అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయని, నాణ్యత కూడా బాగానే ఉందని ఈ విషయంలో వైసీపీ కౌన్సిలర్‌లు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. పలువురు కౌన్సిలర్‌లు అనవసరపు విషయాలతో సభా సమయాన్ని వృధా చేయడం కన్నా వార్డుల లో ఉన్న సమస్యలపై చర్చిస్తే బాగుంటుందని చైర్‌పర్సన్‌ను కోరారు. దీనితో వార్డుల వారీగా సమస్యలు తెలియ చేయాలని చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి కోరారు.

వార్డుల వారీగా సమస్యలపై చర్చ వాయిదా పడింది. కౌన్సిలర్‌లు అందరూ తమ వార్డులలోని సమస్యలను కాగితాలపై రాసుకొని చైర్‌పర్సన్‌కు అందించాలని మరో పది రోజుల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి వాటిని చర్చించి సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కౌన్సిలర్‌లు అందరూ ఏకాభిప్రాయంతో సభను ముగించివేశారు. డీఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కంచె ఏర్పాటు లేని కారణంగా మొక్కలు కనుమరుగయ్యాయని గతంలో మొక్కలు నాటే పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ చేత ఈ ఏడాది తిరిగి మొక్కలు నాటించి వాటిని సంరక్షించుకునేందుకు చర్యలు చేపడతామని సూచించారు.

నేటి నుంచి ఎంఆర్ టీకా



మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ సీసా

చిలకలూరిపేట టౌన్ : బాలల ఆరోగ్య సంరక్షణలో భాగంగా మంగళవారం నుంచి ప్రభుత్వం చిన్నారులకు మీజిల్స్, రుబెల్లా(ఎంఆర్) టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆస్పత్రుల సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు వయస్సు కలిగిన పిల్లలందరికీ ఈ టీకా ను వేయనున్నారు. పట్టణంలో 15 ఏళ్లలోపు పిల్లలు 26,783 మంది ఉన్నట్టు వైద్య సిబ్బంది అంచనా. వీరందరికీ టీకా వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ టీకా కార్యక్రమ అధికారి డాక్టర్ ఎస్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాల నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి టీకాలు వేస్తారు. బుధ, శని, ఆదివారాలు మినహాయించి మిగిలిన రోజుల్లో ఈ నెల 28 వరకు కార్యక్రమం కొనసాగుతుంది. పట్టణంలో నలుగురు సూపర్‌వైజర్లు, 13 బృందాలు(ఒక్కోబృందంలో నలుగురు) ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలకు తప్పనిసరిగా ఈ టీకాను వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

నాదెండ్ల మండలంలో..

నాదెండ్ల : మండలంలోని గణపవరం గ్రామ పరిధిలోగల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్‌పై సోమవారం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న గణపవరం వైద్యాధికారి డాక్టర్ గోపినాయక్ మాట్లాడుతూ 9నెలల నుంచి 15 సంవత్సరాలలోపు చిన్నారులు ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఈ వ్యాక్సిన్‌ను మంగళవారం గ్రామంలోని కెల్లంపల్లి భద్రాచలం ఉన్నత పాఠశాలలో సుమారు 850మందికి వేయనున్నామని వివరించారు. ర్యాలీలో సూపర్‌వైజర్లు దిలీప్, అజీజ్, అనంత కుమారి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

యడ్లపాడు మండలంలో..

యడ్లపాడు : మండల కేంద్రమైన యడ్లపాడులో ఎంఆర్ టీకాపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి బి లక్ష్మణానాయక్ మాట్లాడుతూ చిన్నారుల మరణానికి కారణమవుతున్న రూబెల్లా, తట్టు వ్యాధుల నివారణకు ఆగష్టు 1 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు ఎంఆర్ టీకాలు వేయనున్నట్లు చెప్పారు. మండలంలో 10,722 మంది 15 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన పిల్లలు ఉన్నారని వారందరికీ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. టీకాలను వేసేందుకు ఆషా, ఆరోగ్య, అంగన్‌వాడీ కార్యకర్తలతో 67 బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ర్యాలీలో అంగన్‌వాడీ, ఆషా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

వ్యాయామ ఉపాధ్యాయుడిగా రాజశేఖర్ సేవలు అభినందనీయం

మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి



పీఈటీ గేరా రాజశేఖర్ దంపతులను సత్కరిస్తున్న మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి

చిలకలూరిపేట అర్బన్ : వ్యాయామ ఉపాధ్యాయునిగా గేరా రాజశేఖర్ చేసిన సేవలు అభినందనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి పేర్కొన్నారు. రాజశేఖర్ పదవి విరమణ సందర్భంగా సోమవారం శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చైర్‌పర్సన్ మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులను జోనల్, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలలో పతకాలు సాధించే విషయంలో రాజశేఖర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. విద్యార్థులకు పోటీలకు తగిన మెళకువలు నేర్పి వారిలో నైపుణ్యాన్ని తీర్చిదిద్దేందుకు రాజశేఖర్ కృషి చేశారన్నారు. హెచ్ఎం ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, చైర్‌పర్సన్, కౌన్సిలర్‌లు, పలువురు పట్టణ ప్రముఖులు రాజశేఖర్ దంపతులను సత్కరించారు.

మ్యాథ్స్‌క్లబ్ పోస్టర్‌ల ఆవిష్కరణ

చిలకలూరిపేట అర్బన్ : గణితంతో మేధోసంపత్తి పెంపొందించుకోవచ్చునని చిలకలూరిపేట విద్యాసంఘం అధ్యక్షుడు తేళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీచైతన్య స్కూల్లో సోమవారం మ్యాథ్స్ క్లబ్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గణితం ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలని కోరారు. పాఠశాల ప్రిన్సిపాల్ నర్మద మాట్లాడుతూ పాఠశాలలో మ్యాథ్స్ క్లబ్‌ను ప్రతిశనివారం 4:30 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.

పేదలకు నివాస స్థలాలు కోరుతూ ధర్నా

క్రోసూరు : పేదలకు నివేశన స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఇళ్ల స్థలాల సాధన సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళలు ధర్నా నిర్వహించారు. సాధన సంఘం కన్వీనర్ షేక్ మాలిన్‌బీ మాట్లాడుతూ అర్జీలు పెట్టుకున్న వారందరికీ విచారణ నిర్వహించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. కస్తూర్బా గాంధీ స్కూల్ పక్కన ఉన్న పోరంబోకు స్థలాన్ని పేదలు నివసించేందుకు అనుమతించాలన్నారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను అప్‌డేట్ చేయాలన్నారు.

రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆరోపణలు



గుంటూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌తో పాటు అచ్చంపేట, నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ నాయకులు

అచ్చంపేట : రాష్ట్రంలో రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై ప్రతిపక్షం అనేక ఆరోపణలు చేస్తోందని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. సోమవారం గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగుల్లో వైసీపీ అభద్రతాభావం కలుగజేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఉద్యోగులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి 58 సంవత్సరాల వయో పరిమితిని 60 సంవత్సరాలకు పెంచిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అమరావతికి వచ్చేందుకు అనేక సౌకర్యాలు కల్పించి ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చేసిందన్నారు. ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని తెలిపారు. వైసీపీ కల్లబొల్లి మాటలు చెబుతోందని, వాటిని ఎవరూ నమ్మొద్దన్నారు. ప్రజల కోసం సేవచేసే ఉద్యోగులు ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నారు. సంక్షేమం విషయంలో రాజీ లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని, ఎన్‌టీఆర్ వైద్యసేవ, చంద్రన్నబీమా, వైద్య సౌకర్యాలు కల్పిస్తూ 2 లక్షల వరకు ప్రతి మనిషిపై ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతుందన్నారు. పేదల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పునర్నిర్మాణం చేపట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా రాజకీయ లబ్ధికోసం వైసీపీ విమర్శలు చేస్తుందన్నారు. అనవసర రాద్ధాంతాలు, విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని తెలిపారు. సమావేశంలో ఎన్‌వీఎస్ఎస్ బుజ్జీ, అచ్చంపేట జడ్పీటీసీ నల్లమేకల వెంకటేశ్వర్లు, క్రోసూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ నందిగం ఆశీర్వాదం, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల్లోకి సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే కొమ్మాలపాటి



ఎమ్మెల్యే కొమ్మాలపాటికి పుష్పగుచ్ఛం అందిస్తున్న మొగల్ సమీర్

పెదకూరపాడు : ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పెదకూరపాడు శాసనసభ్యుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరుకు చెందిన మొగల్ సమీర్‌కు తెలుగుదేశంపార్టీ మైనార్టీ సెల్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పార్టీ పదవులు ఇచ్చిన ఎమ్మెల్యే కొమ్మాలపాటిని మర్యాదపూర్వకంగా సమీర్ కలిసి బొకే అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొమ్మాలపాటి మాట్లాడుతూ పార్టీ పదవులు పొందిన ప్రతిఒక్కరూ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు మైనార్టీ సెల్ నాయకులను కలుసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఎన్‌వీవీఎస్ వరప్రసాద్, పెదకూరపాడు గ్రామ ఉపాధ్యక్షుడు షేక్ రఫి, నేతలు మొగల్ జాను, గుత్తికొండ బాషా, షేక్ మాబు, షేక్ అల్లాభక్షు, గుడిపూడి తంగెళ్ళ, మస్తాన్‌వలి, షేక్ జాకీర్ ఉన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు వంటపాత్రల పంపిణీ



అంగన్‌వాడీ కేంద్రాలకు వంటపాత్రలు పంపిణీ చేస్తున్న సర్పంచి మీరయ్య, ఎంపీపీ శివమ్మ, ఎంపీటీసీ ముంతాజ్

పెదకూరపాడు : అన్న అమృతహస్తం పథకానికి అవసరమైన మెటీరియల్‌ను పంచాయతీల ద్వారా అంగన్‌వాడీ కేంద్రానికి ఇస్తున్నట్లు ఎంపీడీవో కావూరి గీతారాణి అన్నారు. పెదకూరపాడులో సోమవారం అంగన్‌వాడీ కేంద్రాలకు వంటపాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గ్రామసర్పంచి బెల్లంకొండ మీరయ్య మాట్లాడుతూ గ్రామంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పంచాయతీ ద్వారా వంటపాత్రలను కొనుగోలు చేశామన్నారు. ఎంపీపీ పాటిబండ్ల శివమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే అన్న అమృతహస్తం పథకం ద్వారా బలమైన ఆహారాన్ని గర్భిణులకు, బాలింతలకు అందించాలన్నారు. వైస్ ఎంపీపీ చెన్నుపాటి సుధారాణి, ఎంపీటీసీ షేక్ ముంతాజ్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్న అమృతహస్తం పథకం ద్వారా బలమైన ఆహారాన్ని అందించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో జొన్నలగడ్డ శ్రీవల్లి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉప సర్పంచి షేక్ మస్తాన్‌షరీఫ్, షేక్ సుభానీ పాల్గొన్నారు.

సహకార సంఘాలలో 75వేల అదనపు రుణం

అమరావతి : మండల పరిధిలోని మూడు సహకార సంఘాల్లో గతంలో రుణం తీసుకున్న సభ్యులకు ఒక్కొక్కరికి రూ.75 వేలు వ్యవసాయ అనుబంధ ఖర్చుల నిమిత్తం రుణం మంజూరు చేస్తామని మునగోడు పీఏసీఎస్ అధ్యక్షుడు చిరుమామిళ్ల శౌరయ్య తెలిపారు. ఆదివారం రాత్రి అత్తలూరులో ఏర్పాటు చేసి న మునగోడు సహకార సంఘ సభ్యుల సమావేశంలో శౌరయ్య అధ్యక్షత వహించి మాట్లాడారు. అంతేగాక సంఘ పరిధిలో సురక్షిత మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేసి నామమాత్రపు ధరకు తాగునీరు అందిస్తామన్నారు.

ఉద్ధమ్‌సింగ్ సంస్మరణ సభ

పిడుగురాళ్లరూరల్: పట్టణంలోని భవనాశి కల్యాణ మండపంలో పీడీఎం ఆధ్వర్యంలో సోమవారం ఉద్ధమసింగ్ సంస్మరణ సభ జరిగింది. పీడీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రజల కోసం ఉరికంభ మెక్కిన వ్యక్తి ఉద్ధమసింగ్ అని కొనియాడారు.

కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ దీక్షలు



తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నాయకులు

అచ్చంపేట : స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు సోమవారానికి 8వ రోజుకు చేరుకున్నాయి. ఎస్సీ వర్గీకరణ చేయాలని, జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలంటూ కృష్ణమాదిగ పిలుపుమేరకు నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎస్ సందెపోగు నాగేశ్వరరావు, తుడుం రమేష్, లక్కిపోగు మస్తాన్‌రావు, కరాటపు యోహాన్, కొంపెర్ల బాలస్వామి, తాళ్ళూరి ఏసుబాబు, మైనార్టీ నాయకులు ఎస్‌కే హమీద్, కంభంపాటి చిన్న రాంబాబు, సందెపోగు భిక్షాలు తదితరులు పాల్గొన్నారు.

షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి



ఎమ్మెల్యే కొమ్మాలపాటితో మాట్లాడుతున్న పొడపాడు గ్రామస్థులు

పెదకూరపాడు : షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని మండలంలోని పొడపాడుకు చెందిన పలువురు దూదేకుల ముస్లిం కుటుంబాల వారు ఎమ్మెల్యే కొమ్మాలపాటిని కోరారు. సోమవారం గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిసి తమ గ్రామంలో ఈద్గా నిర్మాణానికి చేయూతనిచ్చారని, షాదీఖానా నిర్మాణానికి కూడా చేయూతనివ్వాలని కోరగా ఎమ్మెల్యే కొమ్మాలపాటి మాట్లాడుతూ షాదీఖానా నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపామని, మంజూరుకు కృషి చేస్తామన్నారు. గ్రామానికి చెందిన మసీదు పెద్దలు పాల్గొన్నారు.

ముఖ్యమైన ఫోన్ నంబర్లు

పెదకూరపాడు మండలం

తహసీల్దార్	: 9949098618
ఎస్ఐ	: 9440796269
ఎంపీడీవో	: 7032983509
ఎంఈవో	: 9110331798
వ్యవసాయాధికారి	: 8886614096
వైద్యాధికారి	: 8121943623

క్రోసూరు మండలం

ఎంపీడీవో	: 7032983498
ఎంఈవో	: 9502423782
ఎస్ఐ	: 9440796235
ఏడీఏ	: 8886614114
ఏఈ (ఎలక్ట్రికల్)	: 9440812336

అచ్చంపేట మండలం

తహసీల్దార్	: 9949098611
ఎస్ఐ	: 9440796234
ఎంపీడీవో	: 7032983482
ఎంఈవో	: 9949510703

ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన యువకుడికి సత్కారం



ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన వ్యక్తిని సత్కరిస్తున్న క్యాప్ సంస్థ సభ్యులు

క్రోసూరు : అవినీతికి పాల్పడుతున్న మండల సర్వేయర్‌ను ఏసీబీ అధికారులకు పట్టించిన యువకుడు కుట్టేళ్ళ తిరుపతిరావును సోమవారం క్రోసూరులోని కామన్‌మేన్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ నెల 26వ తేదీ రాత్రి లంచం డబ్బుల కోసం వేధిస్తున్న మండల సర్వేయర్ శ్రీనివాసరావును తిరుపతిరావు ఏసీబీ అధికారులకు పట్టించిన విషయం విదితమే. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన తమను లంచం కోసం వేధించారని, డబ్బు ఇవ్వలేకనే ఏసీబీ అధికారులను ఆశ్రయించానని తెలిపారు. క్యాప్ అధ్యక్షుడు నర్రా పిచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ఇప్పటికైనా మండలంలోని అధికారులు కళ్లు తెరిచి పేదలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిరావును జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో క్యాప్ సంస్థ సభ్యులు వడ్లమూడి బాలకృష్ణ, చౌటా శ్రీనివాసరావు, కొమ్మాల పూర్ణచంద్రరావు, గుగ్గిలం నరసింహంస్వామి, జానీబాషా పాల్గొన్నారు.

హెల్మెట్లు ధరించండి - ప్రాణాలు కాపాడుకోండి

ఎస్‌ఐ నాగేశ్వరరావు



హెల్మెట్లు ధరించి ఎస్సై నాగేశ్వరరావు, పోలీసు సిబ్బంది

పెదకూరపాడు : హెల్మెట్లు ధరించి, ప్రాణాలను కాపాడుకోవాలని పెదకూరపాడు ఎస్‌ఐ జి.నాగేశ్వరరావు అన్నారు. పెదకూరపాడులో సోమవారం పోలీసు సిబ్బంది హెల్మెట్లు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ హెల్మెట్ ధరించటం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా ఉంటుందన్నారు. ప్రధానంగా యువత అధిక వేగంతో వాహనాన్ని నడుపుతూ ప్రాణాలు కోల్పోయి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టుకొని వాహనాన్ని నడపాలని, కారు నడుపుతున్న వ్యక్తులు సీటు బెల్ట్ ధరించాలనే నియమాలని పాటించాలన్నారు. ముందు మనం ఆచరించి ఎదుటివారికి చెప్పాలని పోలీసులు హెల్మెట్లు వాహనాలను నడిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ మస్తాన్‌సాహెబ్, సిబ్బంది ఉన్నారు.

మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్‌గా లక్ష్మీనారాయణ

అచ్చంపేట : మండల కేంద్రమైన అచ్చంపేట మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్‌గా గుంటుపల్లి లక్ష్మీనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో డీజీ నాయక్ నుంచి బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ పదోన్నతిపై అచ్చంపేటకు బదిలీ అయ్యారు. అచ్చంపేటలో సూపరిండింటెంట్‌గా పనిచేసిన సంపత్‌కుమార్ ఎంపీడీవోగా ప్రమోషన్‌పై ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు.



మండల పరిషత్ కార్యాలయ సూపరిండెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న లక్ష్మీనారాయణ

కస్తూర్బా పాఠశాలలో పూర్వస్థితికి కృషి చేయాలి

అచ్చంపేట : మండల కేంద్రమైన అచ్చంపేటలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో జరుగుతున్న పరిణామాలను ఎమ్మార్పీఎస్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు వివరించారు. సోమవారం గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో వివరించారు. కస్తూర్బా పాఠశాలలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు తక్షణమే సహకరించాలని, పేద బాలికల చదువుకు ఆటంకం కలగకుండా పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలో గొడవలకు కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులను ఆదేశించాలని, జరుగుతున్న విచారణ త్వరగా పూర్తిచేసి పూర్వస్థితికి వచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సందెపోగు నాగేశ్వరరావు, ఏసుపోగు నాగయ్య, యాంపొంగు ఏసురత్నం, సందెపోగు శ్రీనివాసరావు, క్రోసూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ నందిగం ఆశీర్వాదం, జడ్పీటీసీ నల్లమేకల వెంకటేశ్వర్లు, మొక్కపాటి గిరిబాబు తదితరులు ఉన్నారు.



గుంటూరులో ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు అచ్చంపేట కస్తూర్బా పాఠశాల విషయాలను వివరిస్తున్న ఎమ్మార్పీఎస్, టీడీపీ తదితర నాయకులు

వ్యవసాయ సీజన్‌లో ఉపాధి కూలీలకు పనులు

పెదకూరపాడు : మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా వ్యవసాయ సీజన్‌లో కూడా పనులు కల్పిస్తున్నట్లు ఎంపీడీవో కావూరి గీతారాణి అన్నారు. మండలంలోని అబ్బరాజుపాలెం, పెదకూరపాడు గ్రామ పంచాయతీల వద్ద గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభల్లో పలువురు ఉపాధి పనులు చేసి నెలలు గడుస్తున్నా తమకు వేతనాలు రాలేదని, తమ గురించి ఎవరూ పట్టించుకోవటంలేదని గోడును వెళ్లబోసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ నిధులు రాలేదన్నారు. ఎంపీడీవో కావూరి గీతారాణి వివరణ ఇస్తూ ఉపాధికూలీల వేతనాలు త్వరలోనే వస్తాయని, నిర్మించుకున్న మరుగుదొడ్లకు సంబంధించి నిధులు వచ్చేలా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పాటిబండ్ల శివమ్మ, సర్పంచి బెల్లంకొండ మీరయ్య, ఎంపీటీసీలు షేక్ ముంతాజ్, చెన్నుపాటి సుధారాణి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపసర్పంచి మస్తాన్‌షరీఫ్, అబ్బరాజుపాలెం సర్పంచి తలపల రాము, నర్రా శేషారావు పాల్గొన్నారు.



గ్రామసభలో మాట్లాడుతున్న ఎంపీడీవో గీతారాణి

నేడే చిన్నారులకు ఎంఆర్ వ్యాక్సిన్

డాక్టర్ మేడికొండ అంబేద్కర్



పెదకూరపాడు : మండలంలోని 75 తాళ్ళూరు వివేకానంద విద్యానికేతన్, జిల్లా పరిషత్ హైస్కూల్లో 9 నెలల చిన్నారుల నుంచి 15 సంవత్సరాల లోపు చిన్నారులందరికి మీజిల్స్, రూబెల్లా వ్యాక్సిన్లు ఆరోగ్య సిబ్బంది వేయనున్నారు. మండలంలో మొదటిరోజు 75 తాళ్ళూరులోని చిన్నారులకు 10 ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో కలిసి పలు టీంలు సుమారు 2 వేల మంది చిన్నారులకు వ్యాక్సిన్‌లను వేయనున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కేటాయించిన సెంటర్లకు తీసుకువచ్చి వ్యాక్సిన్లు వేయించాలి.

ప్రజావాణిలో 19 అర్జీలు

పెదకూరపాడు : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో 19 మంది దరఖాస్తులను అందించగా అందులో 17 మంది ఇళ్ల స్థలాలకోసం దరఖాస్తులు అందించారు. ఒకరు పాసుపుస్తకం కోసం, మరొకరు రేషన్ కార్డు కోసం దరఖాస్తులను అందించారు.

కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఏకుల ప్రసాదరావు, గృహనిర్మాణశాఖ అధికారి ఓబుల్‌రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీవో జొన్నలగడ్డ శ్రీవల్లి, ఉద్యానవనశాఖ అధికారి శిరీష, ఆవోపీఆర్‌డీ సూర్యారావు, విద్యుత్‌శాఖ ఏఈ నూతక్కి చిలకరాజు, ఏఈవో శివపార్వతి, సర్వేయర్ శ్రీనివాసరావు తదితర శాఖల అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.



ప్రజావాణిలో పాల్గొన్న అధికారులు

నేటి నుంచి బయోమెట్రిక్ ద్వారా ఎరువులు

అమరావతి : రైతులు తమ అవసరాలకు వినియేగించే ఎరువులను కొనుగోలు చేసేందుకు ఆగస్టు 1 నుండి బయేమెట్రిక్ విధానం ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఏఓ లావణ్య తెలిపారు. మండల పరిధిలోని మూడు సహకార సంఘాలు, ఎరువుల దుకాణాలలో ఈ మిషన్ లు అందుబాటులో ఉంటాయని సంబందిత రైతు తమ ఆదార్‌కార్డు తీసుకుని ఎరువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

భవిత కేంద్ర అభివృద్ధికి ప్రణాళికలు

పెదకూరపాడు : సహిత క్లబ్ ద్వారా భవిత కేంద్రాన్ని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు మండల విద్యాశాఖ అధికారి ఏకుల ప్రసాదరావు అన్నారు. పెదకూరపాడులోని భవిత కేంద్రంలో సోమవారం సహిత క్లబ్ ఆధ్వర్యంలో భవిత కేంద్రం అభివృద్ధికి ప్రణాళికను రూపొందించారు. భవిత కేంద్రంలోని చిన్నారుల తల్లిదండ్రులతో పాటు స్థానిక మండల పరిషత్ పాఠశాల తల్లిదండ్రులతో సహిత క్లబ్ ఏర్పాటు జరిగిందని సహిత విద్యా ఉపాధ్యాయురాలు భారతి తెలిపారు. కార్యక్రమంలో మరో ఉపాధ్యాయురాలు స్వరూప, సహిత క్లబ్ సభ్యులు, తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.



సహిత క్లబ్ ద్వారా భవిత సెంటర్ అభివృద్ధి

బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులకు సన్మానం

క్రోసూరు : మండలం నుంచి బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులకు సోమవారం పలు పాఠశాలల్లో సత్కారాలు జరిగాయి. మండలం నుంచి సుమారు 60 మంది ఉపాధ్యాయులు వేరే మండలాలకు బదిలీపై వెళుతున్నారు. నాగవరం జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు బదిలీ అయిన సందర్భంగా సోమవారం సాయంత్రం ఎంపీపీ వల్లాల సుభాషిణి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించారు.

ఊటుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి బదిలీపై వెళుతున్న 13 మంది ఉపాధ్యాయులను గ్రామసర్పంచి వేగుంట రాణి, మాజీ సర్పంచి జె శ్రీనివాసరెడ్డి, మాజీ విద్యాకమిటీ ఛైర్మన్ శాఖమూరి ఏడుకొండలు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.



ఊటుకూరు హైస్కూల్లో ఉపాధ్యాయులను సత్కరిస్తున్న సర్పంచి వేగుంట రాణి, ఎంఈవో పాములు తదితరులు

మిరప మొక్కలను నాటుతున్న రైతులు

పెదకూరపాడు : మండలంలోని పరస గ్రామంలో సోమవారం పొలంలో కూలీలచే మిరప మొక్కలను నాటారు. పలుచోట్ల మిరప మొక్కలను వేసేందుకు మిరపనారును పెంచుతుండగా ఇతర ప్రాంతంలో పెంచిన మిరప మొక్కలను కొనుగోలు చేసిన రైతులు ఆ మొక్కలను తీసుకొచ్చి మిరప పొలాల్లో నాటారు. పెదకూరపాడు ప్రాంతంలో రామాపురం, పరస గ్రామాల్లో ఇప్పటికి 10 ఎకరాల్లో మాత్రమే మిరప మొక్కలను నాటారు.



పొలాల్లో మిరప మొక్కలను వేస్తున్న కూలీలు

7,526 మందికి ఎంఆర్ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు

* నేటి నుంచి ప్రారంభం * ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అబ్రహాంలింకన్



కర్లపాలెంలో ర్యాలీ నిర్వహిస్తున్న డాక్టర్ అబ్రహాం లింకన్, ఎంపీడీవో శరత్‌కుమార్ తదితరులు

కర్లపాలెం : కర్లపాలెం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని 7,526మంది విద్యార్థులకు ఎం.ఆర్ వ్యాక్సిన్‌ను వేసేందుకు చర్యలు చేపట్టామని కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ అబ్రహాంలింకన్ అన్నారు. మండలంలో ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు ఆరోగ్యకేంద్ర సిబ్బంది ద్వారా వ్యాక్సిన్ వేయిస్తామన్నారు. ముందుగా డాక్టర్ అబ్రహాం లింకన్ సోమవారం కర్లపాలెం పీహెచ్‌సీలో సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆశా, ఆరోగ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. కర్లపాలెం మండల అభివృద్ధి అధికారి పులి శరత్ బాబు, ఇన్‌చార్జి తహసీల్దార్ వల్లయ్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో కలిసి ఆయన కర్లపాలెం పుర వీధుల్లో ఎంఆర్ వ్యాక్సిన్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీహెచ్‌వో ఎలీషా, జాషువా, డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు, యెహోషువా తదితరులు పాల్గొన్నారు.

రూబేల్లాతో వ్యాధులు దూరం

*** డాక్టర్ కనపర్తి ఝాన్సీ**



పిట్టలవానిపాలెం : రూబేల్లా వ్యాక్సిన్‌తో వ్యాధులు దూరమవుతాయని డాక్టర్ కనపర్తి రాధిక తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉందన్నారు. అయితే, ఏదో ఒక రూపంలో శిశుమరణాలు అధికంగా జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇందులో ఎక్కువగా పిల్లలకు వచ్చే పొంగు చాలా ప్రమాదకరమైనదన్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు చిన్నారులకు మీజిల్స్ రూబేల్లా (ఎంఆర్ వ్యాక్సిన్) వేయించాలని తెలియజేశారు. ఇందుకు అవసరమైన టీకాలను ప్రభుత్వం ఆరోగ్య కేంద్రానికి ఉచితంగా సరఫరా చేస్తున్నదని, ఆగస్టు1 నుంచి వేస్తారన్నారు. గాలి ద్వారా ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. ఇది 9నెలలు నుంచి 15ఏళ్ళలోపు పిల్లలకు అధికంగా సోకే అవకాశం ఉందన్నారు. దగ్గు, జ్వరం, ముక్కు, కళ్ళలో నుంచి నీరు రావడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం ఈ వ్యాధి లక్షణాలు. టీకాలు వేయడానికి పిల్లల తల్లిదండ్రులు, ఆశా, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు సహకరించాలన్నారు.

జిల్లా మినీ వాలీబాల్ క్యాంప్ ప్రారంభం

వెదుళ్ళపల్లి (బాపట్లరూరల్) : జిల్లా బాలుర మినీ (అండర్-14) వాలీబాల్ కోచింగ్ క్యాంప్‌ను ప్రారంభిస్తున్నట్లు వెదుళ్ళపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని వివిఎస్ రత్నకళ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని వెదుళ్ళపల్లి గ్రామంలో ఉన్న జిల్లాపరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో ఈ క్యాంప్‌ను ప్రారంభిస్తూ క్రీడాకారుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాకమిటీ ఛైర్మన్ కావూరి విజయబాబు మాట్లాడుతూ జిల్లా బాలుర మినీ వాలీబాల్ జట్టు రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. జిల్లా జట్టు కోచ్ కె.రజనీనాయక్‌ను, విద్యార్థులను వారు అభినందించారు. ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు నెల్లూరు జిల్లా గూడూరులో జరిగే రాష్ట్రస్థాయి బాలుర మినీ వాలీబాల్ టోర్నమెంట్‌లో ఈ జట్టు పాల్గొంటుందని కోచ్ రజినీనాయక్ తెలిపారు.

మానవ మనుగడకు మొక్కలు దోహదం : డీఆర్వో

కర్లపాలెం : మానవ మనుగడకు మొక్కలు ఆధారమని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ టి.రమేష్ అన్నారు. మండలంలోని చింతాయపాలెం ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు సోమవారం రమేష్ మొక్కల వల్ల కలిగే ఉపయోగాలు, పెంపకం తదితర విషయాలను వివరించారు. వనం-మనంపై విద్యార్థులకు అవగాహన కల్పించి, వారిచే ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఇనకొల్లు పోలీసురావు, అటవీశాఖాధికారులు నాగార్జున, రామకృష్ణ, సంసోను, ఉపాధ్యాయులు ఎం.ఇందుమతి, బి.రాజేష్, డి.త్రిపుర, ఎస్ఎంసీ ఛైర్మన్ జి.మాధవీలత తదితరులు పాల్గొన్నారు.



చింతాయపాలెం పాఠశాలలో మొక్కలు నాటుతున్న డిప్యూటీ రెంజ్ ఆఫీసర్ రమేష్

వైభవంగా ముగిసిన బ్రహ్మానంద తీర్థస్వామి జయంతి ఉవాత్సవాలు

బాపట్లరూరల్ : పట్టణంలో ఉన్న శ్రీ శంకరవిద్యాలయం వ్యవస్థాపకుడు బ్రహ్మానంద తీర్థస్వామి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. చివరి రోజైన సోమవారం అధ్యాపకులు, విద్యార్థులు పాశుపత విధానంగా రుద్రహోమాన్ని నిర్వహించి, పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపారు. సాయంత్రం కోగంటి వెంకటాచార్యస్వామి సనాతనధర్మ విశిష్ఠతను విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం శ్రీ శంకర విద్యాలయ సంఘ సభ్యులు, అధ్యాపకులు, ఆచార్యస్వామిని ఘనంగా సత్కరించారు.

కార్యక్రమాల్లో కార్యదర్శి ఎ.ఎస్.వి ఆర్.ఎన్ చలపతిరావు, సంయుక్త కార్యదర్శి శిఖరం భుజగేంద్ర మౌళి, అధ్యాపకులు అగ్నిహోత్రావధాని, ఆంజనేయ శర్మ, పవన్‌గోపాలకృష్ణ, రమేష్‌బాబు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

బాపట్ల కూరగాయల ధరలు (రూ.) 1 కిలో

వంకాయలు: 40, బీర: 30, బెండ: 25, టమోటా: 65, దొండ: 30, దోస: 20, కాకర: 27, క్యారెట్: 55, క్యాబేజి: 25, పచ్చిమిర్చి: 50, బీట్‌రూట్: 40, చేమ: 25, బంగాళదుంప: 20, ములక్కాయ: 05, సొరకాయ: 17, కీరదోస: 35, గోరుచిక్కుడు: 30.

సినిమా గైడ్

అన్నపూర్ణ	- ఫిదా
శ్రీనివాస	- గౌతమ్‌నంద్
అలంకార్	- దండుపాళ్యం-2
తిరుమల పిక్చర్ ప్యాలెస్ (కర్లపాలెం)	- డిజె దువ్వాడ జగన్నాథమ్
విజయలక్ష్మి(ఖాజీపాలెం)	- గౌతమ్‌నంద్
వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్ (పిట్టలవానిపాలెం)	- ఫిదా

హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవికాదు) సమస్యలు ఉన్నాయా? అలా ఉన్న సమస్యల గురించి ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

సమయం : ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
ఫోన్ నెంబర్ : 9985411240

బదిలీ అయిన ఉపాధ్యాయులకు సన్మానం



సరస్వతి మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాచర్ల నాగేశ్వరరావు బదిలీ అయిన సందర్భంగా సోమవారం పాఠశాలలో వీడ్కోలు సభ జరిపి, ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ పిసి.సాయిబాబు, దండే శ్రీనివాసరావు, ఐ.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. **(బాపట్ల)**




మండలంలోని కొండుభొట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ బదిలీ అయిన ఏడుగురు ఉపాధ్యాయులను సోమవారం సర్పంచ్ విజయనిర్మల, టీడీపీ నాయకుడు జి.కె.నాయుడు తదితరులు ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీతల్లో విద్యాభివృద్ధికి కృషి చేసిన పివి.సుబ్బారావు, సంధ్యాదేవి, వేణుకుమారి, ఆరాధ్యుల కృష్ణంరాజు, బి.శ్రీనివాసరావు, అలివేలుమంగతాయారు, మాణిక్యమ్మ, ఎవి.భరత్‌రెడ్డి ఉన్నారు.

ఉద్యోగ విరమణ పొందిన..



మండలంలోని నరసాయపాలెం పమిడి అంకమ్మ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి, ఉద్యోగవిరమణ చేసిన కొంగర కోటేశ్వరరావును సోమవారం పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞానభవనంలో సన్మానించారు. సీఐటీయూ నాయకులు తాడికొండ శ్రీనివాసరావు, నూతలపాటి కోటేశ్వరరావు, యాజలి భాస్కరరావు, కె.మోహనరావు, ఉయ్యూరు శ్రీనివాసరావు, నున్నా కోటేశ్వరరావు తదితరులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్యభవనానికి కొంగర కోటేశ్వరరావు రూ.10వేలు విరాళం అందజేశారు.



పట్టణంలోని ఎస్ఎంజీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి.వాణిప్రసాదరావు ఉద్యోగ విరమణ సందర్భంగా సోమవారం కళాశాల ఆవరణంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రామచంద్రరావు, టి.శేఖర్‌బాబు, ఎం.శ్రీనివాసరావు, సిహెచ్.సతీష్‌బాబు, పాండురంగారావు, రమేష్‌బాబు, ఉదయ్‌భాస్కరరావు, శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఘనంగా సన్మానించారు.

బాధితులతో మాట్లాడితేనే సమస్యకు సత్వర పరిష్కారం : డీఎస్పీ

బాపట్లరూరల్ : పోలీసు అధికారి తమ వద్దకు వచ్చే బాధితులతో స్వయంగా మాట్లాడినపుడే సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందని డీఎస్పీ పి.మహేష్ తెలిపారు. బాపట్ల సబ్ డివిజన్ పోలీసు అధికారిగా రెండేళ్లకు పైగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన బదిలీపై గుడివాడ వెళ్లారు. దీనిని పురస్కరించుకొని బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు అధికారులు మండల పరిధిలోని ముత్తాయపాలెం వద్ద ఉన్న లోటస్‌పాండ్ ప్రాంగణంలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు బాపట్ల ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. ఉన్నతాధికారుల తోడ్పాటు, కింది స్థాయి అధికారుల సహకారంతో క్లిష్టమైన కేసులను కూడా ఎంతో సునాయాసంగా పరిష్కరించగలిగానన్నారు. తన మొదటి పోస్టింగ్ బాపట్ల కావడంతో ఈ ప్రాంతాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. తనకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ముందుగా పోలీసు అధికారులు డీఎస్పీ మహేష్‌కు గజమాల వేసి, పూలకిరీటం పెట్టి, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ కొట్రా సుధాకర్, బాపట్ల సీఐలు సామినేని శ్రీనివాసరావు, ఆనోది వెంకటేశ్వర్‌రెడ్డి, రేపల్లె సీఐలు పసుపులేటి వీరాంజనేయులు, పెంచలరెడ్డి, పొన్నూరు సీఐ బాలసుబ్రహ్మణ్యం, వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎస్ఐలు పాల్గొన్నారు.


బదిలీపై వెళ్ళిన డీఎస్పీ మహేష్‌ను ఘనంగా సత్కరిస్తున్న పోలీసు అధికారులు



హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రచారం చేస్తున్న వెదుళ్ళపల్లి పోలీసులు

హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు నిలుపుకోండి : ఎస్ఐ

వెదుళ్ళపల్లి (బాపట్ల రూరల్) : ద్విచక్రవాహనాన్ని నడిపేటప్పుడు వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తద్వారా ఏదైనా అనుకొని ప్రమాదం జరిగితే ప్రాణాలు నిలబడుతాయని వెదుళ్ళపల్లి ఎస్ఐ ఎం.మోహన్ అన్నారు. సోమవారం సాయంత్రం మండల పరిధిలోని వెదుళ్ళపల్లిలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరుతూ పోలీసులు హెల్మెట్ ధరించి, ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మోహన్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ప్రమాదాల్లో అధిక శాతం మంది తలకు తీవ్ర గాయాలై మృతి చెందారని అన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడపడమే కారణమన్నారు. ఇప్పటికే అనేకసార్లు వాహనచోదకులకు కౌన్సెలింగ్ ఇచ్చి, హెల్మెట్ ఉపయోగాలపై అవగాహన కలిగించామన్నారు. అయినప్పటికి వారిలో ఆశించిన విధంగా మార్పు రాలేదన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం నుంచి హెల్మెట్ ధరించని వాహనచోదకులకు భారీగా జరిమానా విధించనున్నట్లు చెప్పారు. కనుక వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించి ప్రయాణించాలని ఆయన సూచించారు.

అప్పికట్ల రోడ్డును పరిశీలించిన అధికారులు

'ఆంధ్రజ్యోతి'కి స్పందన

బాపట్ల : మలుపులు సరిచేయకుండానే రోడ్డు నిర్మిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతిలో వెలువడిన కథనానికి రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించారు. సోమవారం అధికారుల బృందం రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించి రోడ్డుకు సంబంధించిన స్థలాన్ని సర్వే చేసి, మార్కింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తిరుమలశెట్టి వల్లయ్య మాట్లాడుతూ అప్పికట్లలో నాలుగువరుసల రోడ్డు నిర్మాణపనులకు సంబంధించి ఆర్‌అండ్‌బికి సంబంధించిన స్థలం మొత్తం సర్వేచేసి ఇవ్వటం జరిగిందన్నారు. మలుపులలో ఉన్న కట్టడాలు పట్టాభూమిలో ఉన్నాయి కాబట్టి అవి తొలిగించటం సాధ్యపడలేదన్నారు. అవితొలిగించి రోడ్డు సరిచేయాలంటే నోటిఫికేషన్ ఇచ్చి భూసేకరణ చేయాల్సి ఉంటుందన్నారు. ఇది ఇప్పట్లో సాధ్యపడదు కాబట్టి ఉన్నస్థలం రోడ్డుకు, డ్రైనేజికి, పైపులైన్‌కు సరిపోతుందికాబట్టి మార్కింగ్ చేసి ఇచ్చామన్నారు. ఆర్‌అండ్‌బి డీఈ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ అప్పికట్ల జీబీసీరోడ్డులో రైల్వే స్టేషన్‌కు వెళ్ళే రోడ్డు దగ్గర 10గజాలు స్థలం తగ్గిందన్నారు. అది సరిచేస్తేనే డ్రైనేజి, పైపు లైన్ ఏర్పాటుకు ఏవిధమైన ఇబ్బంది ఉండదన్నారు. అయితే రెవెన్యూఅధికారులు సర్వేచేసి గతంలో చూపిన హద్దుల ప్రకారమే మార్కింగ్ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఓంకార్, సర్వేయర్ సత్యనారాయణరెడ్డి, ఏఈ అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

నేటి కార్యక్రమాలు

● బాపట్ల పట్టణంలోని 34 వార్డుల పరిధిలో ప్రతి నెలా ఇచ్చే ఎన్టీఆర్ భరోసా వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లను మధ్యాహ్నం 2గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ ఎం.రమేష్‌బాబు తెలిపారు. బ్యాంక్‌లో డబ్బులు డ్రా చేయడంలో జరిగే జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం నుంచి పంపిణీ చేస్తున్నామన్నారు. కావున లబ్ధిదారులు సహకరించాలని ఆయన కోరారు.

ఉపాధ్యాయులకు సన్మానం


మండలంలోని పెదగొల్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బదిలీపై వెళుతున్న ఆరుగురు ఉపాధ్యాయులకు మాజీ సర్పంచ్ బొమ్మనబోయిన సాంబయ్య, ప్రధానోపాధ్యాయుడు గొర్ల ఏడుకొండలు సోమవారం దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. సన్మానగ్రహీతల్లో వి.జగదీష్‌బాబు, ఎ.శ్రీధర్, భానుప్రకాష్, కిషోర్, కరుణాకర్, ఎస్.భారతిదేవి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయ్‌కుమార్, విజయరాజు, సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. **(కర్లపాలెం)**

వలసలు మానండి.. ఉపాధిహామీ పనులు చేసుకోండి

ఎంపీడీవో కాళీవరప్రసాద్

భవనవారిపాలెం (పిట్టలవానిపాలెం) : వలసలు వెళ్ళకుండా ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కాళీవరప్రసాద్ అన్నారు. మండలంలోని భవనవారిపాలెం, కోమలిలో సోమవారం గ్రామసభలు జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ కంభాల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, గ్రామస్థులు కూలి పనులు లేవని ఇబ్బంది పడకుండా ఉపాధి పనులు చేసుకొని ఆదాయాన్ని పెంచుకోవచ్చునని తెలిపారు. మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి బిల్లులు మంజూరయ్యాయని, వారి ఖాతాలలో సొమ్ము జమవుతుందన్నారు. ఈవోపీఆర్డీ సుజాత మాట్లాడుతూ, గ్రామాల్లో పారిశుధ్య సమస్య తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఎంపీడీవో కాళీవరప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు శ్యామల వెంకటప్పమ్మ, కంభాల వెంకటేశ్వర్‌రెడ్డి, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ బాషా, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


వ్యవసాయ కళాశాలలో ఆఫీసు సబార్డినేట్‌గా పనిచేసి, ఉద్యోగ విరమణ పొందిన కె.భాస్కర్‌రావును సోమవారం సన్మానించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసోసియేట్‌డీన్ డాక్టర్ పి.ఆర్.కె.ప్రసాద్, బోధన,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. **(బాపట్ల)**

దివ్యదర్శనయాత్ర ప్రారంభం


జెండా ఊపి ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్‌పర్సన్ మల్లీశ్వరి, తదితరులు

బాపట్ల : పట్టణంలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత క్షీర భావన్నారాయణస్వామి దేవాలయం దగ్గర నుంచి సోమవారం దివ్య దర్శన యాత్రకు భక్తులు బయలుదేరి వెళ్ళారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.బి.శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ మల్లేశ్వరి ఈ యాత్రను జెండా ఊపి, లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముందుగా భావన్నారాయణస్వామిని దర్శించుకున్నారు. యాత్రకు బాపట్ల పరిసర ప్రాంతాల నుంచి భక్తులు 180మంది బయలు దేరి వెళ్ళారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ రాంబాబు, నెమలికంటి హనుమంతరావు, బి.బాబునాగేంద్ర, బి.ఎస్.నారాయణభట్టు, బాలగంగాధర్‌తిలక్, రమణబాబు, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్లు ఎస్.కుమార్‌బాబు, వెంకటేశ్వర్‌రావు, జె.శ్రీనివాసరావు, కె.నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

కర్లపాలెం అధికారుల ఫోన్ నంబర్లు

తహసీల్దార్	9849904028
ఎంపీడీవో	7032983495
విద్యుత్ ఏఈ	9440812319
హౌసింగ్ ఏఈ	7093930808
పంచాయతీరాజ్ ఏఈ	9440368890
ఎంఈవో	9908130857
ఎస్ఐ	9440900870
ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ	9959579737

పిట్టలవానిపాలెం అధికారుల ..

ఏవో	888614162
తహసీల్దార్	9949096522
ఎంఈవో	9941245008
విద్యుత్ శాఖ ఏఈ	9440812316
హౌసింగ్ ఏఈ	7039930809
ఎస్.ఐ	9440900871
ఎంపీడీవో	7032983511
ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ	9177703898
ఈవోపీఆర్డీ	9701369044

విద్యార్థినులకు స్పోర్ట్స్ దుస్తులు, మొక్కల పంపిణీ

బాపట్ల : పట్టణంలోని సరస్వతిస్మారక ప్రభుత్వబాలికల ఉన్నతపాఠశాల విద్యార్థినిలకు కర్లపాలెం మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గుంట్రెడ్డి శివ రూ.15వేల విలువ చేసే స్పోర్ట్స్ దుస్తులను సోమవారం పంపిణీ చేశారు. అలాగే యోగసనాలకు అవసరమైన పట్టాలను రూ.10వేలతో కొనుగోలు చేసి, ఇచ్చారు. అదేవిధంగా పాఠశాలలో నాటేందుకు మొక్కలను ప్రధానోపాధ్యాయుడు మాచర్ల నాగేశ్వరరావుకు అందజేశారు. గుంట్రెడ్డి శివకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.


పాఠశాలకు మొక్కలు అందజేస్తున్న కర్లపాలెం మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గుంట్రెడ్డి శివ

విశ్రాంత ఉద్యోగులను ఆదర్శంగా తీసుకోండి

● వీసీ ఆచార్య రాజేంద్ర ప్రసాద్



డిప్యూటీ రిజిస్ట్రార్ సత్యనారాయణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్

ఏఎన్‌యూ : వర్సిటీ పరిధిలో వివిధ విభాగాల్లో అవిరళ కృషి సల్పిన విశ్రాంత ఉపాధ్యాయులను నేటి తరం ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని వీసీ ఆచార్య ఏ.రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం డైక్‌మెన్ ఆడిటోరియంలో వికాస ఆధ్వర్యంలో ఉద్యోగుల పదవీ విరమణ సభ జరిగింది. డిప్యూటీ రిజిస్ట్రార్ డి.సత్యనారాయణ, సూపరింటెండెంట్ బి.నాగేశ్వరరావులు ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, మాజీ వీసీ ఆచార్య కె.వియన్నారావు, వికాస అధ్యక్ష, కార్యదర్శులు బి.పుల్లారావు, ఎన్.నాగేశ్వరరావు, కో శాధికారి కె.యేసయ్య, సంయుక్త కార్యదర్శులు జె.శ్రీనివాసరావు, కె.భానుప్రసాద్, కార్యవర్గ సభ్యులు రెడ్డి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రీ పీహెచ్‌డీ ఫలితాలు విడుదల..

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించిన ఎంఫిల్, ప్రీ పీహెచ్‌డీ పార్ట్ -1 పరీక్ష ఫలితాలను వీసీ ఆచార్య ఎ.రాజేంద్ర ప్రసాద్ సోమవారం విడుదల చేశారు. వీసీ కార్యాలయంలో ఫలితాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీసీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ యూజీసీ 2016 నిబంధనల మేరకు త్వరలో పరిశోధన కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఈ విషయంపై వర్సిటీ ఓఎస్‌డీ ఆచార్య ఏవీపీ దత్తాత్రేయరావు, అకడమిక్ విభాగం జేఆర్ ముత్తయ్యలను కమిటీగా ఏర్పాటు చేశామన్నారు. యూజీసీ 2016నిబంధనలను త్వరలో జరిగే అకడమిక్ సెనేట్‌లో చర్చించి ఆమోదించాల్సి ఉందన్నారు. జనవరిలో జరిగిన ఫలితాల్లో 869 మందికి 758 పరిశోధకులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య విక్టర్‌బాబు, పరిశోధన విభాగం కో ఆర్డినేటర్ ఆచార్య రత్నషీలామణి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంజిరెడ్డి, సూపరింటెండెంట్ సబిత, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎకనామిక్స్ విభాగాన్ని సందర్శించిన ఫిన్‌లాండ్ బృందం..

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని ఎకనామిక్స్ విభాగాన్ని ఫిన్‌లాండ్ బృందం సోమవారం సందర్శించింది. ఫిన్‌లాండ్‌లోని బయో అకాడమీ సీఈవో డాక్టర్ లీసా బృందం ఎకనామిక్స్ విభాగాన్ని సందర్శించింది. ఎకనమిక్స్ విభాగాధిపతి డాక్టర్ కె.మధుబాబుతో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్‌పై ఫిన్‌లాండ్ బృందం చర్చించింది. త్వరలో ఎకనామిక్స్ విభాగంతో బయో అకాడమీ ఫిన్‌లాండ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ విభాగంలో జరుగుతున్న వివిధ పరిశోధనాంశాలు.. ప్రధానంగా పర్యావరణ అర్థశాస్త్రం, వ్యవసాయ రంగం వంటి పరిశోధనలపై ఫిన్‌లాండ్ బృందం ఆసక్తి కనబర్చినట్లు విభాగాధిపతి డాక్టర్ కె.మధుబాబు తెలిపారు. విద్యా, పరిశోధన అంశాలపై ఫిన్‌లాండ్ బృందం ఎకనామిక్స్ విభాగంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.

విద్యారంగంలో ఈ - లెర్నింగ్ పాత్ర కీలకం..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యారంగంలో ఈ - లెర్నింగ్ పాత్ర కీలకమని ఏపీ ఐఎస్‌సీ కమిషనర్ డాక్టర్ బి.సుందర్ బాలకృష్ణ అన్నారు. విశ్వవిద్యాలయం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో గ్రీన్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఫండ్ అంశంపై కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుందర్ బాలకృష్ణ మాట్లాడుతూ డిజిటలైజేషన్‌లో మార్పులు, ఈ - లెర్నింగ్, ఈ కామర్స్, మీ సేవ వంటి సదుపాయాలు, వినియోగదారుల సంతృప్తి వంటి అంశాలపై వివరించారు. ఫిన్‌లాండ్ బయో అకాడమీ సీఈవో డాక్టర్ లీసా మాట్లాడుతూ వన నిర్మూలనతో పర్యావరణంలో జరిగే మార్పులు దుష్పరిమాణాలపై వివరించారు. ప్రిన్సిపాల్ ఆచార్య అబ్దుల్ నూర్‌బాషా మాట్లాడుతూ జీవావరణం, పర్యావరణం పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలమన్నారు. భవిష్యత్తులో కాలుష్య రహిత ఉపాధి అవకాశాలను అందుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఆచార్య చంద్రశేఖరరావు, ఆచార్య చలం, డాక్టర్ ఆర్ శివరామ ప్రసాద్, డాక్టర్ కనకదుర్గా, డాక్టర్ ఎన్ రత్న కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

బడికి వెళ్లాలా..? వద్దా..?

● జడ్పీ ఎదుట పెరవలిపాలెం విద్యార్థులు, గ్రామస్థుల ధర్నా

● వర్షాలకు బ్రిడ్జి కూలి 15 రోజుల నుంచి 170 మంది విద్యార్థులు బడికి దూరం



జడ్పీ ప్రాంగణంలో ఆందోళన చేస్తున్న పెరవలిపాలెం విద్యార్థినులు

గుంటూరు(పాతగుంటూరు): వేమూరు మండలంలోని పెరవలిపాలెం గ్రామ ప్రజలు రహదారి లేక నానావస్థలు పడుతున్నారు. రెండున్నర



కూలిన వంతెన, ఉధృతంగా పారుతున్న నీరు

సంవత్సరాల క్రితం పెరవలి-పెరవలిపాలెం మధ్య ఉన్న వంతెన కూలిపోయింది. 2015లో అధికారులు ఆప్రో బ్రిడ్జి నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రిడ్జి కూలిపోయి రాకపోకలు సాగక పెరవలిపాలెం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీబీఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్ పెరవలిలో ఉంది. పెరవలిపాలెం గ్రామంలోని విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే బ్రిడ్జి దాటి కిలోమీటరు దూరం వెళ్లాలి. వంతెన కూలిపోవడంతో 15 రోజుల నుంచి గ్రామానికి చెందిన 170 మంది విద్యార్థులు స్కూలుకు సెలవుపెట్టి ఇళ్లకు పరిమితమయ్యారు. మా చదువులు పోతున్నాయంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణికి పెద్దసంఖ్యలో చేరుకొని ధర్నా నిర్వహించారు.

అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి వారి బాధను వెళ్లబోసుకున్నారు.

వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలి

● జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ముప్పన

గాదెవారిపల్లె(కారంపూడి): వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించి వారి అభివృద్ధికి దోహదపడాలని వాల్మీకి బోయ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ముప్పన వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని గాదెవారిపల్లెలో సోమవారం నిర్వహించిన వాల్మీకి బోయల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎంపీటీసీ మల్ల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయలను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతూ ఆగస్టు 9వ తేదీన మంత్రాలయం నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేస్తున్నట్లు ముప్పన వెంకటేశ్వర్లు ప్రకటించారు. అనంతరం విజయవాడలోని వాల్మీకి భవన్‌లో సభ నిర్వహిస్తామన్నారు. సభకు పల్నాడు ప్రాంత బోయలంతా హాజరై జయప్రదం చేయాలన్నారు. గ్రామంలోని వాల్మీకుల సమస్యలపై చర్చ నిర్వహించారు. ఈనెల 27వ తేదీన మీనిగ శ్రీనివాసరావుపై దాడి చేసి గాయపరిచిన వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా బోయలంతా ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని, బోయలంతా చైతన్యవంతులు కావాలన్నారు. అనంతరం గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. గ్రామ బోయ కమిటీ అధ్యక్షుడిగా మల్లా హుస్సేన్, సభ్యులుగా మాజీ ఎంపీటీసీ మలబోతుల కృష్ణ, ఊలవల వెంకయ్య, నలబోతుల చిన్న పుల్లయ్య, ప్రకాష్‌రావు, ఏడుకొండలు, మల్ల పూర్ణయ్య, ఆంజనేయులు, వెంకటప్పయ్య, రమేష్, పెదఅంజనేయులు తదితరులున్నారు.

3న ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా

● ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసరావు

చిలకలూరిపేట అర్బన్ : మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌కు సంబంధించి విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉన్న అసంబద్ధ అంశాలను తొలగించడంతోపాటు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 3న ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్వీసు రూల్స్ ఇంకా అమలులోకి రాలేదని, పాత పద్ధతిలోనే పదోన్నతులు కల్పించి ఖాళీలు భర్తీ చేయాలన్నారు. మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

చరిత్రను సమాజానికి అందించేందుకే 'పురాతన' సంస్థ : కడియాల



జంపని చెన్నకేశవాలయంలో శాసనాన్ని ఫొటో తీస్తున్న కడియాల వెంకటేశ్వరరావు

వేమూరు : గ్రామాలు, పట్టణాల పురాతన చరిత్రను సమాజానికి అందించాలన్న దృక్పథంతో పురాతన అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు తెలిపారు. ఆంధ్రజ్యోతిలో గత రెండేళ్లలో ప్రచురించిన ఆలయాల చరిత్రలు, దొరికిన శాసనాలు కథనాల ఆధారంగా ఆయన వాటిని పరిశీలించేందుకు సోమవారం వేమూరు మండలంలో పర్యటించారు. జంపని చెన్నకేశవాలయంలోని శాసనాన్ని పరిశీలించారు. గ్రామ చరిత్రను సేకరించారు. గ్రామ శివారులోని ఎడవూరు డొంక వద్ద ఇటీవల బయటపడ్డ శాసనాన్ని పరిశీలించారు. సమీపంలోని కొన్ని ఆనవాళ్ల ద్వారా అక్కడ పూర్వం గ్రామం, ఆలయం ఉండేవని భావన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించి చరిత్రను శోధించి, పురావస్తు శాఖ ద్వారా పదిలం చేసేందుకు సహకరిస్తామని ఆయన తెలిపారు. బుద్ధిజం మీద పరిశోధన చేసిన ఆయన ఇరవై బౌద్ధ స్తూపాలను గుర్తించామన్నారు. వేమూరు ప్రాంతం కూడా బౌద్ధులకు చెందినదిగా చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. ద్రవిడ భాషలోనే ఎక్కువగా శాసనాలు ఉన్నాయన్నారు. తెలుగులోకి తర్జుమా చేసి ప్రజలకు కథనాల ద్వారా తెలియజేస్తామన్నారు. దీనిపై ఆసక్తి కలవారిని తమ సంస్థలో సభ్యులుగా చేర్చుకుంటున్నట్లు తెలిపారు.

నేడు 'ఘంటసాల పాట'పై చర్చావేదిక



సమావేశంలో మాట్లాడుతున్న కోట వెంకటేశ్వర్‌రెడ్డి

బాపట్ల రూరల్ : ఘంటసాల పాట-సామాజిక విలువలకు బాట అనే అంశంపై ఘంటసాల అభిమానులతో మంగళవారం చర్చావేదిక నిర్వహిస్తున్నట్లు పద్మశ్రీ ఘంటసాల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోట వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్జీవో హోమ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఘంటసాల పాటల పూదోట అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు పట్టణంలోని ఎన్జీవో హోమ్‌లో చర్చావేదిక నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు, తెలుగు భాష, సంగీత, సాహిత్యాభిమానులందరు పాల్గొనాలని కోరారు. ఘంటసాల, ఇతర పాటలు పాడేవారికి అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని సుమారు 100 మండలాలలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వేదిక కన్వీనర్ బడుగు నాగేశ్వరరావు, వై.భాస్కరరావు, ఆసోది జానిరెడ్డి, సూర్యనారాయణ, నాగరాజు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మధుర గాయకుడు మహ్మద్ రఫీ

● వర్ధంతి సందర్భంగా రఫియన్స్ ఘననివాళులు



నివాళులర్పిస్తున్న కమిషనర్, చైర్మన్ తదితరులు

తెనాలి కల్చరల్ : ప్రపంచ దేశాల్లోనే అగ్ర గాయకునిగా గుర్తింపు పొంది, ఫిలింఫేర్ పురస్కారంతో పాటు వందల సంఖ్యలో అవార్డులు అందుకున్న మధుర గాయకుడు మహ్మద్ రఫీ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం, ఎన్టీఆర్ కళావేదికపై మహ్మద్ రఫీ వర్ధంతి సభ సోమవారం రాత్రి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ పురుషోత్తం మాట్లాడుతూ మహ్మద్ రఫీ 16 భాషల్లో సుమారు 8 వేలకుపైగా గీతాలను ఆలపించారని చెప్పారు. స్వర నీరాజనం సంగీత కార్యక్రమంలో గాయకులు సైదా, షబ్బీర్, ఆలీఖాన్, మల్లిక, బాలరాజు తదితరులు మహ్మద్ రఫీ గీతాలను ఆలపించి శ్రోతలను అలరించారు. తొలుత మహ్మద్ రఫీ చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ కె.శకుంతల, చైర్మన్ పెండేల వెంకట్రావు, రఫియన్స్ సభ్యులు డాక్టర్లు పువ్వాడ సోమశేఖర్, ఐనంపూడి శరత్‌బాబు, జాని, కళాకారులు జానీబాషా, సత్యనారాయణశెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

చైతన్య పాఠశాలలో మ్యాథ్స్ క్లబ్ ప్రారంభం

నరసరావుపేట టౌన్: స్థానిక రామిరెడ్డిపేటలోని శ్రీచైతన్య పాఠశాలలో మ్యాథ్స్ క్లబ్‌ను టూ టౌన్ ఎస్ఐ హసన్ సోమవారం ప్రారంభించారు. పాఠశాల హెచ్ఎం జీ చిన్నపరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో గణితానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. విద్యార్థులు గణితం పట్ల ఆసక్తి, నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంపొందించుకొని పోటీ పరీక్షలలో ర్యాంకులు సాధించటానికి మాథ్స్ క్లబ్ దోహదపడుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ సురేంద్ర, ఏవో భార్గవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నాటటంలో ఉత్సాహం...

సంరక్షణలో నిర్లక్ష్యం

- అభాసుపాలవుతున్న వనం-మనం
- నాటకుండానే రోడ్ల వెంట మొక్కల వదిలివేత
- వృథా అవుతున్న లక్షలాది రూపాయలు

పట్టణంలో వనం-మనం ప్రతిష్ఠాత్మకంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు... కానీ వాటి సంరక్షణ తీరు సరిగా లేక వేలాది మొక్కలు నాటినకొద్ది రోజులకే ఎండిపోతున్నాయి. ఇప్పటికి నాటిన మొక్కలను సరిగా సంరక్షిస్తే నరసరావుపేట మొత్తం వనంలా తయారయ్యేది. ఇలాంటి మొక్కుబడి కార్యక్రమాలతో అధికారుల తీరు అభాసుపాలవుతోంది...



నాటకుండా గుంటూరు రోడ్డు పైలాన్ సమీపంలో రోడ్డు మార్జిన్‌లో వదిలివేసిన మొక్కలు

నరసరావుపేట: ఇటీవల వేలాదిమంది విద్యార్థులు, ప్రజలు వనం-మనం కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. పట్టణంలో లక్షన్నర మొక్కలను నాటినట్లు అధికారులు అట్టహాసంగా ప్రకటించారు. కానీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో వనం-మనం అభాసు పాలవుతున్నది. నాటకుండానే కొన్ని మొక్కలను రోడ్ల మార్జిన్‌లలో మొక్కలను పడవేశారు. వీటిని కూడా నాటినట్లుగా లెక్కల్లో చూపించారు. గుంటూరు రోడ్డు, వినుకొండ రోడ్డు మార్జిన్‌లలో నాటకుండా పడవేసిన మొక్కలు ఎండి పోయాయి. అలాగే నాటిన మొక్కలు సంరక్షించటంలో యంత్రాంగం విఫలమైంది. ఈ నెల 22న అట్టహాసంగా వాడ వాడలా వనం-మనం నిర్వహించారు. సుమారు రూ.14 లక్షలు వెచ్చించి పురపాలక సంఘం మొక్కలను కొనుగోలు చేసింది. రోడ్ల వెంట నాటిన మొక్కలను సంరక్షించకుండా వదిలేశారు. దీంతో వివిధ రహదారుల్లో నాటిన మొక్కలు ఎండిపోయాయి. ఇలా లక్షలాది రూపాయల నిధులు నిరుపయోగమమయ్యాయి.

గత మూడేళ్ళుగా పట్టణంలో ఇదే పరిస్థితి నెలకుంది. ఏటా లక్షలాది రూపాయలు వెచ్చించి మునిసిపాలిటీ మొక్కలు కొనుగోలు చేసి నాటిస్తున్నది. వీటిని సంరక్షించటాన్ని మాత్రం విస్మరిస్తున్నది. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వేలాది మొక్కలను పట్టణంలో నాటారు. వీటిలో పదుల సంఖ్యలో కూడా సంరక్షింప బడలేదు. ఈ అంశాన్ని అధికారులే ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో అంగీకరించటం గమనార్హం. గతంలో మొక్కలను సంరక్షించ లేకపోయాం, ఈ సారి నాటిన మొక్కలన్నింటినీ సంరక్షిస్తామంటూ కౌన్సిల్‌లో అధికారులు ప్రకటించారు. ఐనా ఈ ప్రకటన అమలుకు నోచుకోలేదు. ఏటా లక్షలాది రూపాయల నిధులు మొక్కల పేరుతో మునిసిపాలిటీ దుర్వినియోగం చేస్తున్నది. నాటిన మొక్కలు అవి బతికే వరకు నీటిని సరఫరా చేయటాన్ని విస్మరించింది. ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారే తప్ప ఆచరణలో కన్పించటం లేదు. వన మహోత్సవం ఘనంగా నిర్వహించినా తదుపరి మొక్కలు పెంచటంలో మాత్రం ఆ ఘనతను యంత్రాంగం నిలబెట్టుకోలేకపోతున్నది.



గుంటూరు రోడ్డులో ఎండిపోయిన మొక్కలు



ర్యాలీలో పాల్గొన్న రోటరీ క్లబ్ సభ్యులు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సిబ్బంది, విద్యార్థులు

తట్టు, రుబెల్లా వ్యాక్సిన్‌పై అవగాహన ర్యాలీ

నరసరావుపేట టౌన్: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నుంచి నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తట్టు, రుబెల్లా వ్యాక్సిన్‌పై సోమవారం అవగాహన ర్యాలీ జరిగింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఎంఆర్ వ్యాక్సిన్ వేస్తారని చెప్పారు. ఈ వాక్సిన్ తొమ్మిది నెలల వయస్సు నుంచి 15 సంవత్సరాల వయస్సు వారికి వేయటం జరుగుతుందన్నారు. పట్టణంలో 24 కేంద్రాలలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు కేవీ ఆంజనేయులు, సెక్రటరీ డీవీఎస్ఎన్ పున్నారావు, కోశాధికారి చొక్కా చిన కోటయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టీ మోహన్ శేషు ప్రసాదు, డాక్టర్ నాగ పద్మజ, రోటరీ సభ్యులు కృష్ణారావు, కపలవాయి రమేష్ చంద్రదత్తు, పబ్బత్తి నవీన్, మునిసిపల్ హైస్కూల్ హెచ్ఎం టీ రవికాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.

వైభవంగా ఆంధ్రా లూథరన్ సంఘ స్థాపన వార్షికోత్సవం

రొంపిచర్ల: మండలంలోని నలగార్లపాడు పరిశుద్ధ పౌలు లూథరన్ దేవాలయంలో ఆంధ్రా లూథరన్ సంఘం స్థాపన వార్షికోత్సవం సందర్భంగా ఉదయ ఆరాధన కార్యక్రమాలు సోమవారం వైభవంగా జరిగాయి. సంఘ కాపరి రెవరెండ్ జీవరత్నబాబు వాక్యోపదేశం చేశారు. అదేవిధంగా రెవరెండ్ బెంజిమెన్ బాబు సంఘ చరిత్ర, డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ అయ్యర్ చేసిన పరిచర్య, సంఘం స్థాపించిన చరిత్ర గురించి వివరించారు.

అర్హత లేని వ్యక్తిని పూజారిగా నియమించారు

కోటప్పకొండ పాలక మండలి సభ్యుల ఆరోపణ

నరసరావుపేట టౌన్: కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయంలో అర్హత లేని వ్యక్తిని అధికారులు పూజారిగా నియమించారని పాలక మండలి సభ్యులు ఆరోపించారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూజారి మరణించి కారుణ్య నియామకం కింద అతని కుమారుడిని విధుల్లో చేర్చుకోవటానికి నానా ఇబ్బందులకు గురి చేశారని, వేధించారని విమర్శించారు. అర్హత లేని వ్యక్తిని మాత్రం విధుల్లో చేర్చుకున్నారన్నారు. పాలక మండలి నియామకం జరిగి 18 నెలలు పూర్తయినా ఇంతవరకు ఒక గది కేటాయించలేదన్నారు. అనర్హులను నియమించటం సరికాదని, విచారణ చేసి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు అనుమోలు వెంకయ్య చౌదరి, కొర్నెపాటి సుబ్బారావు, చెరుకూరి ప్రసాదు, కొత్తూరి రామ సుబ్బరాయుడు, బెల్లంకొండ పిచ్చయ్య, రామనాటి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.



సుబ్బయ్యపాలెంలో పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

గ్రామాల్లో ఉషా కార్డియాక్ సెంటర్ వైద్య సేవలు

రొంపిచర్ల: మండలంలోని సుబ్బయ్యపాలెం, గోగులపాడు గ్రామాలలో విజయవాడకు చెందిన ఉషా కార్డియాక్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. గుండె పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తామని ఆస్పత్రి వైద్య సిబ్బంది తెలిపారు. సుబ్బయ్యపాలెంలో 55 మందికి పరీక్షలు నిర్వహించి నలుగురికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇంటూరి చిన వెంకటరావు, ఇంటూరి ప్రసాదు, పంచాయతీ కార్యదర్శి భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమైన ఫోన్ నెంబర్లు

శాసన సభ్యుడు	: 9440993399
మునిసిపల్ చైర్మన్	: 9848157403
ఆర్డీవో	: 9849150077
ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్	: 9885334747
బ్లడ్ బ్యాంక్	: 08647- 224455
మునిసిపల్ కమిషనర్	: 9849905831
డీఎస్పీ	: 9440796209
నరసరావుపేట తహసీల్దార్	: 9849904024
నరసరావుపేట ఎంపీడీవో	:9849903369
ఆర్టీసీ డీఎం	: 9959225428
వ్యవసాయ అధికారి	: 8886614117
నీటి పారుదల శాఖ ఎస్ఈ	: 9490757900
పబ్లిక్ హెల్త్ ఈఈ	: 9849906229
పౌర సరఫరాల అధికారి	: 9701027286

హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవి కాదు) సమస్యలు ఉన్నాయా? అలా ఉన్న సమస్యల గురించి ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

సమయం: ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య **సెల్ నెంబర్**: 9985411239

సినిమా గైడ్

ఈశ్వరమహల్	దండు పాళ్యం - 2
విజేత	మాయమాల్
చిత్రాలయ	ఏజెంట్ భైరవ
శారదాంబ	నిన్నుకోరి
రవికళామందిర్	ఫిదా
లక్ష్మీనరసింహ	గౌతమ్‌నంద

నరసరావుపేట కూరగాయల ధరలు 1 కిలో రూపాయల్లో

టమోటా:60, బెండ:30, గోరుచిక్కుళ్లు:30, వంకాయలు:50, బీర:25, పచ్చిమిర్చి:60, క్యారెట్:80, బంగాళదుంప:25, దోస:20, దొండ: 30, క్యాబేజి:30, కాకర:40, బీట్‌రూట్:50, పెద్ద చిక్కుళ్లు:60, క్యాలీఫ్లవర్:40, కీరదోస:40, సొరకాయ:15, ములక్కాయ:ఒక్కటి రూ.10

హెల్మెట్లపై పోలీసుల అవగాహన ప్రదర్శన

నరసరావుపేట లీగల్: జిల్లా రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకట అప్పల నాయుడు ఆదేశాల మేరకు సోమవారం నరసరావుపేట డీఎస్పీ కే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండవ పట్టణ పోలీసు స్టేషన్ నుంచి హెల్మెట్ ధరించి పట్టణంలోని ప్రధాన కూడళ్ళ గుండా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు హెల్మెట్ ధరించటం వలన కలిగే లాభాలను వివరించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని వారు కోరారు. కార్యక్రమంలో సీఐలు సీహెచ్ సాంబశివరావు, బీ ప్రభాకర్, ఎస్ఐలు నారాయణ, అస్సాన్, లోకనాథం, ఏవీ బ్రహ్మం, మొదటి, రెండవ, పట్టణ, రూరల్ పోలీసులు పాల్గొన్నారు.

నకరికల్లులో...

నకరికల్లు: ద్విచక్ర వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని నకరికల్లు ఎస్ఐ జీ అనిల్ కుమార్ అన్నారు. సోమవారం రాత్రి నకరికల్లు ఫ్లై ఓవర్‌బ్రిడ్జిపై నకరికల్లు పోలీసులు హెల్మెట్లు ధరించి వాహనదారులకు అవగాహన కల్పించారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడాలన్నారు. మేము మారాం.. మరి మీరు.. అంటూ పోలీసులు వాహన చోదకులను చైతన్యపరిచారు. పోలీసులను హెల్మెట్లతో చూసిన పోలీసులు ఇక నుంచి మేమూ హెల్మెట్ ధరిస్తాం అంటూ వాహనచోదకులు ముందుకు సాగారు.



మయూరి లాడ్జి సెంటర్‌లో హెల్మెట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేస్తున్న పోలీసులు

తట్టు, రుబెల్లా టీకా వేయించండి

కుంకలగుంట పీహెచ్‌సీ వైద్యాధికారి మురళీకృష్ణ **ఆఫీసర్స్ వాయిస్**

నకరికల్లు: తొమ్మిది నెలల నుంచి పదిహేను సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలందరికీ తట్టు, రుబెల్లా టీకాను తప్పనిసరిగా ఇప్పించాలి. నకరికల్లు, కుంకలగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అన్ని పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో, ఆరోగ్య కేంద్రాల్లో బుధ, శనివారాల్లో ఉచితంగా వేస్తారు. పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వీటిని ఇస్తారు. సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బంది ఈ టీకా వేస్తారు. ప్రతి చిన్నారికి కొత్త సిరంజి-ఇంజెక్షన్ వాడతారు. మండలంలో 12028 మంది పిల్లలున్నట్లు గుర్తించాం. తట్టు ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి కారణంగా చిన్నారులు న్యూమోనియా, విరేచనాలు, మెదడువాపు వంటి వ్యాధులకు గురయ్యి, ఒక్కోసారి మరణానికి దారి తీయవచ్చు. ఈ వ్యాధి దగ్గడం, తుమ్మడం ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది. తీవ్రమైన జ్వరం, ఎర్రని దద్దుర్లు, దగ్గు, జలుబు, కళ్ళ ఎర్రబడటం తట్టు సాధారణ లక్షణాలు. రుబెల్లా గర్భంతో ఉన్న మహిళకు సోకితే పుట్టబోయే బిడ్డకు కంటిలోపాలు, వినికిడిలోపం, మెదడు, గుండె సంబంధిత లోపాలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం, పుట్టిన బిడ్డకు ప్రాణాపాయం సంభవించవచ్చు.



డాక్టర్ మురళీకృష్ణ

వరకట్న వేధింపుల కేసులో శిక్ష ఖరారు

నరసరావుపేట లీగల్: వరకట్న వేధింపుల కేసులో నేరం రుజువు అవ్వటంతో నిందితులు యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన కొండెపాటి కోటయ్యకు దిగువ కోర్టు విధించిన రెండు సంవత్సరాల కారాగార శిక్షను సవరిస్తూ ఒక సంవత్సరం కారాగార శిక్ష, రూ.500 జరిమానాను ఖరారు చేస్తూ స్థానిక 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. దుర్వ్యసనాలకు లోనై అదనపు కట్నం కోసం వేదిస్తున్నట్లు కోటయ్య భార్య 2013 మే 18న యడ్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువవ్వటంతో రెండు సంవత్సరాల కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ 2016 డిసెంబర్ 13న చిలకలూరిపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు జిల్లా కోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం దిగువ కోర్టు తీర్పును స్వల్పంగా సవరిస్తూ శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది.

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడికి సన్మానం



కండ్లగుంట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యలమంద సాంబశివరావును సత్కరిస్తున్న ఉపాధ్యాయులు

నకరికల్లు: మండలంలోని కండ్లగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యలమంద సాంబశివరావును సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంఈవో మన్నెం రామారావు పాల్గొని మాట్లాడుతూ ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి యలమంద సాంబశివరావు అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తాండవ కృష్ణ మాట్లాడుతూ విద్యారంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు సి హరిబాబు, సర్పంచ్ పి రామయ్య, సాగునీటి సంఘం అధ్యక్షుడు కోడెల అబ్బయ్య, ఎంపీటీసీ సభ్యుడు పెమ్మసాని బ్రహ్మయ్య ప్రధానోపాధ్యాయులు కట్టా కోటేశ్వరరావు, ఎస్ఎండీ రసూల్, వెంకట్రావు, వీ జాకబ్, ప్రసాదిని, అర్జునరావు, ఉపాధ్యాయులు జే వెంకటేశ్వర్లు, రామకృష్ణ, గౌస్, సత్యవాణి, శ్రీనివాసరావు, గౌరి, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

తిరుమల ఇంజనీరింగ్‌లో ఫ్రెషర్స్ డే వేడుకలు

నరసరావుపేట రూరల్: తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు, చిన్న చిన్న నాటికల ద్వారా విద్యార్థులు అలరించారు. విద్యతో పాటు ఆటలు, పాటలు, వ్యక్తిత్వ వికాసం ఉండాలని ప్రిన్సిపల్ డాక్టర్ వైవీ నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పేద తాపీ వర్కర్స్‌కు దుస్తుల పంపిణీ

నరసరావుపేట టౌన్: స్థానిక పాతూరు శివాలయం వద్ద పనిచేస్తున్న మేస్త్రి, కూలీలకు వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను సోమవారం పంపిణీ చేశారు. సేవా సమితి ప్రధాన కార్యదర్శి చీమకుర్తి రాజా కుమార్తె నందిని పుట్టిన రోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం లిటిల్ హార్ట్స్ అనాధ శరణాలయంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సమితి అధ్యక్షుడు కందకట్ల వెంకట రమణమూర్తి, కోశాధికారి చిలకల బాస్కర శ్రీనివాసరావు, చీఫ్ ఆర్గనైజర్ బూర్లగడ్డ వెంకట మదన మోహన రావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్దమ్‌సింగ్ సంస్మరణ సభ

పిడుగురాళ్లరూరల్: పట్టణంలోని భవనాశి కల్యాణ మండపంలో పీడీఎం ఆధ్వర్యంలో సోమవారం ఉద్దమసింగ్ సంస్మరణ సభ జరిగింది. పీడీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి, ఉరికంబమెక్కిన వ్యక్తి ఉద్దమసింగ్ అని కొనియాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేవాదాయ, ఫారెస్ట్, ప్రభుత్వ పోరంబోకు భూములు పేదలకు దక్కేవరకు పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండారెడ్డి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ, పీకేఎం రాష్ట్ర కోశాధికారి నాగేశ్వరరావు, పీడీఎం జిల్లా ఉపాధ్యక్షుడు జి.రామకృష్ణలు పాల్గొన్నారు.

సత్యనారాయణ సేవలు ప్రశంసనీయం

ఆర్డీవో కార్యాలయ ఏవో లక్ష్మయ్య



తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ వెంకట సత్యనారాయణ పదవీ విరమణ సభలో మాట్లాడుతున్న నరసరావుపేట ఆర్డీవో కార్యాలయ పరిపాలనాధికారి శ్రీరామినేని లక్ష్మయ్య

నకరికల్లు: నిబద్ధత, క్రమశిక్షణతో రెవెన్యూ శాఖలో సేవలందించిన చింతలచెరువు సత్యనారాయణ ఉద్యోగులకు ఆదర్శప్రాయుడని నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయ పరిపాలనాధికారి శ్రీరామినేని లక్ష్మయ్య పేర్కొన్నారు. సోమవారం రాత్రి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సహాయకునిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన చింతలచెరువు వెంకట సత్యనారాయణను రెవెన్యూ అధికారులు ఘనంగా సత్కరించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయనతో అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అధికారులకు వాస్తవ పరిస్థితిని ఉంచడం సత్యనారాయణలో ఔన్నత్యాన్ని మెచ్చుకున్నారు. తహసీల్దార్ ఎంఎల్ సంజీవకుమారి, రెవెన్యూ అధికారులు వెంకట సత్యనారాయణ, పద్మావతి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పీపీ కిరణ్‌కుమార్, ముప్పాళ్ల డిప్యూటీ తహశీల్దార్ ప్రసాద్, ముప్పాళ్ల రామదాసు ఆర్ఐ షేక్ జానీబాషా, శావల్యాపురం ఆర్ఐ శంకరరావు, రొంపిచర్ల ఆర్ఐ దీక్షితులు, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.

పార్లమెంటులో వర్గీకరణ బిల్లును పెట్టాలి: అగస్టీన్

నకరికల్లు: ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వెంటనే ప్రభుత్వం ప్రారంభించాలని, త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గంటా అగస్టీన్ డిమాండ్ చేశారు. నకరికల్లులో రిలే నిరాహార దీక్షలు సోమవారం నాలుగోరోజుకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపాలన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

కొనసాగుతున్న రిలే దీక్షలు

నరసరావుపేట: పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు రెండవ రోజు సోమవారం కొనసాగాయి. కాగా ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి బీ బాబూరావు, వీ భాస్కరరావు, వీ చిరంజీవి, వై దావీదు, తిరుపతయ్య, సీహెచ్ నాని, ప్రవీణ్, యాకోబు, భాస్కరరావు నాయకత్వం వహించారు.

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

పెదనందిపాడు: స్థానిక పాతబస్టాండ్ సెంటర్‌లో ఎమ్మార్పీఎస్ నాయకులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు సోమవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండేపాటి వీరయ్య మాట్లాడుతూ వర్గీకరణ చట్టబద్ధత కల్పించేవరకు నిరసన ఆగదన్నారు. జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎబిసిడి వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కారసాల జాకబ్, మీరయ్య, టైసన్, పాల్‌రాజు, సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి

- చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత
- డీఈఈ ఇష్టారాజ్యంపై ప్రతిపక్ష కౌన్సిలర్ల మండిపాటు
- 20వ అంశంపై డిసెంట్ ఇచ్చిన వైసీపీ కౌన్సిలర్లు




సమావేశంలో పాల్గొన్న చైర్‌పర్సన్ డాక్టర్ హేమలత, మాట్లాడుతున్న ఫ్లోర్‌లీడర్, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లు షేక్ సుఫియా, బోయిన శివనాగరాజు

పొన్నూరు: పురపాలక సంఘంలో అభివృద్ధి పనులు చేసేందుకు లెస్ ధరలపై టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు సకాలంలో పనిచేయకపోతే వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత ఆదేశించారు. పురపాలక సంఘం సాధారణ కౌన్సిల్ సమావేశం ధూళిపాళ్ళ వీరయ్యచౌదరి కౌన్సిల్ సమావేశపు మందిరంలో సోమవారం చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత అధ్యక్షతన జరిగింది. సమావేశంలో డాక్టర్ సజ్జా హేమలత మాట్లాడుతూ గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో సకాలంలో పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులతో పాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలియచేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని నిరుపేదలకు అర్హులైనవారందరికీ అందరికీ ఇళ్ళు పథకంలో మంజూరు చేయటం జరుగుతుందన్నారు. మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ షేక్ సుఫియా మాట్లాడుతూ గత కౌన్సిల్ సమావేశం సకాలంలో జరుపకుండా ఇష్టానుసారంగా చైర్‌పర్సన్ వ్యవహరించిన తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బోయిన శివనాగరాజు మాట్లాడుతూ గత నెల 26వ తేదీన కౌన్సిల్ సమావేశం జరిగితే 27వ తేదీన డ్రెయిన్‌లలో పూడికతీసే పనులకు ర్యాటిఫై చేయటం చైర్‌పర్సన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవిధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకటవ వార్డులో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి రూ. 3.20 లక్షలు టెండర్లు పిలిచి అనివార్య కారణాల వల్ల నిలిచిపోయిన పనులను రద్దు చేయకుండా అదే కాంట్రాక్టర్‌కు తిరిగి మరొక పని చేయాలని, అదే టెండర్‌పై కౌన్సిల్ ఆమోదం లేకుండా గుత్తేదారునికి డీఈఈ పీఎస్ చౌదరి అప్పగించటం తగదన్నారు. ఆయన ఇష్టారాజ్యంగా కౌన్సిల్ అనుమతి లేకుండా అజెండాలో ఈ అంశాన్ని చేర్చటంపై సమావేశంలో వాడీ వేడిగా చర్చ జరిగింది. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చైర్‌పర్సన్ హేమలత జవాబిస్తూ ఎజెండాలోని అంశాలపై మాట్లాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే హీరో అవుతారా అని ఎద్దేవా చేశారు. టీడీపీ చీఫ్‌విప్, 9 వార్డు కౌన్సిలర్ దాసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో అన్ని విభాగాలకు చెందిన అధికారులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్‌కు సూచించారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు చేసిన వ్యాఖ్యలపై మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో సభ్యతగా మాట్లాడాలే కాని వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చూస్తూ ఊరుకోరన్నారు. 8వ వార్డు కౌన్సిలర్ ఎం.అనీల్‌కుమారి మాట్లాడుతూ ఈ నెల 26 తేదీ మెప్మా బజార్ ప్రారంభించేందుకు ఆహ్వానం పంపించి కార్యక్రమం రద్దు అయ్యిందని సమాచారం పంపించకపోవటం చైర్‌పర్సన్ నిర్లక్ష్యానికి తార్కాణమన్నారు. 20 వార్డు కౌన్సిల్ సి.హెచ్.మాణిక్యారావు మాట్లాడుతూ మున్సిపల్ అనురాధా కాంప్లెక్స్ లీజుదారులు ఇంజనీరింగ్ అధికారుల అనుమతి లేకుండా కాంప్లెక్స్‌ను మార్పులు, చేర్పులు చేశారని ఆరోపించారు. షాపుల నిర్వాహకుల వద్ద లక్షలాది రూపాయలు డిపాజిట్లు తీసుకుని షాపులవారీ వద్ద రూ. 5 వేల నుంచి రూ.30 వేల వరకు అద్దెలు వసూలు చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్ హేమలత మాట్లాడుతూ దీనిపై సమగ్ర విచారణ జరపాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ పాఠశాలల అదనపు తరగతి గదులకు రూ.3 కోట్లతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ప్రతిపాదనలు పంపించామన్నారు. త్వరలో నిధులు మంజూరు కాగానే తరగతి గదుల నిర్మాణం చేపడతామన్నారు. కాగా ఎజెండాలోని 20 అంశంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కౌన్సిలర్లు ఇన్‌చార్జి కమిషనర్ వీరాంజనేయులుకు డిసెంట్ అందచేశారు. ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు అలపర్తి చంద్రమోహన్, యర్రసాని శ్రీరామమూర్తి, షేక్ మహమ్మద్ గౌస్, ఎం.కమలకుమారి, ఎం.విజయబాబు, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ పి.వీరాంజనేయులు, డీఈఈ పి.సాంబశివరావుచౌదరి, టీపీఎస్ వెంకటరావమ్మ, రెవెన్యూ ఆఫీసర్ బి.సోమశేఖరయాదవ్, ఏఈ టి.రాజాఫణీంద్ర మాట్లాడారు. మున్సిపల్ ఆర్‌ఐ సాంబశివరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ టి.శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి



హెల్మెట్లు ధరించాలని అవగాహన ప్రదర్శన నిర్వహిస్తున్న అర్బన్ ఎస్సై కిషోర్‌బాబు, సిబ్బంది

పొన్నూరు: ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్లు ధరించి బైకులు నడపాలని సోమవారం స్థానిక ఐలాండ్ సెంటర్లో అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్సై డి.కిషోర్‌బాబు, పోలీసు సిబ్బంది ప్రదర్శన నిర్వహించి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా రూరల్ ఎస్పీ సి.హెచ్.వెంకటఅప్పలనాయుడు ఆదేశాల మేరకు అర్బన్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది హెల్మెట్లు ధరించి ఫ్లెక్సీతో పట్టణంలో ప్రదర్శన చేశారు. వాహనచోదకులకు వారంరోజుల పాటు హెల్మెట్లపై అవగాహన కల్పించి విధిగా ధరించే విధంగా ప్రజలలో చైతన్యం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా అర్బన్ స్టేషన్ ఎస్సై కిషోర్‌బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్లు ధరించటం వల్ల రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చన్నారు. హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనాలు నడపటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ట్రాఫిక్ రూల్స్‌కు భిన్నంగా వాహనాలు నడిపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రెండవ వారం నుంచి హెల్మెట్లు ధరించని వాహన చోదకులపై జరిమానా విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ పోలీసు స్టేషన్ హెచ్‌సి బొర్రా చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

చేబ్రోలులో మురుగుకాల్వల పూడికతీత

చేబ్రోలు: మండల కేంద్రం చేబ్రోలులో గత వారం రోజులు నుంచి చేస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా చేబ్రోలు జీబీసీ రోడ్డులోని ఇరువైపులా ఎంతోకాలంగా పేరుకుపోయిన మురుగును పారిశుధ్య సిబ్బంది తొలగించారు. పంచాయతీ కార్యదర్శి జి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామంలో పారిశుధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పనులు చేపట్టారు.

భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచాలి

పొన్నూరుటౌన్: పచ్చిరొట్ట పైర్లను సాగుచేసి భూమిలో కలియదున్నటం ద్వారా భూమిలో సేంద్రియ కర్బన్ శాతాన్ని పెంపొందించుకోవచ్చని సహాయ వ్యవసాయ సంచాలకులు సి.హెచ్.తిరుమలాదేవి అన్నారు. మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో సబ్‌డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీఈవోలకు సోమవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తొలుత గ్రామంలోని పచ్చిరొట్టపైరు వేసిన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏడీఏ తిరుమలాదేవి మాట్లాడుతూ పచ్చిరొట్ట పైర్లను భూమిలో కలియదున్నటానికి ఇప్పటివరకు ఉపయోగించిన రోటోవేటర్‌తో కాకుండా వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశపెట్టబోతున్న అధునాతన యంత్రాలతో కలయదున్నాలని వివరించారు. రోటోపడ్లర్, మల్చర్, మోల్ట్‌బోర్డ్‌ప్లవ్, రోటరీప్లవ్ వంటి యంత్రాలను ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశపెడుతుందన్నారు. ఈ యంత్రాలతో మొక్కజొన్న, జీలుగ, వరిగడ్డి, జనుము వంటి పంటలను సమర్ధవంతంగా నేలలో కలయదున్నాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సబ్‌డివిజన్ పరిధిలోని పొన్నూరు, చుండూరు, అమృతలూరు, చేబ్రోలు మండలాల ఎంపీఈవోలు, ఆత్మ ప్రతినిధులు పాల్గొన్నారు.

జాబ్‌మేళాపై విమర్శలు అర్ధరహితం: టీడీపీ



సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

పొన్నూరుటౌన్: వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే సదుద్దేశంతో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ నిర్వహించి జాబ్‌మేళాకు వైసీపీ నేతలు విమర్శించటం అర్ధరహితమని ఏఎంసీ చైర్మన్ మాదల వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాదల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జాబ్‌మేళా ద్వారా 270 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయటమే కాకుండా మరో 154 మంది నిరుద్యోగులకు రెండవ దఫా అవకాశం కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రయత్నించిందన్నారు. దీనిపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న కొంతమంది వైసీపీ నాయకులు రాజకీయ అపరిపక్వతతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మీనారాయణచౌదరి మాట్లాడుతూ వైసీపీ నాయకులు పొన్నూరు ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు రాకూడదని కోరుకుంటున్నట్లుగా ఉందన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు బొర్రా రామారావు మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనపై యువత చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది చూసి ఓర్వలేకనే విమర్శిస్తున్నారన్నారు. ఏఎంసీ వైస్ చైర్మన్ బండ్లమూడి బాబూరావు మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు వస్తే తమ పార్టీకి పుట్టగతులు ఉండవనే అర్థమై వైసీపీ నాయకులు విమర్శలకు దిగారని ఆరోపించారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ అహ్మద్‌ఖాన్, బద్దెన మురళీకృష్ణ, సూరిశెట్టి శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, గరిగంటి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదలకు నివేశన స్థలాలు అందజేయాలి



తహసీల్దార్‌కు వినతిపత్రం అందచేస్తున్న సీపీఐ నాయకులు

పొన్నూరు టౌన్: మండల పరిధిలోని మాచవరం గ్రామంలో నిరుపేదలకు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నివేశన స్థలాలను అందచేసి పక్కా ఇళ్ళు నిర్మించాలని సీపీఐ నాయకులు ప్రజావాణిని ఆశ్రయించారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో 63 అర్జీలు దాఖలయ్యాయి. సీపీఐ నాయకులు ప్రదర్శనగా వచ్చి పలు సమస్యలపై వినతిపత్రాలను అందచేశారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న పేదలకు స్థలాలను క్రమబద్ధీకరించి పట్టాలను ఇవ్వాలని, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని, బజాజ్ కాలనీలోని నిరుపేదల ఇళ్ళకు మరమ్మతులు చేయించాలని, ములుకుదురు ఎస్సీ కాలనీలో తొలగించిన పోలింగ్ బూత్‌లు పునరుద్ధరించాలని అర్జీలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కేసరి కోటేశ్వరరావు, మండల కార్యదర్శి సిహెచ్ వెంకటరమణ, షేక్ గౌస్ పాల్గొన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజనాల పథకం మంజూరు చేయాలని 41 మంది వితంతువులు అర్జీలు దాఖలు చేశారు. రేషన్‌కార్డుల కోసం 12, దీపం కనెక్షన్ల కోసం 2, పెన్షన్ల కోసం 4, ఇతర సమస్యలపై నాలుగు అర్జీలు దాఖలయ్యాయి. ప్రజావాణిలో తహసీల్దార్ ఆర్.వి.రమణనాయక్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉపాధిహామీ పథకంతో గ్రామాల అభివృద్ధి

చేబ్రోలు: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఏపీవో సుభాషిణి అన్నారు. మండలంలోని గొడవర్రు గ్రామంలో సోమవారం ఉపాధిహామీ పథకంపై గ్రామసభ నిర్వహించారు. సుభాషిణి మాట్లాడుతూ మండలంలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.5 కోట్లు నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరయ్యాయని గ్రామాల అభివృద్ధికి వివిధ నిధులతో మ్యాచింగ్ గ్రాంట్‌గా ఉపాధి నిధులు సమకూర్చి సీసీ రోడ్లు, కల్వర్టు పనులు, పారిశుధ్య పనులు, ఎన్టీఆర్ జలసిరి వంటి పథకాలకు పెద్దఎత్తున నిధులు సమకూర్చామన్నారు. ఉపాధి కూలీలకు అడిగిన వారందరికీ పని కల్పించే విధంగా జాబ్‌కార్డులు అందచేస్తున్నామన్నారు. బ్యాంకుల ద్వారా ఉపాధి కూలీలకు నగదు జమకాని వారి వివరాలు సేకరించి త్వరలోనే వారికి ఉపాధి కూలీ అందచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఆరెమళ్ళ ఏసమ్మ, ఉపసర్పంచి ఇప్పడపు రామారావు, జన్మభూమి కమిటీ సభ్యులు పల్లా అంజిబాబు, ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.

సినిమా గైడ్

శ్రీలక్ష్మి	గౌతమనంద
పీవీఎస్	శమంతకమణి
శ్రీనివాస	బాహుబలి-2
సుబ్బరాయ	నిన్నుకోరి

ప్రత్తిపాడు వార్తలు

ప్రకృతి పాఠశాలను సందర్శించిన కెనడి స్కూల్ విద్యార్థులు



రైతు నేస్తం ఫౌండేషన్‌లో కంది, పెసర పంటలను చూస్తున్న విద్యార్థులు

వట్టిచెరుకూరు : గుంటూరు రాజేంద్రనగర్‌లోని కెనడి నెక్ట్స్‌జెన్ కిడ్స్ స్కూల్‌కు చెందిన 4వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు సోమవారం రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి పాఠశాలను, పంట పొలాలను సందర్శించారు. విద్యార్థులు పంట పొలాలను చాలా ఆసక్తితో సందర్శిస్తూ వారికి అవసరమైన సమాచారాన్ని రైతు నేస్తం ఫౌండేషన్ సిబ్బందిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న మునగ, అరటి, మిరప, మొక్కజొన్న, వంగ, టమాట, బీర, సొర, పొట్ల, కాకర, దొండ వివిధ రకాల ఆకు కూరల పంటలను విద్యార్థులకు వాటికి సంబంధించిన మొక్కలను చూపిస్తూ వివరించారు. కార్యక్రమంలో కెనడి నెక్ట్స్‌జెన్ కిడ్స్ స్కూల్ విద్యార్థులతో పాటు పాఠశాల సిబ్బంది హేమలత, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సమాజ శ్రేయస్సుకు రోటరీ నిరంతరం పనిచేస్తుంది



నూతనంగా ఎన్నికైన ప్రత్తిపాడు రోటరీక్లబ్ సభ్యులు

ప్రత్తిపాడు: సమాజ శ్రేయస్సుకు రోటరీ క్లబ్ నిరంతరం పని చేస్తుందని రోటరీ క్లబ్ డీజీఎన్ పీ.శివన్నారాయణ అన్నారు. ప్రత్తిపాడు రోటరీక్లబ్ 2017-18 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సేవలు చేస్తున్నామన్నారు. ఇక్కడ వున్న గ్రామీణప్రాంతాలలో మొక్కలు నాటడం పట్లప్రజలలో అవగాహన కల్పించడమే కాకుండా మొక్కలు పెంచే విధంగా సభ్యులు చూడాలన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షునిగా రాజుపాలెం కోటేశ్వరరావు, సెక్రటరీగా వెలగా శ్రీవల్లితో పాటు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కోటేశ్వరరావును పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి, ఏబీ రమణ, పోపూరి లక్ష్మీనారాయణ, వీ.దీప్తి రోటరీ క్లబ్ సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కూలీలకు నగదు ఇప్పించాలి

ప్రత్తిపాడు: చేసిన పనికి ఇంత వరకు డబ్బులు రాలేదంటూ మండల పరిధిలోని కొత్తమల్లాయపాలెం, పాతమల్లాయపాలెం గ్రామాలలో ఉపాధిహామీ పథకం గ్రామ సభలు కూలీలు ఆరోపించారు. ఉపాధికూలీలు డబ్బులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఉపయోగం లేకుండా ఉందన్నారు. దీనిపై ఏపీవో కిరణ్మయి మాట్లాడుతూ ఆధార్‌తో మీ బ్యాంకు అకౌంట్లు అనుసంధానం కాకపోవడం వలన ఈ సమస్య ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు వణుకూరి వీరారెడ్డి, చాట్ల నాగేంద్రమ్మ, టీఏ సతీష్ పాల్గొన్నారు.

సేవకు సమాజంలో గుర్తింపు ఉంటుంది



హరనాథ్‌బాబు దంపతులను సత్కరిస్తున్న లావు రత్తయ్య

పెదనందిపాడు: సేవ చేసినవారికి సమాజంలో తప్పక గుర్తింపు ఉంటుందని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ లావు రత్తయ్య అన్నారు. స్థానిక పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేసిన కుర్రా హరనాథ్‌బాబు అభినందన సభ సోమవారం ఏర్పాటు చేశారు. రత్తయ్య మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో అధ్యాపకులతో పాటు అధ్యాపకేతర సిబ్బంది కృషి కూడా ఉంటుందన్నారు. అనంతరం కుర్రా హరనాథ్‌బాబు, కృష్ణకుమారి దంపతులను దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కాళహస్తి సత్యనారాయణ (రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ), లావు ఆదిశేషయ్య, కొల్లా సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపల్ ఎం.సుబ్బారావు, పాఠశాల ప్రిన్సిపల్ ఝాన్సీరాణి, కె.శేషగిరిరావు, పద్మ శంకర్‌రావు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

గణితంలో మెళకువల కోసమే మ్యాథ్స్ క్లబ్

పొన్నూరుటౌన్: మ్యాథ్స్‌క్లబ్ ద్వారా గణితంలో మెళకువలను నేర్చుకుని రాణించవచ్చని బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల అసోసియేటెడ్ ప్రొఫెసర్ పావులూరి విజయసారధి అన్నారు. స్థానిక శ్రీచైతన్య హైస్కూల్‌లో సోమవారం మ్యాథ్స్‌క్లబ్ ప్రచార పోస్టర్లను ప్రొఫెసర్ విజయసారధి, డాక్టర్ కొండమూది సీతారామయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ఎఫ్ఎన్.బాషా, అకడమిక్ డీన్ శివప్రసాద్, ప్రైమరీ ఇన్‌చార్జి శాంతకుమారి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : రావెల



సమావేశంలో మాట్లాడుతున్న రావెల కిషోర్‌బాబు

కాకుమాను: ఆదర్శ నియోజకవర్గంగా ప్రత్తిపాడుని తీర్చిదిద్దుతానని మాజీ మంత్రి, ప్రత్తిపాడు శాసనసభ్యులు రావెల కిషోర్ బాబు అన్నారు. స్థానిక చెన్నకేశవస్వామి కల్యాణ మండపంలో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 2038 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. నల్లమడ డ్రెయిన్‌కు రూ.324 కోట్ల కేటాయింపు జరిగిందని, భూసర్వే జరుగుతుందని వివరించారు. అనంతరం ఆధునీకరణ జరుగుతుందని, ఈ ప్రాంత ప్రజల, రైతులకు భవిష్యత్తులో ముంపు లేకుండా శాశ్వత పరిష్కారం అవుతుందన్నారు. కాకుమానులో రెసిడెన్షియల్ స్కూల్ కూడా త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. రైతులకు స్వయం సహాయ గ్రూపులు ఏర్పాటుచేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. సంగండెయిరీ మాజీ చైర్మన్ కొల్లా వీరయ్యచౌదరి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సమీక్షా సమావేశాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. దీర్ఘ కాలికంగా పేరుకుపోయిన సమస్యలపై దృష్టి పెట్టడానికి, పరిష్కరించటానికి సమీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎంపీపీ శైలజ అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జగన్మోహన్‌రావు, ఇన్‌ఛార్జి ఎంపీడీవో ఖాజాబీ, ఈవోపీఆర్డీ వరప్రసాద్, మాజీ ఎంపీపీ రామ్‌గోపాల్, బత్తినేని వేణుగోపాల్, సునీల్‌చౌదరి, పూర్ణచంద్రరావు, రామకోటేశ్వరరావు, వెంకటసుబ్బయ్య, పూర్ణచంద్రరావు, శ్రీనివారావు పాల్గొన్నారు.

పెదనందిపాడులో...

పెదనందిపాడు: రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రైతు ఉత్పతిదారుల సంఘ రీబాలింగ్ ఫండ్స్ చెక్కును సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను రైతు సంఘాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి మెరుగుపరుచుకోవాలన్నారు. మండలంలో 147 సంఘాలున్నాయని, వారిలో తొలి విడతగా 46 సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.10 వేల చొప్పున రూ.4.60 లక్షలు పంపిణీ చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దన నగరాజకుమారి, ఎమ్మెల్యే సతీమణి శాంతిజ్యోతి, ఉప ఎంపీపీ నర్రా బాలకృష్ణ, తహసీల్దార్ కె.మోహన్‌రావు, బీపీఎం రాజ్యలక్ష్మి, వై.పి.శ్రీరామ్, ఏపిఎం సురేష్‌కుమార్, సర్పంచుల సంఘ అధ్యక్షులు మాదినేని శౌరిబాబు, సర్పంచి కొలగాని కోటేశ్వరరావు, డీసీ చైర్మన్ పెద్ది రమేష్, ఎంపీటీసీ కొల్లా రత్తయ్య, మండల పార్టీ అధ్యక్షుడు విక్రయాల సుబ్బారావు, కోఆప్షన్ మెంబర్ మాబూ అలీ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

ప్రత్తిపాడు: ఆగస్టు 1వ తేదీ నుంచి మండలంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సీడీపీవో ఝాన్సీ తెలిపారు. 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారని, 1న జిల్లా స్థాయిలో 2న రాష్ట్ర స్థాయిలో, 3న గొట్టిపాడులో సెక్టార్ లెవల్‌లో ర్యాలీ, 4న తుమ్మలపాలెం, వంగిపురం గ్రామాలలో సమావేశాలు, 5న ప్రత్తిపాడులో ప్రాజెక్టు స్థాయిలో అవేర్‌నెస్ ప్రోగ్రామ్, 7న యనమదల, కోయవారిపాలెం గ్రామాలలో హౌస్‌టుహౌస్ విజిట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

ప్రజావాణికి నాలుగు అర్జీలు

కాకుమాను: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణికి నాలుగు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ జగన్మోహన్ రావు తెలిపారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ వరప్రసాద్, ఏపివో సుధీర్, ఎపిఎం సంతోష్, హౌసింగ్ ఏఈ విజేయుడు, వీఆర్వోలు చారుశీల, బాలయ్య, వెంకటేశ్వరరావు, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య వేడుకలకు పాల్‌ప్రశాంత్ ఎంపిక

పెదనందిపాడు: స్థానిక అశోక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎ.పాల్‌ప్రశాంత్ స్కౌట్ అండ్ గైడ్స్ తరుపున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎంపికైనట్లు పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పోపూరి లక్ష్మీనారాయణ సోమవారం తెలిపారు. ఈ విద్యార్థి ఆగస్టు 15 తిరుపతిలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్కౌట్ అండ్ గైడ్స్ కవాతు నిర్వహిస్తున్నట్లు మంగళవారం నుండి 14 తేదీ వరకు శిక్షణా కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.

ఉచిత వైద్య శిబిరం

వట్టిచెరుకూరు : మండల పరిధిలోని చింతలపూడిపాడు, లేమల్లెపాడు గ్రామాల్లో సోమవారం ఐసీఐసీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు బ్రాంచ్ మేనేజర్ పి.సూర్య తెలిపారు.సూర్య మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరమే కాకుండా గతంలో నెల రోజుల పాటు ఉచిత టైలరింగ్ కూడా గ్రామస్థులకు ఇప్పించినట్లు తెలిపారు. శిబిరంలో వంద మంది రోగులు, రీజనల్ హెడ్ పాల్ పాల్గొన్నారు.

హౌస్‌ఫర్ ఆల్ లబ్ధిదారులు వెంటనే డీడీలు చెల్లించాలి



లబ్ధిదారుల నుంచి మొదటి డిమాండ్ డ్రాఫ్టును స్వీకరిస్తున్న చైర్‌పర్సన్ డాక్టర్ హేమలత

పొన్నూరు: పట్టణంలో నిర్మించనున్న హౌస్‌ఫర్‌ఆల్ స్కీమ్ కింద నిర్మించనున్న బహుళ అంతస్తుల గృహాల లబ్ధిదారులు వెంటనే తమ వాటా కింద చెల్లించాల్సిన నగదును డీడీల ద్వారా అందచేయాలని స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత కోరారు. స్థానిక మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఛాంబర్లో సోమవారం లబ్ధిదారుల నుంచి హౌస్‌ఫర్‌ఆల్ స్కీమ్ కింద మొదటి డీడీని ఆమె స్వీకరించారు. అనంతరం ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ ఆగస్టు రెండవ వారంలో బహుళ అంతస్థుల పక్కా గృహాలకు శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఎంపికైన లబ్ధిదారులు తమ వాటా ధనం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు దాసరి శ్రీనివాసరావు, షేక్ శిలార్ బాషాలతో పాటు టీడీపీ నాయకులు జంగం ఏడుకొండలు చోళ్ళ అప్పారావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

కష్టపడితేనే మంచి ఫలితాలు : ఎంపీపీ

కాకుమాను: విద్యార్థులకు కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయని ఎంపీపీ నక్కల శైలజ అన్నారు. మండల పరిధి గరికపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విజయా ఫ్లారెన్స్ ఉద్యోగ విరమణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగితే ఉత్తమ పౌరులుగా ఉంటారు. ఎంఈవో కెఎఫ్ కెన్నడీ మాట్లాడుతూ ఉపాధ్యాయుడు తన జీవితకాలం అంతా పుస్తకాలకే పరిమితమై కుటుంబ సభ్యులకు కూడా సమయం కేటాయించలేరన్నారు. విజయా ఫ్లారెన్స్ మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు విద్యార్థుల మనసులో శాశ్వతంగా నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి బ్రహ్మమ్మ, ఎంపీటీసీ మాణిక్యమ్మ, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, సాయికృష్ణ విష్ణుమూర్తి, రాజారత్నం, హనుమంతప్రసాద్, వీరాంజనేయులు, వెంకటేశ్వర్లు, అలీఖాన్, రామస్వామి, నాగేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

పెదనందిపాడులో...

పెదనందిపాడు: స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో బదిలీపై వెళ్తున్న 12 మంది ఉపాధ్యాయులకు సోమవారం వీడ్కోలు సభ నిర్వహించారు. ఎంపీపీ ముద్దన నగరాజకుమారి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, ఎంతోమంది మేధావులను తీర్చిదిద్దగలిగిన ఘనత ఉపాధ్యాయునికే ఉందన్నారు. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బత్తిని శారద, ఉప ఎంపీపీ నర్రా బాలకృష్ణ, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ ముద్దన రాఘవయ్య, హెచ్‌ఎం టివి సుబ్బమ్మ, ఉపాధ్యాయులు, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వట్టిచెరుకూరులో...

వట్టిచెరుకూరు : తహసీల్దార్‌గా పని చేస్తున్న చింతల శ్రీనివాసరావు పదవి విరమణ, సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ గోపిదేవి శ్రీదేవి మాట్లాడుతూ వట్టిచెరుకూరు తహశీల్దార్ శ్రీనివాసరావు ఎంతో నిబద్ధతతో పని చేశారని కొనియాడారు. ఎంపీడీవో సుధాకర్ మాట్లాడుతూ తోటి ఉద్యోగులను కలుపుకుంటూ పని చేసేవారన్నారు. అనంతరం ఉద్యోగులు, గ్రామస్థులు తహసీల్దార్ శ్రీనివాసరావును దుశ్శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీటీ రమేష్‌బాబు, ఎఎస్‌వో వెంకట రమణ, ఇవోపీఆర్‌డీ సాయిలీలా, మాజీ ఎంపీపీ పూనాటి రమేష్, యార్డు డైరెక్టర్ జంపని శ్రీనివాసరావు, ముట్లూరు ఎంపీటీసీ గోగినేని కల్యాణ చక్రవర్తి, ఏవో శ్రీనివాసరావు, ఏఈవోలు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువుల పంపిణీ

నిజాంపట్నం: మండలంలోని పల్లపట్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని నిజాంపట్నం సెక్టార్‌లోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులను ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు నర్రా సుబ్బయ్య పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంరక్షణ విషయంలో కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. ప్రీస్కూల్స్‌లో చిన్నారులకు అన్ని సదుపాయాలు కల్పించబడుతున్నాయని ఆయన అన్నారు.

కార్యక్రమంలో సీడీపీవో అరుణ, సూపర్‌వైజరు రజని, ఎంపీటీసీ నాజర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

పిచ్చి మొక్కల నడుమ పీహెచ్‌సీ

- విష సర్పాలకు నిలయంగా పరిసరాలు
- అధ్వాన పారిశుధ్యంతో రోగులకు ఇక్కట్లు
- నిరుపయోగంగా సిబ్బంది క్వార్టర్లు
- నివాసం ఉండని డాక్టర్లు, సిబ్బంది
- లక్షలాది రూపాయల వృథా

రేపల్లె: రూ.కోట్లు వెచ్చించి ప్రభుత్వ వైద్యశాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని నిధులు మంజూరు చేస్తుంటే సిబ్బంది మాత్రం నామమాత్రంగా పారిశుధ్యం పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మండలంలోని విశ్వేశ్వరం ప్రాథమిక వైద్యశాల లోపల పారిశుద్యం మెరుగ్గా ఉన్నా బయట మాత్రం పారిశుద్యం అధ్వానంగా ఉంది. వెనుక భాగం పిచ్చిచెట్లు పెరగటంతో కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ప్రభుత్వ వైద్యశాల గేటు సమీపంలో పారిశుధ్యం క్షీణించి కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశాల వెనుకభాగం రెండు పక్కలా పెద్దపెద్ద పిచ్చిమొక్కలు పెరిగిపోయి, పాములు విష సర్పాలకు నిలయంగా మారాయి. దీంతో రోగులు అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి క్వార్టర్స్ నిర్మిస్తే ఏ ఒక్క వైద్యుడు, సిబ్బంది అక్కడ ఉండకపోవటంతో అవి శిథిలావస్థకు చేరి పిచ్చిమొక్కలతో అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.

28 గ్రామాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైన విశ్వేశ్వరం పీహెచ్‌సీ రాత్రి వేళల్లో అనారోగ్య పరిస్థితి నెలకొంటే వైద్యం చేసేవారు లేక 15 కి.మీ దూరంలో ఉన్న రేపల్లె వైద్యశాలకు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల గర్భిణుల కాన్పులు చేయించాలంటే వైద్యశాలలో సరైన వసతులు లేకపోవడంవల్ల రేపల్లె పీహెచ్‌సీ వెళ్లాల్సి వస్తోందని, దీని కారణంగా ఒక్కోసారి ప్రాణపాయ పరిస్థితికి ఎదురవుతోందని ప్రజలు వాపోతున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.



విశ్వేశ్వరం పీహెచ్‌సీ వెనుకభాగంలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు



నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్

హెల్మెట్లు ధరించాలని పోలీసుల ప్రచారం



ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలంటూ పోలీసుల ర్యాలీ

రేపల్లె: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని పట్టణ సీఐ పి.పెంచల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎస్సీ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రవాణా శాఖ, పోలీసు శాఖ అధికారుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు అతివేగంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని, పొరుగు ప్రాంతాలకు వెళ్లేవారు ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు డ్రైవింగ్ చేసేవారు సీటుబెల్టు తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. అతి వేగం కారణంగా రోజురోజుకి ప్రమాదాల ఎక్కువవుతున్నాయని, పోలీసు శాఖ దీనిపై దృష్టి సారించి ప్రమాదాల నివారణకు హెల్మెట్లు ధరించాలని, వాహనాన్ని బట్టి నిర్ణీత స్పీడు మాత్రమే పాటించాలని సూచించారు.

కార్యక్రమంలో రూరల్ సీఐ ఆంజనేయులు, ఎస్ఐలు రావిపాటి రవీంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్, సిబ్బంది పాల్గొన్నారు.

భట్టిప్రోలులో...

భట్టిప్రోలు: మేము మారాం.. మేము హెల్మెట్ ధరించి వాహనం నడుపుతాం.. మీరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి అంటూ స్థానిక పోలీసు స్టేషన్ ఎస్ఐ బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భట్టిప్రోలులో హెల్మెట్‌లు ధరించి ర్యాలీ నిర్వహించారు. వాహనాల తనిఖీలను విధిగా నిర్వహిస్తామని, హెల్మెట్ ధరించని దిచక్ర వాహనదారులు, సీటు బెల్టులేని వాహనదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.



భట్టిప్రోలులో హెల్మెట్‌లు ధరించి ర్యాలీ చేస్తున్న ఎస్ఐ బాలనాగిరెడ్డి, కానిస్టేబుళ్లు

అంగన్‌వాడీల్లో సమయపాలన పాటించాలి: సర్పంచ్

చెరుకుపల్లి: అంగన్‌వాడీ కార్యకర్తలు సమయ పాలన పాటించాలని రాజవోలు సర్పంచి తుళ్లూరు శివవెంకటరామారావు అన్నారు. సోమవారం రాజవోలు గ్రామ పంచాయతీ ఆవరణలో రాజవోలు గ్రామంలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాలు పడమటి పాలెం, రెడ్లపాలెం గ్రామాలలోని ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి అయిదు వేలు విలువ చేసే వంటసామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు బాలామృతం అందించనున్నట్లు ఆయన తెలిపారు.

కార్యక్రమంలో ఉపసర్పంచి జి.చంద్రావతి, పంచాయతీ కార్యదర్శి టి.పోతురాజు, దొంతిబోయిన నాగమల్లేశ్వరరెడ్డి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.



అంగన్‌వాడీ కార్యకర్తలకు వంట పాత్రలు అందిస్తున్న సర్పంచి రామారావు, తదితరులు

ప్రజావాణికి 16 ఫిర్యాదులు

రేపల్లె: ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం దోహదపడుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దారు రమణకుమారి అన్నారు. సోమవారం తహసీల్దారు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 16 ఫిర్యాదులు అందాయని తెలిపారు. 14 రేషన్‌కార్డులు కావాలని, 4వ వార్డుకు చెందిన శ్రీనివాసరావు స్థలాన్ని సర్వే చేయించాలని అర్జీ దాఖలు చేసుకొన్నారు. పట్టణానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి పొజిషన్ ధ్రువపత్రంకోసం అర్జీ అందించారు. వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు బదిలీ చేయడం జరిగిందని, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె చెప్పారు.

కార్యక్రమంలో ఎంపీడీవో శోభారాణి, సీడీపీవో రాధాకృష్ణ, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అనూష, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



ఫిర్యాదులు స్వీకరిస్తున్న తహసీల్దారు రమణకుమారి

భట్టిప్రోలులో...

భట్టిప్రోలు: తహసీల్దారు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 15 అర్జీలు అందినట్లు ఇన్‌చార్జి తహసీల్దారు ఎం.సుజన్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ మండలంంలోని ఐలవరం గ్రామానికి చెందిన 15 మంది ఎన్టీఆర్ భరోసా, చేనేత కార్మికులు పింఛన్లు అందించాలంటూ విడివిడిగా అర్జీలను అందించారన్నారు. పింఛన్లకు సంబంధించినందున ఎంపీడీవోకు అర్జీలను పంపినట్లు ఆయన తెలిపారు.

పూరిల్లు దగ్ధం

రేపల్లె: మండలంలోని గంగడిపాలెం గ్రామంలో చిప్పల బాబూరావుకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. సమాచారం తెలుసుకొని చుట్టుపక్కలవారు మంటలను అదుపు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం అర్ధరాత్రి కిరోసిన్ దీపం కిందపడి నిప్పు అంటుకోవడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని ఫైర్ ఆఫీసర్ మధుసూదనరావు తెలిపారు. రూ.60 వేలు ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు.

ఉపాధి హామీతో గ్రామాల్లో అభివృద్ధి: ఎంపీడీవో

భట్టిప్రోలు: ఉపాధి హామీ పనుల వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీడీవో గుమ్మడి సాంబశివరావు అన్నారు. మండలంలోని ఓలేరు గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పథకంపై గ్రామసభ నిర్వహించారు. వ్యవసాయ పనులు ముమ్మరమవుతున్న దృష్ట్యా వ్యవసాయ పనులు అనంతరం కూలీలు చేయతగ్గ పనిని ఫీల్డు అసిస్టెంట్లు గుర్తించాలన్నారు. గత సంవత్సరం ఓలేరు గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.15 లక్షలు ఖర్చుచేసి 8900 పని దినాలను కల్పించామన్నారు. కార్యక్రమంలో సర్పంచి వేములపల్లి చెంచయ్య, టెక్నికల్ అసిస్టెంటు లక్ష్మీనారాయణ, సెక్రటరీ బీవీఎస్ ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి : ఏఈ

ముప్పాళ్ళ: ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం కింద గృహాలు మంజూరు అయిన వారు వేగవంతం చేయాలని హౌసింగ్ ఏఈ రాజశేఖరరెడ్డి అన్నారు. మండలంలోని మాదల, చాగంటివారిపాలెం, దమ్మాలపాడు గ్రామాల్లో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాలు నిర్మించుకోని వారి వివరాలను సేకరిస్తున్నామన్నారు. రెండవ విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు.



మున్సిపల్ చైర్మన్ రామస్వామి, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు జరుగుతున్న చిత్రం

నీ ఇష్టమొచ్చింది చేసుకో...

- మున్సిపల్ సమావేశంలో చైర్మన్, వైసీపీ కౌన్సిలర్ల వాదోపవాదాలు
- డీసెంట్ నోటీసు ఇచ్చిన వైసీపీ కౌన్సిలర్లు

సత్తెనపల్లి: నీ ఇష్టం వచ్చింది చేసుకో.... నీకు చేతనైతే ఎజెండాలో అంశాలు ఆమోదం కాకుండా ఆపుకో..... అజెండాలో అంశాలన్నీ తీర్మానం చేసుకుంటాం అంటూ మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ చల్లంచర్ల సాంబశివరావుపై మండిపడ్డారు. మీకు మెజార్టీ ఉండబట్టే ఆ స్థానంలో కూర్చున్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కకూడదంటూ చల్లంచర్ల సాంబశివరావు చైర్మన్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష గొంతు ఏమీ నొక్కటంలేదు. అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని చైర్మన్ రామస్వామి సమాధానం ఇచ్చారు. రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న ఊరచెరువులో పిచ్చిమొక్కలను తొలగించేందుకు రూ.98 వేలు, రైల్వేస్టేషన్ రోడ్డులో వావిలాలఘాట్ పార్కులో పిచ్చిమొక్కలు తొలగించేందుకు రూ.98 వేలు ర్యాటిఫై చేయటమేమిటని చల్లంచర్ల ప్రశ్నించారు. నామమాత్రంగానే పనులు చేస్తున్నారని చల్లంచర్ల, వైసీపీ కౌన్సిలర్లు నాగుల్‌మీరాన్, చెంచిరెడ్డి, బలిజేపల్లి సురేష్‌కుమార్, పెద్దింటి చిట్టి అన్నారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా అమలు చేయటం ఏమిటని, కౌన్సిల్ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. దీంతో ఈ విషయంపై చైర్మన్‌కు, వైసీపీ కౌన్సిలర్లకు మధ్య వాదోపవాదాలు జరిగి చైర్మన్ పై వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంశాల పేరిట ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని చల్లంచర్ల సాంబశివరావు అన్నారు. ఇది అవాస్తవమని మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి అన్నారు. అవాస్తవమని నిరూపిస్తే తాను కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తా, మీరు రాజీనామా చేస్తారా అంటూ చల్లంచర్ల సాంబశివరావు చైర్మన్‌ను ప్రశ్నించారు. 4వ వార్డు కౌన్సిలర్ బచ్చు మనోహర్ మాట్లాడుతూ పట్టణంలో జరిగే అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని ప్రతిపక్ష కౌన్సిలర్లను కోరారు. 27వ వార్డు కౌన్సిలర్ నాగుల్‌మీరాన్ మాట్లాడుతూ తమ వార్డులో ఉన్న డంపింగ్‌యార్డు సమస్య వల్ల ప్రజలు రోగాలబారిన పడుతున్నారని, పారిశుధ్య చర్యలు మెరుగుపరచాలని కోరారు. చల్లంచర్ల సాంబశివరావు ఎజెండాలో పొందుపరిచిన అంశాల్లోని నిధులు ఏయే అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నారో వివరంగా తెలపాలని కోరగా, డీఈ, ఇన్‌చార్జి కమిషనర్ చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న వాకింగ్‌ట్రాక్‌ను మరింతగా అభివృద్ధి చేయాలని బచ్చు మనోహర్ కోరారు. 9వ వార్డు కౌన్సిలర్ బలిజేపల్లి సురేష్‌కుమార్ మాట్లాడుతూ తన వార్డులో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించాలని కోరారు. చంద్రన్న బీమాలో సభ్యత్వం చెల్లించిన పేర్లు సక్రమంగా ఆన్‌లైన్ కాలేదన్నారు. కౌన్సిలర్లు చెప్పే సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ అధికారులకు సూచించారు. పలు అంశాలపై డీసెంట్ నోటీసును వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్‌కు అందించారు. ఎజెండాలో పొందుపరిచిన అంశాలను ఆమోదించారు. సమావేశంలో కౌన్సిలర్లు గుజ్జర్లపూడి మీనా, పోట్ల స్రవంతి, గుజ్జర్లపూడి కృపమ్మ, అట్లూరి ధనలక్ష్మి, కౌతరపు సావిత్రి, నందం ఈశ్వరమ్మ, కోరంపల్లి భారతి, ఆకుల స్వరూప, బాబులమ్మ, ఫాతిమాబి, గడ్డం వెంకటేశ్వర్లు, మార్కెట్ రాజు, చౌదరి లక్ష్మిపద్మావతి, గని, గంటా వెంకయ్య, పున్నయ్యనాయక్, నందిగం ఆదాం, అడుసుమల్లి కృష్ణకుమారి, కోఆప్షన్ సభ్యులు రసూలు, వినోదిని, మారెళ్ళ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో లూధరన్ సంఘ ఆవిర్భావ దినోత్సవం



చర్చిలో ప్రార్ధనలు నిర్వహిస్తున్న క్రైస్తవులు

సత్తెనపల్లి: పట్టణంలోని లూధరన్ చర్చిలో సోమవారం లూధరన్ సంఘ 176వ ఆవిర్భావ దినోత్సవాన్ని సంఘ పెద్దలు, యూత్ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లూధరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పాస్టర్లు సురేష్‌కుమార్, ప్రసన్నకుమార్‌లు లూధరన్ సంఘం ప్రారంభం గురించి, హయ్యర్ గురించి వివరించారు. హయ్యర్ లూధరన్ సంఘాన్ని 1842 జూలై 31న ఏర్పాటు చేశారన్నారు. క్రైస్తవ సోదరులు భక్తిగీతాలు ఆలపించారు.

విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి మరువలేనిది

పెదమక్కెన(సత్తెనపల్లిరూరల్): విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు చేసిన కృషి మరువలేనిదని పాఠశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని పెదమక్కెన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులకు సోమవారం వీడ్కోలు, అభినందన సభ జరిగింది. బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులు శైలజరాణి, భారతి, డీవీ శ్రీనివాస్, పద్మావతి, జ్ఞానయ్య, శ్రీకాంత్, శశికళ తదితరులను కోమటినేనితో పాటు సర్పంచ్ గోపిదేశి సుజాత, హెచ్‌ఎం వనజా కుమారి, రిటైర్డ్ హెచ్‌ఎం కర్నె రామప్రసాద్, ఉపాధ్యాయులు పూలదండలు, దుశ్శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో ఏ శ్రీనివాసరెడ్డి, టీడీపీ గ్రామ నేతలు మందడపు సాంబశివరావు, గోపిదేశి రామారావు, గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నందిగామలో....

మండలంలోని నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులకు గ్రామసర్పంచ్ చెంబేటి నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో సోమవారం ఘనసన్మానం నిర్వహించారు. విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు చేసిన కృషిని టీడీపీ నేతలు, గ్రామ పెద్దలు కొనియాడారు. అనంతరం బదిలీపై వెళుతున్న దాసరి పాపయ్య, బీవీ ఆచార్యులు, ఎస్.చంద్రశేఖర్, బీసీహెచ్ వెంకటేశ్వర్లు, ఎం.నరేంద్ర, టి.శ్రీనివాస్, జి.సాంబశివరావులను టీడీపీ నేతలు, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సోమనాథ్, ఆళ్ళ సాంబయ్య, చెంబేటి బొల్లయ్య, బొక్కా ప్రభుదాసు, మక్కెన మృత్యుంజయరావు, ఎస్‌ఎంసి చైర్మన్ అనంతదుర్గా, రిటైర్డ్ ఉపాధ్యాయుడు పోతులూరయ్య, కట్టా శంకరరావు, బి.బసవాలింగయ్య, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో...

వృత్తిపై నిబద్ధతతో పని చేసిన వ్యక్తి సూరిబాబు అని తహసీల్దార్ శంకరబాబు అన్నారు. కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సూరిబాబుకు వీడ్కోలు, సన్మానసభ సోమవారం నిర్వహించారు. ఆయనను పూలమాలలు, దుశ్శాలువలతో తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నాగేశ్వరరావు, మండల ల్యాండ్ సర్వేయర్ రఘుపతి, సివిల్ సప్లై డిటి బాలకృష్ణ, వీఆర్వోలు సుబ్బారావు, స్వామి, జిలాని, పేరయ్య, కృష్ణారావు, జాఫర్‌వలి, సీతారాం పాల్గొన్నారు.

అంటరానితనం చట్టరీత్యా నేరం

కంకణాలపల్లి(సత్తెనపల్లి రూరల్): సమాజంలో అంటరానితనం, అస్పృశ్యత చట్టరీత్యా నేరమని తహసీల్దార్ శంకరబాబు అన్నారు. మండలంలోని కంకణాపల్లి ఎస్సీ కాలనీలో సోమవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వీటికి చోటు ఉండకూడదన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్నారు. ఎవరైనా వివక్షకు గురైతే తమకు తెలిపితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పౌరులకు ఉన్న హక్కులు, చట్టాలు, వివక్షకు గురిచేసే వారికి ఉండే శిక్షలు గురించి ఆయన వివరించారు. సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్న పథకాలు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్‌టిఆర్ విద్యోన్నతి, కులాంతర వివాహాలు చేసుకొనే వారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహం గురించి ఎస్సీలకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారిణి షాహిదాబేగం వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొబ్బరి సుబ్బారావు, ఆర్‌ఐ నాగేశ్వరరావు, వీఆర్వో పేరయ్య, ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు.

పలుదేవర్లపాడులో గ్రామసభ

ముప్పాళ్ళ: మండలంలోని పలుదేవర్లపాడు గ్రామంలో సోమవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామసభ జరిగింది. సభలో ఎంపీడీవో ఉషారాణి మాట్లాడుతూ ఉపాధి కూలీలు ఏ సమయంలోనైనా పనులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. పని చేసిన కూలీలకు నగదు జమకాకపోతే తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.

గ్రామసభలో రాజేశ్వరి, టీడీపీ నాయకులు ఈశ్వరరావు, ఫీల్డ్ అసిస్టెంట్ అప్పారావు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. అయితే ఎన్‌ఆర్‌ఇజిఎస్ గ్రామసభ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు సర్పంచ్ కంచేటి శైలజ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఈసీ రాజేశ్వరి, ఎన్‌ఆర్‌ఇజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. మరలా రెండవసారి నిర్వహించారో అర్థం కావటంలేదని అని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

విద్య అందరికీ అందుబాటులోకి రావాలి

సత్తెనపల్లి: విద్య అందరికి అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఎస్ఎఫ్ఐ సత్తెనపల్లి డివిజన్ కమిటీ సదస్సు గుంటుపల్లి ఈశ్వర ప్రదీప్ అధ్యక్షతన జరిగింది. సదస్సులో పాల్గొన్న లక్ష్మణరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఆ ఫలాలు అందరికీ అందటంలేదన్నారు. విద్యా రంగంలో వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. దానికి రాష్ట్ర అక్షరాస్యత శాతమే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కలుపుతుందన్నారు. నూతన ఏపీ సెల్ఫ్ ఫైనాన్స్, ఇండిపెండెంట్ యాక్ట్ దానికి నిదర్శనమన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగవాన్‌దాస్ మాట్లాడుతూ విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. వసతి గృహాల సంక్షేమాన్ని పట్టించుకోవటంలేదన్నారు. విద్యార్థుల సమస్యలపై ఐక్యంగా పోరాటం చేస్తామన్నారు. సదస్సులో వివిధ అంశాల గురించి చర్చించారు. నాయకులు జి.విజయకుమార్, పి.మహేష్, కృష్ణచైతన్య, కిరణ్, కరిష్మా, ఈశ్వర్, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



సదస్సులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు

వ్యాక్సిన్‌పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి



డాక్టర్ ప్రసాద్‌నాయక్

ఫణిదం(సత్తెనపల్లిరూరల్): ఈ నెల 1వ తేదీ నుంచి 9 నెలల నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకు తట్టు, రూబెల్లా రాకుండా ఎంఆర్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఫణిదం పీహెచ్‌సీ డాక్టర్ ప్రసాద్‌నాయక్ అన్నారు. పీహెచ్‌సీ లో సోమవారం ఆశ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు వ్యాక్సిన్ వేయించేలా తల్లిదండ్రులను చైతన్యం చేయాల్సిన బాధ్యత ఆశ వర్కర్లదేనన్నారు. వ్యాక్సిన్ చాలా సేఫ్ అన్నారు. ప్రభుత్వం వ్యాక్సిన్‌ను ఉచితంగా వేయిస్తుందన్నారు. గతంలో మీజిల్స్ వ్యాక్సిన్ వేయించుకున్న పిల్లలకు కూడా ఎంఆర్ వ్యాక్సిన్ వేయవచ్చన్నారు. ఆరోగ్య సిబ్బంది సంబంధిత పాఠశాలలు, గృహాలకు వచ్చేసరికి పిల్లలను సిద్ధం చేయాల్సిన బాధ్యత ఆశ వర్కర్లదేనన్నారు. ఒక్క పిల్లవాడు కూడా వ్యాక్సిన్ మిస్ కాకూడదన్నారు. రోజువారీ వ్యాక్సిన్ వేసే ప్రణాళికను ఆయన ఆశలకు వివరించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది ఉన్నారు. మండలంలో 13 వేల 420 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయటం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ఎమ్మార్పీఎస్ దీక్షలు ప్రారంభం

సత్తెనపల్లి: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం అమరావతి బస్టాండ్ సెంటర్‌లో గల ఎమ్మార్పీఎస్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి గరికపాటి రవికుమార్ ప్రారంభించారు. ఆగస్టు 7 వ తేదీ వరకు దీక్షలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్నారు. దీక్షలలో కె.కోటేశ్వరరావు, కె.శ్యాంసోన్, బాబూరావు, ఎం.శివ, ఎం.రాజేశేఖర్, ఎం.అబ్రహం, డి.మస్తాన్, అశోక్, ఎం వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.


ఎమ్మార్పీఎస్ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలు ప్రారంభం

బీమా పథకానికి తొమ్మిది దరఖాస్తులు

ముప్పాళ్ళ: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద నలుగురు, వాతావరణ ఆధారిత పంటల బీమా యోజన పథకం కింద ఐదుగురు రైతులు ప్రీమియం చెల్లించారని ఏవో సుజాత సోమవారం తెలిపారు. బీమా చెల్లింపు సోమవారంతో ముగిసిపోయిందని అన్నారు. 9 మందితో పాటు బ్యాంక్‌లలో అప్పు తీసుకున్నవారికి కూడా బీమా కట్ అవుతుందని వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. మంగళవారం ముప్పాళ్ళ, చాగంటివారిపాలెం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

సినిమా గైడ్

శ్రీలక్ష్మీ టాకీస్	గౌతమ్‌నంద
ఈశ్వరసాయి	నిన్నుకోరి
సాయికృష్ణ	ఫిదా
నాజ్(పేరేచర్ల)	గౌతమ్‌నంద

సత్తెనపల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు (కిలో. రూ.)

టమాటా	- 54
వంకాయ	- 33
బెండకాయ	- 30
బీరకాయ	- 20, 28
కాకర	- 36, 44
మిర్చి	- 32, 40
క్యాబేజి	- 18
దొండకాయ	- 26, 32
దోసకాయ	- 19
గోరుచిక్కుడు	- 32
పొట్లకాయ	- 29
క్యారెట్	- 62
క్యాలిఫ్లవర్	- 30
బీట్‌రూట్	- 30
కీరదోస	- 32
క్యాప్సికం	- 48
బీన్స్	- 62
చిక్కుడుకాయలు	- 43
బంగాళదుంప	- 16
అరటికాయ	- 5, 6
మునగకాయ	- 6, 7
ఆకుకూరలు కట్ట	- 5

సిమెంట్ కట్టలను తొలగించాలి

ముప్పాళ్ళ: మండల పరిషత్ కార్యాలయంలో వేసిన సిమెంట్ కట్టలను తొలగించాలని ఎంపీడీవో ఉషారాణి సోమవారం కూలీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్ మండల పరిషత్ కార్యాలయంలో సిమెంట్ కట్టలను వేశారు. పనులు చేసేందుకు వచ్చిన కూలీలు కార్యాలయంలో కొన్ని సిమెంట్ కట్టలను తీస్తుండగా ఎంపీడీవో ఉషారాణి కూలీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఒక్క సిమెంట్ కట్ట ఉండటానికి వీల్లేదని, అన్నింటిని తీసేసి శుభ్రంగా కడిగి వెళ్ళాలని అన్నారు. దీంతో కూలీలు మాకు ఏమి సంబంధం లేదు పని చేయటానికి వచ్చాం, కాంట్రాక్టర్‌తో చెప్పండి అని వెళ్ళిపోయారు.

పాకాలపాడులో గ్రామసభ

పాకాలపాడు(సత్తెనపల్లిరూరల్): మండలంలోని పాకాలపాడులో సోమవారం చుక్కల భూముల వివరాల నమోదుకు సంబంధించి గ్రామసభ జరిగింది. సభలో రైతుల వద్ద నుంచి 17 అర్జీలు అందినట్లు తహసీల్దార్ శంకరబాబు తెలిపారు. గ్రామసభలో ఆర్ఐ నాగేశ్వరరావు, విఆర్వో జిలాని, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

హెల్మెట్ ధరించండి

ఎస్ఐ నజీర్‌బేగ్

సత్తెనపల్లిరూరల్ : హెల్మెట్ ధరించండి, ప్రాణాలను రక్షించుకోండి అని ద్విచక్రవాహనదారులకు రూరల్ ఎస్ఐ నజీర్‌బేగ్ సూచించారు. హెల్మెట్ వాడకంపై మండలంలోని వెన్నాదేవి వద్ద నుంచి సత్తెనపల్లి పట్టణం వరకు రూరల్ పోలీసులు హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు.

వరదల కారణంగా చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలి

ముప్పాళ్ళ: వరదల కారణంగా మండలంలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు చెరువులకు గండ్లుపడి వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తొండపి, మాదల, దమ్మాలపాడు, పలుదేవర్లపాడు గ్రామాల్లోని చెరువులకు గండ్లు పడ్డాయి. రోడ్డు కొట్టుకుపోవటంతో రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంఘటనాస్థలాన్ని పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేలా చూడాలని నాయకులకు, అధికారులకు సూచించారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పిందే తడవుగా మండలంలోని నాయకులు పనులను చేపట్టారు. చెరువులకు పడిన గండ్లను పూడ్చేందుకు మాదలలో రూ.4 లక్షల 50 వేలు, తొండపిలో రూ.9 లక్షల 50 వేలు, దమ్మాలపాడులో రూ.లక్షను నాయకులు ఖర్చు చేశారు. రోడ్లకు పడిన గండ్లను పూడ్చేందుకు మాదలలో రూ.13 లక్షలు, తొండపిలో రూ.10 లక్షలు, రుద్రవరంలో రూ.2 లక్షలు, ఇరుకుపాలెంలో రూ.లక్ష పనులను చేపట్టారు. పనులు పూర్తయి 10 నెలలు కావస్తున్నప్పటికి బిల్లులు రాలేదు. చెరువులకు పడిన గండ్లు, రోడ్ల మరమ్మతులకు కలిపి మండలం మొత్తం రూ.40 లక్షలకు పైగా ఖర్చు అయ్యిందని, బిల్లులు రాకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాలలో పనులు చేసిన నాయకులు చెబుతున్నారు. ఈ విషయమై మైనర్ ఇరిగేషన్ ఏఈ నవీన్‌ను పంచాయితీరాజ్ ఏఈ అజయ్‌కుమార్‌లను వివరణ కోరగా పనులను ఎం బుక్‌లో నమోదుచేసి ఉన్నతాధికారులకు పంపామని, త్వరలోనే బిల్లులు వచ్చేలా చూస్తామని అన్నారు.

సత్‌ప్రవర్తనతో జీవించాలి

రౌడీషీటర్లకు సీఐ బాలాజీ కౌన్సెలింగ్

మేడికొండూరు: మండలంలోని రౌడీషీటర్లకు మేడికొండూరు సీఐ బాలాజీ సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. సమాజంలో ఎటువంటి నేరాలకు తావివ్వకుండా సత్‌ప్రవర్తనతో జీవించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్రామాలలో చిన్న విషయాలలో జోక్యం చేసుకున్నా సహించేది లేదని, రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. మీ ప్రాంతాల్లో జరిగే సంఘటనలకు మిమ్మల్ని బాధ్యులను చేస్తామని, వివాదాలకు దూరంగా ఉండాలని హితవు చెప్పారు. సత్‌ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే రౌడీషీట్లు ఎత్తి వేసేందుకు తాను ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తానన్నారు. ఈ విషయమై విలేకరులతో మాట్లాడుతూ మేడికొండూరు స్టేషన్ పరిధిలో జరిగే నేరాలపై ఒక ఎస్సైతో బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేయనున్నట్టు చెప్పారు. గ్రామాల్లో జూదం ఆడినా, బెల్ట్ షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మండల గ్రామాల్లో అనుమతి లేకుండా బాణాసంచా తయారు చేయడం లేదా దాచి ఉంచడం నేరమని, ఎవరైనా బాణాసంచా కలిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిపై నిఘా ఉంచామని అన్నారు. గతంలో గంజాయి అమ్మిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరిగిందని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.


మేడికొండూరు సీఐ బాలాజీ

హెల్మెట్ ధరించి చేసే ప్రయాణం సురక్షితం

అమరావతి: ద్విచక్రవాహన దారులు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రయాణం సురక్షితంగా ఉంటుందని సిఐ మురళీకృష్ణ అన్నారు. సోమవారం స్టేషన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది విజయవాడ రోడ్ సెంటర్‌లో హెల్మెట్ ధరించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువ శాతం తలకు గాయాలై మృత్యువాత పడటం జరుగుతుందని హెల్మెట్ వాడకం ద్వారా ప్రాణహాని నుంచి బయటపడవచ్చునని అన్నారు. హెల్మెట్ ధరించడం ఎవరికి వారే తమ కర్తవ్యంగా భావించి వినియోగించుకోవాలన్నారు. జిల్లా అధికారుల అదేశాల మేరకు సిఐతోపాటు ఎస్ఐలు రహంతుల్లా, నరసింహరావు, ఏఎస్ఐ, పీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


హెల్మెట్ ధరించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు


పూజలు చేస్తున్న బిషప్ భాగ్యయ్య

అన్నమ్మ అమ్మవారి దేవాలయ వేడుకలు

సత్తెనపల్లి: పట్టణంలోని అన్నమ్మ వారి దేవాలయ వార్షిక వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. వేడుకల్లో గుంటూరు బిషప్ చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో ఫాదర్‌లు, కన్యా స్త్రీలు, చర్చి పెద్దలు పాల్గొని అన్నమ్మ అమ్మవారిని తలుస్తూ గేయాలు ఆలపించారు. స్థానిక చర్చి ఫాదర్ సుందర్‌బాబు, రాయపరెడ్డి, సీనియర్ ఫాదర్ ముత్యానందం, చర్చి పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


దేవాలయంలో ప్రార్ధన చేస్తున్న భక్తులు




పట్టణంలోని రక్షిత మంచి నీటి పథకం విడుదల చేసే ఫిట్‌వాల్స్ బస్టాండ్ ప్రాంతంలో అధ్వానంగా తయారయ్యాయి. ఫిట్‌వాల్స్‌లో చెత్తా చెదారం, వ్యర్థ పదార్థాలు, కలుషిత జలాలు నిండిపోయి ఉన్నాయి. దీనిపై మున్సిపల్ అధికారులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- సత్తెనపల్లి.

ఆద్యంతం.. వాగ్వాదం

- అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదప్రతివాదనలు
- రూ.2 కోట్ల 36 లక్షలు అక్రమంగా వాడేశారు
- అజెండాలో అంశాలు 138, చదివింది 34, 11 రద్దు, మిగిలినవి ఏకగ్రీవం




అధ్యక్ష స్థానంలో ఛైర్మన్ వెంకట్రావు, అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం

తెనాలి రూరల్ : మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం ఛైర్మన్ పెండేల వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదం మధ్య ఆద్యంతం సమావేశం కొనసాగింది. అజెండాలో మొత్తం 138 అంశాలుండగా అందులో 34 అంశాలపై మాత్రమే చర్చించడం, 11 అంశాలు రద్దు మినహా మిగిలిన్నవీ ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని ప్రతిపక్షం తప్పుపట్టింది. సమావేశం ప్రారంభంలో అజెండా చదవబోతుండగా ప్రతిపక్ష కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య గత సమావేశంలో ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని, సస్పెన్షన్‌కు కారణాలు ఆనాడు చెప్పకుండా నోటీసులో సెక్షన్ 51 ప్రకారం సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పడం వెనుక ఉన్న అంతర్యమేమిటో చెప్పాలన్నారు. ఛైర్మన్ వెంకట్రావు మాట్లాడుతూ, సభ్యులను అగౌరవంగా మాట్లాడటం, సభా మర్యాదను పాటించకపోవడంతో సస్పెన్షన్ చేయాల్సి వచ్చిందన్నారు. కౌన్సిలర్లు పెండేల సుబ్బారావు, మాదల కోటేశ్వరరావులు ముందుగా అజెండా పూర్తి కానివ్వాలని, ఆ తర్వాత ఇతర అంశాలపై చర్చిద్దామని అనడంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. సభ్యులు సంయమనంతో సమావేశాన్ని కొనసాగించాలని ఛైర్మన్ కోరారు. 3వ వార్డు కౌన్సిలర్ గుమ్మడి రమేష్ తనను సస్పెండ్ చేసినప్పుడు అధికారులు వ్యక్తిగతంగా కోర్టులో కేవియట్‌లు వేశారని, రామయ్య విషయంలో అలా జరగలేదని, అలా ఎందుకు చేశారో చెప్పాలని, అందుకు కారణమైన అధికారులు క్షమాపణ చెప్పాలని పోడియం ముందు బైఠాయించారు. అధికార సభ్యులు కలుగజేసుకుని ఎప్పుడో జరిగిన విషయంపై ఇప్పుడు రాద్ధాంతం అనవసరమని అన్నారు. అజెండాలోని మొదటి అంశం చర్చకు రాగానే కాంట్రాక్టును కొద్ది నెలల పాటు పెంచే అవకాశం ఉంటుంది తప్ప కొత్త కాంట్రాక్టులు ర్యాటిఫికేషన్ చేసే అవసరం ఉండదని, ఛైర్మన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని గుమ్మడి రమేష్ ఆరోపించారు. అజెండాలోని టెండర్లకు సంబంధించిన 11 అంశాలు రద్దు చేయడంపై గుమ్మడి రమేష్ ప్రశ్నించగా, బయట కాంట్రాక్టర్ టెండర్లు పాడుకుని పనులు చేయకుండా ఆలస్యం చేయడం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందుకే అంశాలు రద్దు చేసినట్లు కౌన్సిలర్ సుబ్బారావు తెలిపారు. కొన్ని ప్రాంతాలకు సంబంధించిన పనులలో సింగిల్ టెండర్లు మంజూరు చేస్తున్నారని, కొన్నింటిలో కావాలనే రద్దు చేస్తున్నారని కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆరోపిస్తూ, అసలు టెండర్లు ప్రక్రియ ఏ విధంగా చేస్తారో, టెండర్లు దక్కించుకుని పనులు చేయని వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వివరణ ఇవ్వాలని కోరారు. ఎంఈ సత్యనారాయణ మాట్లాడుతూ, టెండర్లు పిలిచిన తర్వాత నిబంధనల ప్రకారం వర్క్ ఆర్డర్ కూడా తీసుకుని పనులు ప్రారంభించని వారిపై మూడు దఫాలుగా నోటీసులు జారీ చేస్తామని, ఆ తర్వాత బ్లాక్ లిస్టులో పెట్టడం వగైరా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో చాలా మంది ప్రజలు అద్దె ఇళ్లలో ఉంటున్నారని, అటువంటి వారు మరణించినప్పుడు అద్దె ఇళ్లలో ఉండనివ్వడం లేదని, అటువంటి వారి కోసం పట్టణంలో రెండు వైపుల భవన నిర్మాణాలు చేసి అందుకు ఏర్పాటు చేయాలని 25వ వార్డు కౌన్సిలర్ రామయ్య ఛైర్మన్ దృష్టికి తీసుకు వెళ్లారు. 34వ వార్డులో 200 మంది పేదల జాబితా ఇళ్ల కోసం అధికారులకు ఇచ్చానని కానీ మా వార్డు వారికి ఎవరికి ఇళ్లు మంజూరు చేయకుండా పక్క వార్డులో ఉండే వారికి మా వార్డు తరపున ఇళ్లు మంజూరు చేశారని ఆ వార్డు కౌన్సిలర్ బచ్చనబోయిన శ్రీనివాసరావు ఆరోపించారు. ఛైర్మన్ మాట్లాడుతూ తొలి విడతలో 1152 మందికి ఇళ్లు కేటాయించినట్లు, రెండో విడతలో మరో 1650 మందికి ఇళ్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. అజెండాలోని 34వ అంశం చదవడం పూర్తి కాగానే కోటేశ్వరరావు, సుబ్బారావులు అజెండాలోని 6, 10, 14, 15, 17, 18, 19 మొదలైన 11 అంశాలు మినహా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ప్రతిపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ, అజెండాలో 138 అంశాలలో 11 మినహా మిగిలినవి ఆమోదించినట్లు తెలిపారు. గతంలో కొందరు కాంట్రాక్టర్లు వేరే పట్టణాల నుంచి వచ్చి టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించకపోవడం, ప్రారంభించి మధ్యలో ఆపి వేయడం చేస్తున్నారని, అందుకు జంపని కాల్వ పనులు ఉదాహరణగా చెప్పవచ్చున్నారు. అందుకోసమే అంశాలు కౌన్సిల్ రద్దు చేసినట్లు తెలిపారు. టౌన్ హాల్లో కార్యక్రమాలు జరుపుకునే కళాకారులు గతంలో అద్దె రూ.10 వేలు నిర్ణయించారు. కౌన్సిల్ సభ్యుల అంగీకారంతో అద్దె రూ.5 వేలు, విద్యుత్ బిల్లు చెల్లించేలా ఏర్పాటు చేశామన్నారు. పట్టణ అభివృద్ధికి అందరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ శకుంతల, డీఈ ఏసయ్య, ఎంహెచ్‌వో డాక్టర్ బీవీ రమణ, ఆర్వో యోగేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమ డెల్టాలో 'గోదావరి' పరవళ్లు



గోదావరి జలాలకు పూజలు నిర్వహిస్తున్న భక్తులు

తెనాలి క్రైం : రైతు పక్షపాతి సీఎం చంద్రబాబునాయుడు పుణ్యమా అని పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలను కృష్ణా పశ్చిమ డెల్టాకు పరవళ్లు పెట్టించి రైతులకు అధిక ఫలసాయం అందించిన ఘనత టీడీపీకే దక్కుతుందని తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ తోట శ్రీనివాసరావు కొనియాడారు. సోమవారం మండలంలోని సంగం జాగర్లమూడి కాల్వలో గలగల పారుతున్న గోదావరి జలాలకు మహిళలు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. గోదావరి జలాలతో మూడు పంటలు పండుతున్నాయని, అధిక దిగుబడి వస్తుందని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సాయికృష్ణ, రమేష్‌బాబు, వీరమాచనేని వెంకటేశ్వరరావు, సత్యం, షేక్ ఆదాం, జాని, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిపై దాడి కేసు నమోదు

తెనాలి క్రైం : స్థానిక బుర్రిపాలెం ఆటోస్టాండ్ వద్ద ఆటో ఎక్కే విషయంలో ఇద్దరు వ్యక్తులు గొడవపడగా కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఎస్ఐ భాస్కరరావు చెప్పారు. సోమవారం ఆయన వివరాల ప్రకారం.. ఈ నెల 26వ తేదీన బుర్రిపాలెం ఆటోస్టాండ్ వద్ద ప్రభాకర్, నోవాహు అనే వ్యక్తులు ఆటోలో కూర్చునే విషయంలో ఘర్షణ పడినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నోవాహుపై ప్రభాకర్ కొబ్బరి మట్టతో దాడి చేయగా గాయాలపాలైనట్లు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

'హకీంజానీ'కి అరసం సత్కారం



అరసం సత్కారం అందుకుంటున్న హకీంజానీ

తెనాలి కల్చరల్ : పట్టణానికి చెందిన బాలసాహితీ వేత్త, ఉపాధ్యాయుడు షేక్ అబ్దుల్ హకీంజానీ ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ సత్కారాన్ని పొందారు. గుంటూరు జడ్పీ కార్యాలయంలో ఆదివారం కథారచన శిక్షణ శిబిరంలో ఆయన్ని సత్కరించారు. జ్ఞాపిక, ప్రశంసా పత్రం, పుస్తకాలు బహుకరించారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహిత పాపినేని శివశంకర్, రచయితలు విహారి, మధురాంతకం, నరేంద్ర, సంఘ అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. సోమవారం హకీంజానిని స్థానికంగా పలువురు సాహితీవేత్తలు అభినందించారు.

జగన్ చండీయాగం హాస్యాస్పదం

తెనాలి రూరల్ : జగన్ ముఖ్యమంత్రి కావాలని చండీయాగం చేయడం హాస్యాస్పదమని టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొపాటి కిరణ్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్ విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న సామెతలా కేసీఆర్‌ను చూసి జగన్ చండీయాగం చేయడం ఆయన పదవి వ్యామోహానికి నిదర్శనమని కిరణ్ అన్నారు. ఆత్మస్థైర్యం దెబ్బతినడంతో ఇలాంటి పనులు చేస్తున్నాడని, జగన్ సీఎం కావడం అందని ద్రాక్ష అని ఎద్దేవా చేశారు. నిన్నటి దాకా క్రైస్తవ మద్దతుదారుడిగా చెప్పుకున్న జగన్ నేడు బీజేపీవారిని మచ్చిక చేసుకోవడానికే ఇటువంటి పగటి వేషాలు వేస్తున్నాడని శ్రీధర్ ఆరోపించారు. కార్యక్రమంలో సూపర్‌బజార్ ఛైర్మన్ ఈదర శ్రీనివాసరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నలుకుర్తి అశోక్, దొప్పలపూడి శ్యామ్, రావూరి ఆనంద్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాలడుగు ప్రణీత్, నారాయణ, శ్రీను పాల్గొన్నారు.



మాట్లాడుతున్న టీడీపీ నాయకులు కిరణ్, శ్రీధర్

తెనాలి రైతు బజారులో
కూరగాయల ధరలు 1 కిలో రూపాయల్లో

టమాటా- 41, వంకాయ- 44, బెండ- 22, మిర్చి- 38, కాకర-20, బీర-10, క్యాబేజి- 18, క్యారెట్-56, దొండ-24, బంగాళదుంప-15, ఉల్లిపాయలు-20, గోరుచిక్కుడు-28, దోస-16, సొర-14, పొట్ల-12, అరటి(1)-5, చామ-26, పెద్దచిక్కుడు-34, ములక్కాయ-7, ఆకుకూర-కట్ట-5, బీట్ రూట్- 32, కీర-32, బీన్స్-64, క్యాప్సికం-52, నిమ్మకాయలు (డజను)-12



వైకుంఠపురంలో నేటి కార్యక్రమాలు

తెనాలి: వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం ఉదయం 5.30 గంటలకు స్వామి వారికి బిందె తీర్థం సమర్పించి 6 గంటలకు బాల భోగం, నివేదన చేస్తారు. ఉదయం 10 గంటలకు శాంతి కల్యాణం నిర్వహిస్తారు. 11.30 గంటలకు 50 మందికి అన్నదానం చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మహా నివేదన అనంతరం ఒంటి గంటకు ద్వార బంధన చేస్తారు. తిరిగి 3.50 గంటలకు ఆలయం తలుపులు తెరిచి రాత్రి 7.30 గంటలకు బాల భోగం, 8 గంటలకు ద్వార బంధనం నిర్వహిస్తారు.

తెనాలి సినిమా గైడ్

పెమ్మసాని- గౌతమ్‌నంద, **స్వరాజ్-** శమంతకమణి , **వీనస్-** దండుపాళ్యం 2, **గెయిటీ** - బాహుబలి, **ప్రియ- ఫిదా**, **శ్రీప్రియ** - దువ్వాడ జగన్నాథం, **అలంకార్** - నిండుహృదయాలు, **లక్ష్మి-** నిన్ను కోరి, **శ్రీలక్ష్మి** - వైశాఖం, **సంగమేశ్వర-** గౌతమ్‌నంద, **మినీ సంగమేశ్వర-** వాసుకి

హలో... ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవి కాదు) సమస్యలు ఉన్నాయా? అలా ఉన్న సమస్యల గురించి ఫోన్‌చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

సమయం : ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
ఫోన్ నెంబర్ : 08644-225900

పాఠశాలకు ఫ్యాన్ బహూకరణ

తెనాలి కల్చరల్ : స్థానిక మున్షీమస్తాన్ మున్సిపల్ టౌన్ ఉర్దూ పాఠశాలకు సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యులు సీలింగ్ ఫ్యాన్ బహుకరించారు. క్లబ్ అధ్యక్షుడు కొర్రపాటి శ్రీనివాస్ సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం సాజిద పర్వీన్‌కు ఫ్యాన్ అందజేశారు. కాకరపర్తి సుబ్రహ్మణ్యం, చలువాది వెంకటసుబ్బారావు, కొత్తపల్లి రాజు, కంభం రామారావు, టి.వెంకటేశ్వరరావు, అక్కల వీరసత్యరమేష్, అయినాల మల్లేశ్వరరావు, రాంబాబు, తిరుమలరావు, షాకిరున్నీసా తదితరులు పాల్గొన్నారు.

లయోలా విద్యార్థినికి కాంస్యం

కొల్లూరు : తైక్వాండో పోటీలో లయోలా విద్యార్థిని కాంస్య పతకం సాధించింది. ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖపట్నంలోని ఇండోర్ స్టేడియంలో 8వ ఏపీ రాష్ట్ర క్యాడెట్ ఇంటర్ డిస్ట్రిక్ తైక్వాండో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో కొల్లూరు లయోలా విద్యా సంస్థ విద్యార్థులు అరవ విష్ణు శ్రావణి, బుర్రె దీపిక, గొరికపూడి మోజెస్‌లు పాల్గొన్నారు. అరవ విష్ణుశ్రావణి పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో కాంస్య పతకం గెలుపొందింది. విద్యార్థినిని సోమవారం ఏపీ తైక్వాండో అసోసియేషన్ కోశాధికారి జగన్‌మోహనరావు, విద్యా సంస్థ డైరెక్టర్ చార్లెస్ ఆరోక్, కోచ్ డేవిడ్, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.

ఎమ్మార్పీఎస్ నాయకులపై కేసులు ఎత్తివేయాలి

తెనాలి టౌన్ : తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు చిలకా కిరణ్, ఎమ్మార్పీఎస్ నాయకులపై పెట్టిన కేసుల్ని తక్షణమే ఎత్తివేయాలని సోమవారం కోరారు. సీఎం చంద్రబాబునాయుడు తన మాటకు కట్టుబడి పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. శిబిరంలో మోదుకూరి మోహన్, సుద్దపల్లి ఫణిదర్, కొమ్ము ఆశీర్వాదం, పొన్నెకంటి రమేష్, కె.కిషోర్, కొండమూది బోసు, తెనాలి రమేష్, తంగిరాల మరియదాసు, కొక్కిలిగడ్డ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

చిరస్మరణీయుడు ఆకుల వెంకయ్య



తెనాలి కల్చరల్ : తెలుగు నాటక రంగంలో హాస్యనటుడిగా గుర్తింపు పొందిన ఆకుల వెంకయ్య చిరస్మరణీయులని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్‌లోని ఇస్కఫ్ కార్యాలయంలో సోమవారం అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో వెంకయ్య వర్ధంతి సభ జరిగింది. అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. నటి బుర్రా జయలక్ష్మి మాట్లాడుతూ అలనాటి అగ్రనటులు షణ్ముఖ ఆంజనేయరాజు, మాధవపెద్ది, పీసపాటి, రేలంగి, పద్మనాభం తదితరులతో వేలాది నాటక ప్రదర్శనలు వెంకయ్య ప్రదర్శించారన్నారు. తన హాస్యంతో కడుపుబ్బ నవ్వించే వారని తెలిపారు. సంగీత దర్శకుడు బొల్లిముంత కృష్ణ మాట్లాడుతూ వెంకయ్య వందల మందిని నటీనటులుగా తీర్చిదిద్దారని వివరించారు. రేడియో, టీవీ చలన చిత్రాల నటుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన పద్యాలు గ్రామఫోన్ రికార్డులుగా వచ్చాయని చెప్పారు. తెనాలిలో కళాకారుల సంఘం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. తొలుత వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నూతక్కి సుబ్బారావు, జ్యోతి, గరికపాటి సుబ్బారావు, నీలాంబ్రం, తులసి, వెంకయ్య కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

పలు సమస్యలపై అర్జీల సమర్పణ





ఆర్డీవోకు సమస్యలు వివరిస్తున్న రైతులు, కొల్లిపరలో ప్రజావాణికి హాజరైన అధికారులు

తెనాలి టౌన్ : ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో 14 అర్జీలు అందాయి. నివేశన స్థలాలు, కౌలు రైతు సమస్యలు, చౌక డిపో, సర్వే, వీధి కుక్కల బెడద తదితర సమస్యలపై అర్జీలు సమర్పించారు. నగరం మండలం చినమట్లపూడి, పెదమట్టపూడి గ్రామాలకు సంబంధించిన 40 మంది కౌలు రైతులు సాగు చేస్తున్న దేవాదాయ ధర్మదాయ భూములు 2015-16 సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ పంట సాగు చేయలేకపోయామని, ఆ మేరకు ధ్రువీకరణ పత్రం ఇప్పించవలసిందిగా కోరారు. నిజాంపట్నం మండలం పసుపర్తిపాలెంలో తాను సర్వే చేయించి తీసిన పంట కాల్వను పూడ్చి వేస్తున్నారని, తిరిగి పంట కాల్వను తవ్వించడానికి చర్య తీసుకోవాల్సిందిగా, పెదరావూరు, పెదపూడిల్లో కొంత మంది కాల్వలు తీసి రైతులకు ఆటంకం కలిగిస్తున్నారని, కుచ్చెళ్లపాడులో తమ భూములను సర్వే చేయించాలని, సంగం జాగర్లమూడి లాకుల వద్ద నీటి మట్టం ఉంచి కొమ్మమూరు కాల్వకు 11 క్యూసెక్కుల నీరు ఇవ్వడం, పినపాడు ప్రాంతాల్లో కుక్కల బెడదను తొలగించాలని, ఆహార సలహా సంఘం, ట్రాఫిక్ సలహా సంఘం సమావేశాలు మూడేళ్ల నుంచి జరగడం లేదని, వాటిని పునరుద్ధరించాలని లోక్‌సత్తా నాయకుడు శరత్‌చంద్ర కోరారు. తెనాలి యడ్లలింగయ్య కాలనీ, కఠెవరం పరిధిలో పంట కాల్వ నిర్వాసితులను నివేశన స్థలాలు కోరారన్నారు. వీటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరిస్తామని ఆర్డీవో నరసింహులు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ వెంకటరత్నం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి, డివిజన్ అధికారులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కారానికే..

కొల్లిపర : ప్రజా సమస్యలను పరిష్కరించటానికే ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని తహసీల్దార్ సీహెచ్ వెంకటరమణమూర్తి అన్నారు. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఆయన మాట్లాడారు. ప్రజావాణికి మండల స్థాయి అధికారులందరూ తప్పని సరిగా హాజరు కావాలన్నారు. ప్రజావాణికి అధికారులు హాజరు కాకపోతే సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు. ఎంపీడీవో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కంచాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఏఈ శ్రీమన్నారాయణ, మండల వైద్యాధికారి పవన్‌చైతన్య, ఆర్ఐ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన





శివాజీ చౌక్‌లో పోలీసులు హెల్మెట్ ధరించిన, కొల్లిపరలో హెల్మెట్ ధరించి ప్రదర్శన చేస్తున్న పోలీసులు

తెనాలి క్రైం : హెల్మెట్ వాడంకపై వాహనదారులకు సోమవారం తెనాలి డీఎస్పీ జీవీ రమణమూర్తి అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ సీహెచ్ వెంకట అప్పల నాయుడు ఆదేశాలతో సబ్ డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేసి హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక శివాజీచౌక్, మార్కెట్ సెంటర్, గాంధీ చౌక్‌లో పోలీసులు హెల్మెట్ ధరించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ రోజు నుంచి హెల్మెట్ ధరిస్తున్నాం, మీరు ధరించండి అంటూ వాహనదారులకు ఆయన సందేశ మిచ్చారు. ఇక నుంచి ప్రతి పోలీసు వాహనం నడిపేట ప్పుడు హెల్మెట్ ధరించి ఉంటారని స్పష్టం చేశారు. వీరిని ఆదర్శంగా తీసుకుని వాహనదారులందరూ విధిగా హెల్మెట్ ధరించి ప్రమాదాలు బారి నుంచి తమను తాము కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు, టూ టౌన్ సీఐ కళ్యాణ్‌రాజ్, త్రీ టౌన్ సీఐ అశోక్‌కుమార్, రూరల్ సీఐ చినమల్లయ్య, ఆయా స్టేషన్ల పరిధిలోని ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోండి..

కొల్లిపర : ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం కొల్లిపరలో పోలీసులు హెల్మెట్ ధరించి ప్రదర్శన నిర్వహించారు. వాహనదారులకు హెల్మెట్ ఉపయోగం పోలీసులు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వలన రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చని సూచించారు. వాహనాలు నడిపే వారికి హెల్మెట్ లేకపోతే చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. వాహనదారులందరికి హెల్మట్‌తో పాటు లైసెన్సు కూడా తప్పని సరిగా ఉండాలన్నారు.

నివేశన స్థలాలు కోరుతూ ధర్నా

తెనాలి అర్బన్ : పేదలకు నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం ధర్నా చేశారు. ప్రగతి శీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాలో జిల్లా కార్యదర్శి శీలం ఏసమ్మ మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎన్నికలలో హామీ ఇచ్చి నెరవేర్చడం లేదని విమర్శించారు. బహుళ జాతి సంస్థలకు ఎకరాల కొద్ది భూములు కేటాయిస్తూ పేదవారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెనాలి మండలంలో 26 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవని ప్రతి కుటుంబానికి రెండు లేదా మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐఎంఎల్ నాయకులు డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు విశాఖపట్నంలో వందలాది ఎకరాలు ఆక్రమించుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పేదలకు కొద్దిపాటి స్థలం అడిగితే హామీలు తప్ప ప్రయోజనం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేకల ప్రసాద్, శివపార్వతి, తిరుపతమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో నరసింహులుకు వినతిపత్రం అందజేశారు.

అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు

దుగ్గిరాల మార్కెట్ యార్డు ఛైర్మన్ సాంబిరెడ్డి



సన్మానిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

కొల్లిపర : ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తే ప్రజలు ఎల్లప్పుడు గుర్తుంచుకుంటారని దుగ్గిరాల మార్కెట్ యార్డు ఛైర్మన్ వంగా సాంబిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పదవీ విరమణ చేస్తున్న ఎంపీడీవో ఉమామహేశ్వరరావు సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఈవో పీఆర్‌డీ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సాంబిరెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయతీగల ఉద్యోగస్తులు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఉమామహేశ్వరావు మండలం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసినట్లు తెలియజేశారు. ఎంపీపీ తోడేటి చంటి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి ఉమామహేశ్వరరావు అని కొనియాడారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉమామహేశ్వరరావు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణమూర్తి, జడ్పీటీసీ భట్టిప్రోలు వెంకటలక్ష్మి, పీఆర్ డీఈఈ తాడిపర్తి బాపిరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు భీమవరపు చినకోటిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ భీమవరపు మధుసూదనరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు కొఠారు వరప్రసాద్, టీడీపీ నాయకులు పసుపులేటి రమేష్, పసుపులేటి శివన్నారాయణ, వివిధ శాఖాధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఎంఆర్ వ్యాక్సిన్‌పై అవగాహన ర్యాలీ

తెనాలి రూరల్ : తట్టు, రూబెల్లా వ్యాధుల నివారణకు నేటి నుంచి పంపిణీ చేయనున్న ఎంఆర్ వ్యాక్సిన్‌పై సోమవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పెండేల వెంకట్రావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు, బోసురోడ్డు మీదుగా సాగింది. ఛైర్మన్ వెంకట్రావు మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులైన తట్టు, రూబెల్లాను పూర్తి స్థాయిలో నివారించేందుకు ఎంఆర్ వ్యాక్సిన్ విజయవంతం చేయాలని కోరారు. కమిషనర్ శకుంతల మాట్లాడుతూ తట్టు, రూబెల్లా వల్ల న్యూమోనియా, అంధత్వం వంటి జబ్బులతో ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. పట్టణంలో మొత్తం 117 పాఠశాలలో 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు వారు 34150 మంది ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ వారం రోజులపాటు ఎంఆర్ వ్యాక్సిన్ అందిస్తామని వివరించారు. వ్యాక్సిన్ పంపిణీపై ఏఎన్ఎం, ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతి కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ విజయసారధి, ఎంహెచ్‌వో రమణ, డాక్టర్ రామారావు, హెచ్‌వీ ప్రమీల, ఏఎన్ఎం విజయ, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

దిష్టిబొమ్మ దహనం అనైతిక చర్య

తెనాలి రూరల్ : మాదిగలకు టీడీపీ సముచిత స్థానం కల్పిస్తూ అన్ని విధాలా సహకరిస్తున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ దిష్టిబొమ్మ దహనం అనైతిక చర్యని టీడీపీ నాయకులు అత్తోట వందనం, తెనాలి బెత్సెబారాణి విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. 23వ వార్డులో ఎమ్మెల్యే ఆలపాటిని కలిసి వినతిపత్రం ఇచ్చే సమయంలో మంద కృష్ణమాదిగను విమర్శించారని అసత్య ప్రచారం చేస్తూ స్థానిక ఎమ్మెల్యేని అగౌరవ పరచడం మంచిది కాదన్నారు. వినతిపత్రం సమర్పించే సమయంలో తాను కూడా అక్కడ ఉన్నానని, వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలోది కాదని, కేంద్రం పరిధిలో ఉందని మాత్రమే అన్నారని తెలిపారు. కౌన్సిలర్ బెత్సెబారాణి మాట్లాడుతూ మాదిగలకు ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్ అన్ని విధాలా సహకరిస్తున్నారని అన్నారు. 40వ వార్డులో రూ.కోటి వ్యయంతో కమ్యూనిటీ హాలు నిర్మించడం, ఎన్నో అభివృద్ధి పనులు మాదిగల కోసం చేశారని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇస్రం ఆశీర్వాదం, నలుకుర్తి రమేష్, పినపాటి రవీంద్ర, పిడపర్తి డ్యానీ, కొమ్మూరి వెంకటేశ్వర్లు, దొప్పలపూడి శ్యామ్, తెనాలి అబ్రహం లింకన్, ఆరుంబాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదం

దుగ్గిరాల: మండలంలోని తుమ్మపూడి సమీపంలో సోమవారం సాయంత్రం ప్రయాణికుల ఆటో రోడ్డు మార్జిన్ దిగి అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో గెటనాలెడ్జ్‌లో పనిచేసే డాక్టర్ రాధాకృష్ణ, మున్నంగి గ్రామానికి చెందిన మార్తమ్మ, మహాలక్ష్మి గాయపడ్డారు.

ప్రజావాణిలో పలు అర్జీలు

దుగ్గిరాల: మండలంలో పెండింగ్‌లోని 1017 ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని, పింఛన్లకు సంబంధించి 269 మందికి మంజూరు చేయాలని కోరుతూ ప్రజావాణిలో తహశీల్దార్‌కు అర్జీలను అందించారు. అర్జీలను జలీల్‌ఖాన్, శివయ్య, మొహిద్దీన్ ఇచ్చారు.

నేడు పెరవలి ఫిషరీస్ సొసైటీ ఎన్నికలు

వేమూరు: మండలంలోని పెరవలి ఫిషరీస్ సొసైటీ ఎన్నికలను మంగళవారం నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, బాపట్ల కో ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ వీరాంజనేయులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. 29 మంది సభ్యులు గల సొసైటీలో ఒక సభ్యుడు మృతి చెందగా 28 మందితో ఎన్నిక జరుగుతుంది. వీరు 9 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఆ 9 మంది అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటారు. ఆరుగురు డైరెక్టర్లుగా ఉంటారన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికకు పోటీలో నిలబడేవారిని ఒకరు ప్రతిపాదించగా వేరొకరు బలపరచాలని తెలిపారు. 9 మంది డైరెక్టర్ల పోటీకి ఇదే విధానం కొనసాగుతుందన్నారు. 2016 అక్టోబర్ 13న జరగాల్సిన ఈ ఎన్నిక కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. సభ్యులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు ఇవ్వకపోయినా ఎన్నిక నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. సంబంధిత కోర్టు సమాచారం ఏదీ కూడా తమకు అందలేదని ఎన్నికల అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్నిక ఏ మాత్రం వాయిదా వేయవద్దని, విభేదాలు లేకుండా సజావుగా జరుపుకోవాలని మంత్రి ఆనందబాబు సభ్యులకు సూచించినట్లు తెలిసింది. ఎన్నికను సజావుగా జరిపేందుకు గ్రామ పెద్దలు చొరవ తీసుకున్నారు. దీనిపై సోమవారం సభ్యులందరితో చర్చించినట్లు తెలిసింది. ఎన్నిక సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్ఐ మన్మధరావు తెలిపారు.

'ఉపాధి' పనుల పరిశీలన

దుగ్గిరాల: మండలంలోని పెనుమూలిలో ఉపాధి హామీ పనులను ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ డింకర్ సోమవారం పరిశీలించారు. తొలుత ఎంఈడీఓ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ ఉపాధి కూలీలకు జాబుకార్డు అందించడం నుంచి ప్రారంభించి, పనులు చేపట్టడంతో పాటు, వారికి వేతనాలు చెల్లించడం వరకూ పలు అంశాలు తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు, వారి ఖాతాల్లో నగదు చేయడాన్ని కంప్యూటర్‌లో పరిశీలించారు. ఎంపీడీఓ వీరాంజనేయులు, తహశీల్దార్ ఎం.స్వర్ణలత, ఏపీఓ మధుబాల, అధికారులు పాల్గొన్నారు.

చిత్ర సమాచారం



విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన గుంటూరు మిర్చియార్డు చైర్మన్ మన్నం సుబ్బారావుకు సోమవారం దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు, కంభంపాటి క్రాంతి, యేమినేని కోటేశ్వరరావు, వానిరెడ్డి శ్రీనివాసరావు, నెమలికంటి దాసు, తాడిబోయిన రాజగోపాల్, బాజి గుంటూరులో శుభాకాంక్షలు తెలిపారు. - (దుగ్గిరాల)

ఆక్రమణ తొలగింపునకు ఫిర్యాదులు

వేమూరు : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 9 ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్ కోటిరెడ్డి తెలిపారు. వీటిలో నాలుగు గ్రామాల్లో ఆక్రమణల తొలగింపు కోరుతూ అర్జీలు పెట్టారన్నారు. వెల్లబాడులో లక్ష్మీపతి చానల్ సర్కారు డొంకను సమీప రైతు అక్రమంగా తొలగించాడని దాని వల్ల పొలాలకు వెళ్లేందుకు, రవాణాకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ రైతులు దివి సీతారామాచార్యులు, ప్రమీల, వేణుగోపాలరావులు అర్జీ ద్వారా కోరారు. వేమూరు పంచాయితీ శివారులోని బేతాళపురం గ్రామం నుంచి బూతుమల్లికి వెళ్లే మార్గంలో పంట కాల్వను పూడ్చి ఓ రైతు పొలంలో కలుపుకున్నాడని, దీని వల్ల తమ పొలాలకు సాగునీరు అందే పరిస్థితి కోల్పోయామని, కాల్వ ఏర్పాటు చేయించాలంటూ రైతులు పోతుల దానయ్య, కపిల్లు కోరారు. పెరవలిలో పంచాయతీ స్థలాలను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారని, దీనిపై పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ పట్టెల వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. గ్రామానికి ప్రత్యేకంగా వీఆర్వో, కార్యదర్శులను నియమించాలని ఇన్‌చార్జిల వల్ల ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. కుచ్చెళ్లపాడు శివాలయం స్థలంలో పనికి ఆహార పథకం ద్వారా పెద్ద గుంతను ఏర్పాటు చేశారని, దాని వల్ల ప్రమాదాలు సంభవిస్తాయంటూ గ్రామానికి చెందిన టి.రవికిషోర్, రామకృష్ణారావులు దానిని పూడ్చించాలని కోరారు. వేమూరుకు చెందిన గరికపూడి మేరిమ్మ వృద్ధాప్య పింఛన్, చావలికి చెందిన మద్దాల సుశీల వితంతు పింఛన్ ఇప్పించాలని కోరారు. జంపనికి చెందిన ముద్రబోయిన రమేష్‌బాబు, ఆలపాటి ధనుంజయరావు ప్రధాని గృహ నిర్మాణ పథకం ద్వారా ఇంటి నిర్మాణాలకు మంజూరు కోరారు. వరహాపురంలో పంచాయితీ పరిధిలోని మంచినీటి పథకం ద్వారా సక్రమంగా నీరు అందడం లేదని తగుచర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు అర్జీ పెట్టుకున్నారు.



అర్జీలు స్వీకరిస్తున్న తహసీల్దార్ కోటిరెడ్డి

వివిధ పథకాలకు అర్జీలు ..

అమృతలూరు : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 8 అర్జీలు అందినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం 3, పెన్షన్లు కోరుతూ 3, రేషన్‌కార్డు కోసం ఒకటి యడవూరు గ్రామ సర్పంచ్ నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు గ్రామస్తుల నుంచి ఫిర్యాదు అందినట్లు తహసీల్దార్ చెప్పారు.

చిన్నారులకు ఎంఆర్ వ్యాక్సిన్ తప్పనిసరి

అమృతలూరు : చిన్నారులకు ఎంఆర్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని అమృతలూరు వైద్యాధికారి స్టాలిన్‌బాబు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రం అమృతలూరులో ఎంఆర్ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 9 నుంచి 15 సంవత్సరాల వయస్సు కల్గిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఎంఆర్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ కృష్ణకిషోర్, ఎంపీహెచ్‌వో శ్రీనివాసరావు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.



ఎంఆర్ వ్యాక్సిన్‌పై ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు



అవగాహన ర్యాలీలో డాక్టర్ కృష్ణవేణి, వైద్య సిబ్బంది

దుగ్గిరాల: మండలంలోని ఈమనిలో ఎంఆర్ టీకాపై అవగాహన ర్యాలీని సోమవారం నిర్వహించారు. గ్రామంలోని పీహెచ్‌సీ నుంచి ప్రారంభమై జడ్పీ హైస్కూల్ వరకూ మెయిన్ రోడ్డులోనూ, గ్రామవీధుల్లోనూ, ర్యాలీ కొన సాగింది. తట్టు, పొంగువ్యాధులు కొన్ని సమయాల్లో ప్రాణాంతకంగా పరిణమించవచ్చని, అంగవైకల్యానికి కారణం కావచ్చని నినాదాలు చేశారు. ఎంఆర్ టీకా విధిగా తొమ్మిది నెలల ప్రాయం నుంచి 15ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలందరూ వేయించుకోవాలని కోరుతూ ర్యాలీని కొనసాగించారు. పీహెచ్‌సీ డాక్టర్ ఎం. కృష్ణవేణి, సీహెచ్ఓ టి. వరలక్ష్మి, పీహెచ్ఎన్ బి.ప్రమీల, టి.సాంబశివరావు, ఎంపీహెచ్ఓ సాంబశివరావు, నరసింహారావు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు వినతిపత్రం

అమృతలూరు : మండల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు సోమవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి నక్కా ఆనందబాబుకు ఆయన గృహంలో వినతిపత్రం అందజేశారు. ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్డు, డొంకల అభివృద్ధికి నిధులు మంజూరుకు పార్టీ మండల అధ్యక్షుడు యలవర్తి బ్రహ్మానందం వినతిపత్రం అందించారు. ఆయన వెంట బొంతా ఆంజనేయులు, అచ్చన వెంకటేశ్వరరావు, వామనగుంటపాలెం సర్పంచ్ కోగంటి తరుణ్‌కుమార్, గోవాడ ఉప సర్పంచ్ కొమ్మాలపాటి అజయ్ తదితరులు ఉన్నారు.



ప్రజావాణికి హాజరు కాని అధికారులపై చర్యలు

- వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్



వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

వేమూరు : మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కాన్ఫరెన్స్‌లో అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, ప్రజావాణికి అందిన అర్జీలపై ఆయా శాఖల వారు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేమూరులో జరిగిన ప్రజావాణికి 28 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంది. కాగా మండల స్థాయి ప్రత్యేక అధికారిణి ఏడాది కాలంలో ఒక్కసారి కూడా హాజరు కాలేదు. మండల స్థాయిలోని అధికారుల్లో వైద్య, ఉపాధి, పోలీసు, సంవర్థక శాఖల వారు కూడా హాజరు కాలేదు. 22 శాఖల అధికారులు హాజరయ్యారు.

ఘనంగా లూథరన్ చర్చి వార్షికోత్సవం



సీడీని ఆవిష్కరిస్తున్న ఏఎంసీ చైర్మన్ విజయబాబు

వేమూరు : వేమూరులో 175 సంవత్సరాల నాడు జాన్‌పెట్రిక్ క్రిస్టియన్ హయ్యర్ నిర్మించిన ఆంధ్రా ఇవాంజలికల్ లూథరన్ చర్చి వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. పాస్టర్ ఆనందరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నా హృదయ స్పందన పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విజయబాబును, పంచాయతీ కార్యదర్శి సుభాను చంద్రబోసును సత్కరించారు. సంఘ పెద్దలు, గ్రామపెద్దలు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు జరిపి మిఠాయిలు పంపిణీ చేశారు.

పెరవలిపాలెంలో ఆక్రమణల తొలగింపు

వేమూరు: మండలంలోని పెరవలిపాలెంలో సర్పంచ్ పుసులూరి సాంబశివరావు ఆధ్వర్యంలో సోమవారం క్రేన్ సాయంతో ఆక్రమణలు తొలగించారు. మురుగు కాల్వల పూడికలు తీయించారు. అక్రమ నిర్మాణాల తొలగింపు, రోడ్లపై వేసిన చెత్తకుప్పలు తొలగిస్తున్నట్లు కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు తెలిపారు.

హెల్మెట్ ధారణతో ప్రాణ రక్షణ

అమృతలూరు : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి గుడి సెంటర్‌లో హెల్మెట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలను వాహనదారులకు, గ్రామస్తులకు వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది తలకు దెబ్బతగలడం వలన చనిపోతున్నారన్నారు. హెల్మెట్ ధరించడం వలన తలకు దెబ్బలు తగలకుండా ఉండడంతో పాటు ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చని సూచించారు. ఆయన వెంట సిబ్బంది తదితరులు ఉన్నారు.



గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ శ్రీనివాస్

పండ్లమొక్కలకు దరఖాస్తు చేసుకోవాలి: ఉద్యాన అధికారి

బొల్లాపల్లి: హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సహకారంతో నియోజకవర్గ గ్రామాల్లో నీటి వసతి కలిగి ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు పండ్ల, కూరగాయల తోటలు పండించుకోవడానికి, ఎన్టీఆర్ జల సిరి కింద బోర్లు, నీటికుంటలు, డ్రిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఉద్యాన అధికారి శ్రీనివాసరావు తెలిపారు. వెల్లటూరు గ్రామంలో సోమవారం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. మంగళవారం గండిగనుముల గ్రామంలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈవో వి.కిషోర్, గ్రామపార్టీ అధ్యక్షులు మేదరమెట్ల వెంకటనారాయణ, రైతులు పాల్గొన్నారు.

నేటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు

- ఎక్స్‌ప్రెస్ హైవే గ్రామాల్లో 25శాతం, మిగతా భూములపై 11శాతం పెంపుదల
- క్రయ విక్రయాలు గణనీయంగా తగ్గుతాయని రియల్ వ్యాపారుల అంచనా


సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కోలాహలం

వినుకొండ రూరల్: భూముల మార్కెట్ విలువను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. దాంతో పొలాల అమ్మకాలు, కొనుగోలు చేసిన విక్రయదారులు రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ రిజిస్ట్రేషన్ల కోసం తిరుగుతున్నారు. వినుకొండ నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ చార్జీల విలువ ప్రస్తుత విలువపై అధికంగా 11 శాతం, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే గ్రామాల్లోని భూములకు 25శాతం వరకు భూముల విలువ పెరగనున్నట్లు అంచనా.

మండలంలోని ఏనుగుపాలెం, పెరుమాళ్లపల్లి, చెట్టుపల్లి, నూజెండ్ల మండలంలోని ములకలూరు, కొండ్రప్రోలు, తలార్లపల్లి, నూజెండ్ల, అప్పాపురం, పుచ్చనూతల గ్రామాల్లో అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే రహదారి నిర్మాణం జరగనుంది. ఆయా గ్రామాల్లో క్రయవిక్రయాలు చేసేందుకు గ్రామస్థులు పోటీపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామాల్లో మార్కెట్ విలువ ప్రతిపాదించేందుకు జిల్లా రిజిస్ట్రార్, మార్కెట్ వ్యాల్యూ ఆడిటర్, ఆర్డీవో, సబ్‌రిజిస్ట్రార్, తహసీల్దార్, ఎంపీడీవోలు కమిటీలుగా ఏర్పడి ఆమోదించాలి. అర్బన్ ఏరియాలో ఆస్తి విలువ పెంచేందుకు జాయింట్ కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్, మార్కెట్ వ్యాల్యూ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, జడ్పీ సీఈవోలు కమిటీగా ఏర్పడి ఆమోదించాలి. ఇప్పటికే వినుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉన్న రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ఆస్తి విలువ పెంచమని సబ్ రిజిస్ట్రార్‌కు ఆదేశాలు అందాయి. ఆ మేరకు మార్కెట్‌వ్యాల్యూను పెంచేందుకు ఇతర అధికారులతో కలిసి కసరత్తు చేస్తున్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దుతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం క్రయవిక్రయాలు లేక బోసిపోయింది. ఈ క్రమంలో మరలా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనుండటంతో ఆ శాఖకు ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు. పెరుగుతున్న రిజిస్ట్రేషన్ మార్కెట్ వ్యాల్యూ కు అనుగుణంగా ప్రభుత్వం సేకరించే భూములకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం మరొకసారి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకుండా సామాన్యులపై భారం వేయవద్దని ప్రజలు అంటున్నారు.



ప్రజలపై అదనపు భారం

పెరగనున్న రిజిస్ట్రేషన్లతో ప్రజలపై అదనపు భారం పడనుంది. పెంచనున్న మార్కెట్ వ్యాల్యూకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే భూములకు కూడా భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

- ఈదర పెద్దిరెడ్డి, లక్ష్మిడెయిరీ మేనేజింగ్ డైరెక్టర్



ప్రభుత్వ ఆదేశాల మేరకే..

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో భూముల తాలుకు మార్కెట్ వ్యాల్యూను పెంచనున్నాం. మార్కెట్ వ్యాల్యూ పెంచే విషయమై ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగా వినుకొండలో అత్యధికంగా మార్కెట్ వ్యాల్యూపై 11శాతం, ఎక్స్‌ప్రెస్ హైవేలు వెళ్లే ప్రాంతాల్లో 25శాతం పెంపుదల ఉంటుంది.

- సబ్ రిజిస్ట్రార్ కె.రామ్మోహన్‌రావు


కార్యాలయంలో రిజిస్ట్రేషన్లకు వచ్చిన ప్రజలు

విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దిన హెచ్‌ఎం కోటేశ్వరరావు

ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

శావల్యాపురం: ఎంతో మంది విద్యార్థులను విద్యాబోధన ద్వారా భావిభారత పౌరులుగా తీర్చిదిద్దిన వ్యక్తి హెచ్‌ఎం అవ్వారు కోటేశ్వరరావు అని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. స్థానిక జెడ్పీ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న అవ్వారు కోటేశ్వరరావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని సోమవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు సోమవారం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జీవీ మాట్లాడుతూ 31 సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో పని చేస్తూ ఆదర్శ ఉపాధ్యాయుడిగా కీర్తి గడించిన వ్యక్తి కోటేశ్వరరావు అని, ప్రతి ఒక్క ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని అన్నారు. అనంతరం అవ్వారు కోటేశ్వరరావు, పద్మావతి దంపతులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యరమాసు అనంతమ్మకోటేశ్వరరావు, సర్పంచ్ ఎం.ఏమేలమ్మ, సుకుందరావు, ఎస్ఎంసీ చైర్మన్ ఎం. దుర్గారావు, జెడ్పీటీసీ రవికుమార్, బోడెపూడి ప్రసాద్, పద్మనాభుని హనుమంతరావు, చెరుకూరి కోటయ్య, కోటినారాయణ, చౌదరి, ఎంఈవోలు సాంబశివరావు, వెంకటేశ్వర్లు, హెచ్‌ఎంలు విజయ్‌భాస్కర్, రంగారావు, వెంకటేశ్వరరావు, వెంకట్రావు, సుబ్బారావు, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, కొండ్రముట్ల వెంకటరత్నం, ఎ. సుబ్బారావు, కుటుంబసభ్యులు అవ్వారు సతీష్, రాధిక కృష్ణ, జి.లక్ష్మీ శైలజ, ప్రవీణ్‌కుమార్, అవ్వారు సుధారాణి, వినుకొండ నియోజకవర్గ పద్మశాలీయ సంక్షేమసంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


హెచ్‌ఎం అవ్వారు కోటేశ్వరరావు, పద్మావతి దంపతులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే జీవీ


ఎంపీడీవో విజయ్‌కుమార్, రమాదేవి దంపతులకు సన్మానపత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే జీవీ తదితరులు

అభివృద్ధిలోఎంపీడీవో విజయ్‌కుమార్ కీలపాత్ర

ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

శావల్యాపురం: మండల అభివృద్ధిలో అందరిని సమన్వయపరుచుకుంటూ కీలపాత్ర పోషించిన వ్యక్తి ఎంపీడీవో ఎన్. విజయ్‌కుమార్ అని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద పదవీవిరమణ చేస్తున్న ఎంపీడీవో నూతలపాటి విజయ్‌కుమార్‌కు ప్రజాప్రతినిధులు, సిబ్బంది పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జీవీ మాట్లాడుతూ మూడు దశాబ్దాల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేస్తున్న ఎంపీడీవో విజయ్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. మంచికి మారుపేరు, నిజాయితీతో, నిబద్ధతతో పేద, ధనవంతులు అనే తేడా లేకుండా సమస్యలపైనే దృష్టి పెట్టిన వ్యక్తి విజయ్‌కుమార్ అని అన్నారు. ఇల్లు, పిల్లలను, ఉద్యోగాన్ని సమానంగా చూశారని, ఇలాంటి మంచి మనిషి ప్రభుత్వ సలహాదారులుగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ఎంపీడీవో నూతలపాటి విజయ్‌కుమార్, రమాదేవి దంపతులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శులు, మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ యరమాసు అనంతమ్మ కోటేశ్వరరావు, బోడెపూడి ప్రసాద్, దొడ్డా ఏడుకొండలు, గోపాలం శివయ్య, గడిపూడి విశ్వనాధం, దివ్యకోలు వెంకయ్య, జెడ్పీటీసీ రవికుమార్, గోరంట్ల హనుమంతరావు, డీసీ కోటినారాయణ, బొల్లా బ్రహ్మానందం, గుంటూరు సాంబశివరావు, ఎంపీడీవోలు రాధాకృష్ణ, బూసిరెడ్డి, తహశీల్దార్ కోటేశ్వరరావు, ఈవోపీఆర్‌డీ గుమ్మా చంద్రశేఖర్, సెక్రటరీలు వై.ప్రభాకర్, కె. సురేష్‌బాబు, ఎన్. సింధుజ, ఆర్. అమరేశ్వరరావు, ఎం. జ్యోత్స్నరాణి, పి.శౌరికుమారి, ఎస్‌కె. ఫిరోజ్, బి.వి.కోటేశ్వరరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలి: ఎస్ఐ శ్రీనివాసరావు


హెల్మెట్‌పై ప్రచారం నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది

వినుకొండ: ప్రతిఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్ఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో హెల్మెట్లపై ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ మంది హెల్మెట్ లేక తలకు దెబ్బతగలడం వల్ల మరణించడం జరిగిందని వివరించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివరామయ్య, ఏఎస్ఐ పూర్ణచంద్రరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామాల్లో మద్యం, నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు : ఎక్సైజ్ సీఐ కర్ణ

నూజెండ్ల: గ్రామాల్లో మద్యం, నాటుసారా విక్రయదారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ కర్ణ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మద్య నిషేధంపై పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బెల్టుషాపుల నిర్వాహకులను గుర్తించి వారిని హెచ్చరించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టి.రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ పి.నాసరయ్య, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, ఎక్సైజ్ ఎస్ఐ నాసరయ్య తదితరులు ఉన్నారు.

హడావుడిగా ముగిసిన కౌన్సిల్ సమావేశం



సమావేశంలో చైర్‌పర్సన్ సమీరాఖానమ్, కౌన్సెలర్లు

వినుకొండ: పురపాలక సంఘ కౌన్సిల్ అత్యవసర సమావేశం హడావుడిగా ముగిసింది. 40 అంశాలు ఆమోదం కోసం చైర్‌పర్సన్ సమీరాఖానమ్ సభ్యుల ముందు ఉంచారు. సమావేశం ప్రారంభమవగానే తమ వార్డుల్లో అభివృద్ధి జరగడం లేదని వైసీపీ కౌన్సెలర్లు ఆందోళన చేశారు. అన్ని అంశాలపై చర్చించకుండా ఆమోదిస్తున్నట్టు ప్రకటించడమేంటని అన్నారు. వైస్‌చైర్మన్ వ్యవహార శైలిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చైర్మన్‌ను చెప్పనివ్వకుండా ప్రతిదానికి వైస్‌చైర్మన్ సమాధానమివ్వడమేమిటని ప్రశ్నించారు. వైసీపీ మహిళా కౌన్సెలర్లు కోటి కృష్ణవేణి, పులిపాటి అంజలి, తెల్లాకుల కల్పన మాట్లాడుతూ తమ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కౌన్సిల్ ఆమోదం కోసం ఉంచితే రద్దు చేయడమేమిటని నిలదీశారు. 20వ వార్డు వైసీపీ కౌన్సెలర్ అద్దంకి హజరాబీ మాట్లాడుతూ వార్డులో వేసిన పైపులైన్‌కు కనెక్షన్లు ఇవ్వాలంటూ ఎన్నిసార్లు అడిగినా అధికారులు దాటవేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 7వ వార్డు కౌన్సెలర్ పులిపాటి అంజలి మాట్లాడుతూ వార్డులో నెలకొన్న కరెంటు సమస్యను తెలిపేందుకు విద్యుత్ అధికారులు హాజరవకపోడమేటని అన్నారు. 1వ వార్డు కౌన్సెలర్ బూదాల చిన్నా మాట్లాడుతూ అధికారులు లంచాలకు అలవాటు పడి మంజూరైన పనులు కూడా సక్రమంగా చేయడం లేదంటూ ఆరోపించారు. 21వ వార్డు కౌన్సెలర్ గౌస్‌బాషా మాట్లాడుతూ అధికారులు పనులు నిర్వహించే ప్రాంతాల వివరాలు సక్రమంగా నమోదు చేయడం లేదంటూ విమర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్‌చైర్మన్లు మాట్లాడుతూ ప్రతివార్డులో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పురపాలక సంఘం పని చేస్తుందని స్పష్టం చేశారు.

పుట్టంరాజు నారాయణరావు పదవీవిరమణ

వినుకొండరూరల్: పెదకంచర్ల జెడ్పీ హెచ్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పుట్టంరాజు నారాయణరావు సోమవారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు మల్లికార్జునరావు, లక్ష్మీరాజ్యం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవికాదు) సమస్యలు ఉన్నాయా? అలా ఉన్న సమస్యల గురించి ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కా రానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

సమయం : ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
ఫోన్ నెంబర్ : 9985411238

వెంకటేశ్వర్లు సేవలు అభినందనీయం

పదవీ విరమణ సభలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు


జీడిమళ్ల వెంకటేశ్వర్లు దంపతులను సన్మానిస్తున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

వినుకొండ: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా జీడిమళ్ల వెంకటేశ్వర్లు టీటీఏగా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించారని కార్యాలయ అధికారులు, సిబ్బంది తెలిపారు. పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆవరణలో జీడిమళ్ల వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేసిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర్లు, సామ్రాజ్యం దంపతులను కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించి మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో జేటీవోలు శ్రీనివాసరావు, భాస్కరరావు, జేఈ ఏడుకొండలు, ఈ. సుబ్బారావు, రామసుబ్బారెడ్డి మరియు కుటుంబసభ్యులు జీడిమళ్ల కోటేశ్వరరావు, దివ్యభారతి, పూసల ఆదినారాయణ, నాగప్రసన్న, జీడిమళ్ల కోమల తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో దరఖాస్తులను పరిష్కరించాలి

కాన్ఫరెన్స్‌లో కలెక్టర్

వినుకొండరూరల్: ప్రజావాణిలో దరఖాస్తులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా అప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. సంక్షేమపథకాలను పేదప్రజలకు అందజేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. మండలంలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఎక్కువ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజావాణికి ఇప్పటివరకు 1585 ఫిర్యాదులు అందాయని, ఇందులో 1577 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎ.రాధాకృష్ణ, ఎంఈవో సయ్యద్ జఫ్రుల్లా, ఏవో జి.వరలక్ష్మి, అంగన్‌వాడీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి

● మాజీ ఎంపీపీ లగడపాటి వెంకట్రావు

నూజెండ్ల: ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని మాజీ ఎంపీపీ లగడపాటి వెంకట్రావు అన్నారు. స్థానిక జడ్పీ పాఠశాలలో బదిలీ అయిన ఉపాధ్యాయులు జి.జయరామిరెడ్డి, మల్లికార్జునరావు, బాలూనాయక్, శ్రీనునాయక్, నరసింహారావు, రాంబాబు, శ్రీదేవి, నాసరమ్మ, మస్తానమ్మలను సోమవారం పాఠశాలలో జరిగిన అభినందనసభ జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం అన్నపూర్ణమ్మ, సర్పంచ్ నల్లదిమ్మె బాలపేరిరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ గంగినేని వీరయ్య, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గంగినేని బ్రహ్మనాయుడు, లగడపాటి సూరిబాబు, కుర్రా పాపిరెడ్డి, అడపాల నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఉపాధ్యాయులకు సన్మానం


ఉపాధ్యాయులను సన్మానిస్తున్న పాఠశాల సిబ్బంది

బొల్లాపల్లి: స్థానిక జెడ్పీ హైస్కూల్లో బదిలీపై వెళ్తున్న హెచ్ఎం అరుణకుమారి, ఉపాధ్యాయులు కేవీవీ కిషోర్, బి. శివనాగేశ్వరరావు, బి.స్నేహలతలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అరుణకుమారి జిల్లా కమ్యూనిటీ మొబైలైజేషన్ అధికారిగా వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె.పాపయ్య, గోవిందయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గుంటూరు తరలివెళ్లిన ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నేతలు

వినుకొండ: గుంటూరులో జరగనున్న లాంగ్‌మార్చ్‌కు వినుకొండ నుంచి ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సోమవారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చేపట్టిన లాంగ్‌మార్చ్ బస్సు యాత్ర తమిళనాడు కన్యాకుమారి నుంచి పంజాబ్‌లోని భగత్‌సింగ్ స్మారక చిహ్నం హుస్సేనివాల వరకు సాగనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలే కె.శివరామకృష్ణ, యు.రాము, వెంకటేష్, అంబేద్కర్, అక్బర్, బాలాజీ, నాగబ్రహ్మం, చిరంజీవి పాల్గొన్నారు.

అందరిపై ఆర్టీసీని కాపాడే బాధ్యత: మక్కెన

ఈపూరు: ఆర్టీసీని నష్టాల బారి నుంచి కాపాడే బాధ్యత అందరిపై ఉందని డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 500మంది విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సు పాస్‌లను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ మాట్లాడుతూ పేద విద్యార్థులకు దాతలు ముందుకొచ్చి బస్సు పాస్‌ల సాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పులగం శ్రీను, సూరే మోహన్‌రెడ్డి, ఆంజనేయులు, మందపాటి కోటేశ్వరరావు, భద్రుపాలెం రామాంజనేయులు, బొగ్గరం రామయ్య, గాలి నాగేశ్వరరావు, రెడ్డి వెంకటరత్నం, ములకా రామతులసిరెడ్డి, రెడ్డి నగేష్, ఆర్టీసీ డీఎం జి.వెంకటేశ్వర్లు, ఎం. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



బస్సు పాస్‌లను అందజేస్తున్న మల్లికార్జునరావు

అంగన్‌వాడీ కేంద్రాలకు వంటసామగ్రి అందజేత

శావల్యాపురం: పంచాయతీ కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలోని నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.5వేల చొప్పున వంటసామగ్రి, ఫర్నీచర్‌ను ఎంపీపీ యరమాసు అనంతమ్మకోటేశ్వరరావు, ఎంపీడీవో విజయ్ కుమార్, సర్పంచ్ ఎమేలమ్మ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్‌డీ చంద్రశేఖర్, ముట్లూరి సుకుందరావు, చెరుకూరి చౌదరి, దొడ్డా ఏడుకొండలు, పంచాయతీ కార్యదర్శి ఫిరోజ్ ఉన్నారు.

తండాలో సమగ్ర సర్వే

ఈపూరు: మండలంలోని కొచ్చర్ల తండాలో ఐటీడీఏ సమగ్ర సర్వే సోమవారం ప్రారంభించారు. వెలుగు ఏపీడీ మహిత ఆధ్వర్యంలో రోడ్డు, తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలపై వివరాలు సేకరించారు.

5 నుంచి మ్యాథ్స్ క్లబ్

వినుకొండరూరల్: కారంపూడి రోడ్డులోని శ్రీచైతన్య స్కూల్లో ఆగస్టు 5వ తేదీ నుంచి మ్యాథ్స్ క్లబ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి. అనిల్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన గోడప్రతులను సోమవారం పాఠశాలలో ఆవిష్కరించారు. విద్యార్థుల్లో భయం పోగొట్టే విధంగా ప్రోగ్రామ్‌ను రూపొందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

వినుకొండరూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సోమవారం జరిగింది. నూజెండ్ల మండలం అన్నవరం గ్రామానికి చెందిన మాచిపల్లి రాముడు, మాచిపల్లి కోటయ్య ద్విచక్రవాహనంపై వినుకొండకు వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా, గుంటూరు నుంచి కర్నూలు వెళ్తున్న ఏపీ07టీడీ 8727 నంబరు గల మినీ లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. గాయపడిన కోటయ్య, రాముడులను 108 ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.

ఉచితంగా ఎంఆర్ వ్యాక్సిన్ టీకా: వైద్యాధికారి

వినుకొండ: 9 నెలల నుంచి 5 సంవత్సరాల్లోపు పిల్లలకు ఎంఆర్ టీకా ఉచితంగా అందజేయడం జరుగుతుందని మండల వైద్యాధికారి డాక్టర్ సునీల్‌నాయక్ అన్నారు. మండలంలోని ఏనుగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంఆర్ వ్యాక్సిన్‌పై ఆరోగ్య కార్యకర్తలకు, ఆశ కార్యకర్తలకు, ఏఎన్ఎంలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ వ్యాక్సిన్ కిట్లను అందజేశారు. వైద్యాధికారిడాక్టర్ సునీల్‌నాయక్ మాట్లాడుతూ మంగళవారం నుంచి సెప్టెంబరు 8 వరకు ఎంఆర్ వ్యాక్సిన్‌ను వేయడం జరుగుతుందని అన్నారు. మండలంలోని ప్రతి పాఠశాలకు, గ్రామాల్లో వైద్యబృందం వెళ్తుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధులైన తట్టు, రూబెల్లా నుంచి వారిని కాపాడవచ్చని, గతంలో టీకాలు వేయించి ఉంటే మరలా వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, హెల్త్‌సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

నూజెండ్లలో..

నూజెండ్ల: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య సిబ్బందికి రూబెల్లా వ్యాక్సిన్ కిట్లను డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 9 నెలల నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా వేక్సిన్ వేయాలని సిబ్బందికి సూచించారు.